ఓమ్

శ్రీగురుభ్యోనమః

శ్రీచండికాపరమేశ్వరీదేవతాయైనమః

శ్రీదుర్గాసప్తశతీస్తవరత్నమ్.

నిఖిలజనాభీష్టప్రదం, పూజన శ్రవణ శ్రావణమాత్రేణ, సకల పురుషార్థప్రదం, దేవీ మహాత్మ్యప్రతిపాదకం.

ఇత్యాది

శ్రీదుర్గా పూజాకల్పమును, శక్తిపూజావిధానమును, సప్తశతీ మధ్యమచరిత్రమును, లగ్నసర్వస్వమును సర్వముహూర్త గ్రంథసారమును, ఉత్తర జాతక చంద్రికయును, జోతిషగ్రంథములనున్ను, పంచపక్షి యను ప్రశ్న శాస్త్రమును, (అగస్త్యమతం) చదరంగ వినోదములకు గ్రంథకర్తయైన

సమ్మెట రంగయ్యనాయునిచే

ముముక్షువులకై తంత్రాంతరములనుండి యెత్తి వ్రాయబడి ప్రచురింపబడినది

నైజాం సిల్వర్ జూబిలి ముద్రాక్షరశాలయందు ముద్రింపించనైనది.

హైద్రాబాదు దః ఐదవకూర్పు ౧౦౦౦ ధాతు సం॥ ఆశ్వీజ

డి॥ ౧౬ అక్టోబరు ౧౯-౩౬ అంత్యమున ప్రకటన పత్రిక చూడదగినది. శు॥ ౧ శుక్రవారం

All rights reserved.

ఓమ్.

శ్రీదుర్గాపరాంబాయైనమః

సరస్వతీ

మహిషాసురమర్దినీ

లక్ష్మీ

శ్రీసప్తశతీ



మహాయంత్రం

శ్రీదేవీ భాగవతోక్త
ప్రకారేణ చిత్రితమ్

షోడశోపచారేణ
పూజనీయమిదం స్వయమ్

సీలు

వ్రాలు

S. R. naidu

సమ్మెట రంగయ్యనాయుడు

గ్రంథనిర్వాహకుడు

సీలు, వ్రాలు లేని ప్రతులు వాడిన శిక్షకు పాత్రులగుదురు.

విషయసూచిక.

పూజాకల్పము వేరు సంపుటముగానే ముద్రించబడియున్నది.

పోషకుల, పేర్లు, పీఠికయు.	అ-ఈ
పారాయణక్రము, వాచనవిధి	౧-౩
పుస్తకపూజా, నిత్యసంకల్పవిధి	౫-౭
అర్గళ, కీలక, కవచస్తోత్రాణి	౮-౧౪
హృదయ, ధ్వజ, మాలా,	౧౫-౨౦
నవార్ణవం, ఉత్కీలనం, ఉద్ధారం,	౨౧-౨౨
రాత్రిసూక్తం	౨౪
ప్రథమాది ౧౩ అధ్యాయాః	౨౫-౧౧౨
మధ్యమచరితమ్	౩౭-౫౯
దేవీ సూక్తమ్	౧౧౩-౧౧౫
సరస్వతీ, లక్ష్మీ, కాళీ, సూక్తాని	౧౧౬-౧౨౦
ప్రాధానికం, వైకృతికం, మూర్తి, రహస్యాని	౧౨౧-౧౨౪
సంహార జపక్రమం	౧౨౫
బ్రహ్మశాప విమోచనం, ఉత్తరవిధిచ,	౧౨౫-౧౨౬
పురశ్చరణవిధి, తిథి, నక్షత్రాణిచ, సంపుటీ కరణం, షట్ప్రయోగ విచారం,	౧౨౭-౧౨౮
కామ్యప్రయోగ, ప్రయోగాంతరాణిచ	౧౨౯-౧౩౦
నిత్యచండీ, నవచండీ, శతచండీ, సహస్రాయుత, లక్ష, చండీ విధానాని	౧౩౧-౧౩౨
హోమ, తర్పణ విధానా	౧౩౩-౧౩౪

పోషకులు.

PATRONS.

పోత్సకులు. ౧. తపూర్వ శ్రీస్వరూపానంద సరస్వతీస్వాములవారు. ౨. మహాత్మా శంభునాథస్వాములవారు.
మ॥ రా॥ చిదురా దూర్వాసులు గుప్తాగారు, శికింద్రాబాదు. మరికొందరు భక్తాగ్రేసరులు.

పాతికల నిచ్చినవారు, రూ ౨౫ ecah పత్తికొండ బాలసుబ్బిశెట్టి హనుమపేట. ౨. చీకోటి వీరన్నగారు శికిందాబాదు.
3. బొబ్బిలి నారాయణస్వామినాయుడుగారు కమ్మంమెట్టు. ౪. దామిరెడ్డి రామస్వామినాయుడు గారు హనుమకొండ. ౫. W. రాజమ్మాల్ స్త్రీలపాఠశాల ప్రధమోపాధ్యాయురాలు హనుమకొండ.
౬. పాట్టి సత్తయ్య యల్లారెడ్డి (లింగంపల్లి)

పదులిచ్చినవారు, రూ ౧౦ eace బ్ర॥ శ్రీ॥ శ్యామాపంతు వెంకటేశ్వరరావు ఉపవేతనము పొందిన తహసీలుదారుగారు.
౨. వామనరామచంద్రనాయక్ గౌలీగూడ. 3. శ్యామిరావుజాగీర్దారు భాగ్యనగరం.
౪. పాలపర్తి సీతారాంరావు. ౫. మ॥ రా॥ ముత్యాల వెంకటకిష్టయ్యగుప్తా శికిందాబాదు. ౬. దళవాయి శివనాగయ్య రాంకోటు హైదాబాదు. ౭ ఐనాల భద్రాచలంనాయుడు శికింద్రాబాదు.
౮. దామిరెడ్డి రంగన్ననాయుడు మహబూబునగరు. ౯. లోకనాథం ముదల్యారుగారు హనుమకొండ.
౧౦. దొరస్వామినాయుడు డ్రయివరు శికిందాబాదు.

ఈ గ్రంథ ముద్రణకు ధనసహాయంచేసి నన్ను ధన్యునిగా జేయించిన సత్పురుషులైన పోషకులకు నా కృతజ్ఞతా వందనములు మనసా ఆచరించుచున్నాను.

ఇట్లు సమ్మోట రంగయ్యనాయుడు.

నోటు — అర్హతగల బ్రాహ్మణులకు గ్రంథకర్తను ముఖతాయాచించిన ఒక ప్రతి ఉచితముగా నివ్వబడును.

N. B. The deserving Brahmins will get a copy gratis if they request the Authur personally.

ఐదవకూర్పు.

ఆసేతుహిమాలయపర్యంతం అనేకలక్షల సత్పురుషులుండగా జగదంబ తెనుగున సప్తశతీముద్రణలకై దాసుని పురికొల్పుతూ ఈ ఐదవముద్రణవరకు నన్ను జీవంతునిగానుంచి యీపనినాకేర్పరచిన శ్రీదుర్గాంబను సదా ధ్యానించుచున్నాను.

ఈగ్రంథము=దేవలిపియందు బహుకాలముగా ననేకవిధములుగా నున్నను తెనుగుననున్న ప్రతియందనేక యంశములు అనగా చండీధ్వజ హృదయ స్తుతులును సంపుటీక్రమ కామ్యప్రయోగవిధులు పాఠక్రమ శతచండ్యాది హవనపద్ధతులు లేకపోవుటచేతను పంచమాధ్యాయమంత్రములు స్పష్టీకరించక శ్లోకసంఖ్యగానేయుండుటవల్ల యీలోపములు పూర్ణింపజేసి ప్రథమకూర్పు ముద్రించి ప్రచురపరచియుంటిమి.

ప్రథమకూర్పుప్రతులు త్వరలో ముగియుటచేతను కొందరుపాసనాపరుల ప్రోత్సాహముచేతను దేవీనవరాత్రిపూజా విధానము నొకకల్పముగా నుండజూచి దానియందు కుమారీపూజ కూష్మాండ ఛాగ బలివిధానములు పారాయణ వాచన క్రమములు మంత్రరూపమైన ౭౦౦ మూలమునకు తెలుగుతాత్పర్యముతో పురశ్చరణ సంపుటీకరణ కామ్యప్రయోగవిధులు విశదీకరించి నిత్యచండీ నవచండీ శతచండీ సహస్రాయుత లక్షచండీ విధానములు షట్ప్రయోగ హోమతర్పణ ప్రకరణములు చేర్చి ముద్రింపించితిమి దానియందు ప్రథమకూర్పుపద్ధతిని విడువక తంత్రాంతములయందున్న యనేకయంశములు నుండదగినవిగాజూచి రెండవకూర్పు ముద్రించి ప్రచురపరచియుంటిమి.

రెండవప్రతులు అతిత్వరగా ముగియుటయేగాక ఉపాసనాపేక్ష గలవారనేకులెక్కువగుచూ చండీపూజావిధానము సక్రమముగా నుండగోరినందున యీగ్రంథము మిక్కిలి వ్యాపకమునకువచ్చి పారాయణగ్రంథములలో ప్రాముఖ్యత గణించినదనే యాభిప్రాయముగలవారమై యాలోచించి ఉపాసకుల కోర్కెదీర్చుటకై దేవీమతములతోనున్న కొన్ని మార్పులతో నున్న పూజాకల్పమున పాత్రాసాదన ఆవరణార్చన ఆమ్నాయార్చన తత్త్వశోధన మొదలయిన యంశములను వృద్ధిజేసి వామదక్షిణాచార భేదములను దెలియజేయుచు మూడవకూర్పుగా ముద్రించి ప్రచురింపగలిగితిమి.

మూడవకూర్పు ప్రతులు త్రిలింగదేశముననేగాక సర్వత్రా వ్యాపించి "కలౌచండీవినాయకౌ" అను వాక్యమునుబట్టి చండీవుపాసకులు హెచ్చుగుచు కలకత్తా మొదలు కన్యకుమారీ వరకు భిక్షించువారలనేకులగుటచే పునర్ముద్రణముచేసి కవచార్గళకీలకములు మొదలయినవాటిలోనున్న న్యాసపుటంగులు యీకూర్పునవిరళించి పాఠకులకు సహితము సులభముగా తెలియునటుల యనేకవిషయములు "సంవాదాత్ప్రామాణ్యం" అనువచనమునుబట్టి సిద్ధాంతీకరించి పురశ్చరణ శతచండీ విధానములకును హవన తర్పణ పద్ధతులకును తెలియతగినయంశములు తెలుగుతాత్పర్యము వ్రాయుచు భారతయుద్ధసమయమున ధనుంజయుడు జేసిన చండీస్తవమును పొందుపరచి కామ్యతాపూజించువారల కార్యములు నెరవేరుటకు సులభోపాయము వెనకి వ్రాసితిమి జరావనింమటచేతను ముద్రణ హక్కులు మాకే యుండుటచేత ను॥ రా॥ చీకోటి వీరన్న సేటుగారి ప్రోత్సాహముచేత భక్తులను ధనసహాయముగోరి యీ నాల్గవకూర్పు ప్రచురించుటావశ్యకమని దలంచితిమి ధనసహాయము చాలమిచే పూజాకల్పము వేరుజేయబడి మరి వక సంపుటముగా ముద్రించ దలంచితిమి.

నాల్గవకూర్పు ప్రతులు ముగియుటచేత పంచమముద్రణకు బూనుకొని వెనుకటి పద్ధతులు లోపింపజేయక కొన్ని యంశములు దిద్దుబాటుజేసి తిరిగి ముద్రింపించ గలిగితిమి భక్తుల ధనసహాయముచేత ముముక్షువుల కోరిక సఫలపరిచితిమి.

హైదరాబాదు-దక్కన్,
ది ౧౭ అక్టోబరు ౧౯౩౬

సమ్మెట రంగయ్య నాయుడు.
గ్రంథనిర్వాహకుడు.

ఓమ్

అథ దుర్గాసప్తశతీ పారాయణ క్రమః

భగవతీవాక్యం॥ యత్రైతత్పఠ్యతే సమ్యక్ నిత్యమాయతనే మమ- సదా నతద్విమోక్ష్యామి సాన్నిధ్యంతత్ర మేస్థిత-
మితి॥ అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః। శ్రోష్యంతి చైవ యే భక్త్యా మమ మాహాత్మ్యముత్తమ మితిచ॥ శర
త్కాలే మహాపూజా క్రియతే యాచవార్షికీ, తస్యాం మమైత న్మాహాత్మ్యం, శ్రుత్వా భక్తి సమన్వితః ఇతిచ దేవ్యాఉక్తం
సప్తశత్యాం। తత్క్రమస్తు అంగహీనో యథా దేహీ సర్వకర్మసు నక్షమః అంగషట్కవిహీనా తు తథా సప్తశతీస్తుతిః॥ కవచాది త్రయ
రహస్యత్రయాత్మ రూపాంగ షట్కయుతస్యైవ సప్తశతీ స్తోత్రస్య పఠనీయత్వం కాత్యాయనీ తంత్రే। శ్రూయతే తత్ప్రామాణ్యా
చ్చ కవచార్గళ కీలకత్రయం రహస్యత్రయంచ తంత్రాన్తరస్థ మేవాంగం భవతి॥ జపేత్సప్తశతం చండీం కృత్వాతు కవచం పురా-
అనికవచముందుండుటచేత, ఎవరిసాంప్రదాయ మెటులనో యటుల జేయవచ్చును.॥ అర్గళం కీలకంచాదౌ పఠిత్వాకవచం
పఠేత్ - జపేత్సప్తశతీం పశ్చాత్క్రమ ఏష శివోదితః॥ అర్గళం పాపనాశాయ కీలకం పుణ్యహేతవే, కవచం రక్షణార్థాయ
పశ్చాచ్ఛ్రీచణ్డికాం జపేదితి కేరళతంత్రే। రాత్రిసూక్తం జపేదాదౌ మధ్యేచణ్డీ స్తవం పఠేత్ - ప్రాంతేతు జపనీయం వై
దేవీసూక్తమితిక్రమః॥ చరితాని జపేత్త్రీణి, సరహస్యాన్యతంద్రితః, చరితం మధ్యమం చైషా జపేద్వా చణ్డికామయ మితి
మరీచికల్పే॥ ఏకేనవా మధ్యమేన నైకేనేతర యోరిహ, చరితార్ధంతు నజపే జ్జపం ఛిద్రమవాప్నుయాత్॥ ఇతి వైకృతికర
హస్యే॥ సచవైశ్య స్తపస్తేపి దేవీసూక్తం పరంజపన్ తౌతస్మిన్ పులినే దేవ్యాః కృత్వామూర్తిం మహీమయీ మితి సప్త
శత్యాం॥ ఏకస్మిన్ దినే అనేకావృత్తౌతు కవచాదీనాం ప్రత్యావృత్తి నావృత్తిః అథైకస్మిన్ దినే సంపూర్ణ పాఠకరణా శక్తౌకేర
ళాస్తు॥ ఏకైకస్మిన్ దివసే ఏకైకమేవ చరిత్రం పఠేదితి, దినత్రయే నైకావృత్తి రిత్యేకః పక్షః చందార్క ౧ అ ష్టి ౨ భూ ౧ వేద
కరేం ౨ దు ౧ దస్ర ౨ సంఖ్యాకా నధ్యాయాన్ క్రమేణ దినభేదేన పఠేదితి సప్తభిర్దినై రేకావృత్తి రిత్యన్యః పక్షః॥
అన్యత్ర।- పా ౧ శే ౨ యం ౧ వి ర ప్ర ౨ కా ౧ రః ౨ ఇతిచ దృశ్యతే. తస్మాత్ - ద్వితీయ మేవపక్షం సంగృహ్ణాం
తో- బహవ స్తదనుయాయినోఽను తిష్టంతిచ॥ యుష్మాభి స్తుత యోయాశ్చ-యాశ్చ బ్రహ్మర్షిభిః కృతాః- బ్రహ్మ

ణాచ కృతాతాస్తు ప్రయచ్ఛతు శుభాంమతిం॥ ఇతిదేవ్యా ద్వాదశోధ్యాయే ఉక్తత్వాత్- కేచిన్మహాత్మ్యే స్తోత్ర చతుష్టయేనవాస్తునీతేత్యుక్తం- స్తోత్రచతుష్టయంకానిత్యుక్తౌచేత్। ప్రథమాధ్యాయే- బ్రహ్మోవాచేతి-ద్విసప్తతిమంత్రమారభ్య వస్తాసీతి మంత్రం బోధశ్చక్రియతామితి పర్యాంతం ప్రథమస్తోత్రం॥ ఏతదేవరాత్రిసూక్తమితి ప్రసిద్ధమ్। చతుర్థోఽధ్యాయే- ఋషిరువాచేతి ప్రథమమంత్రమారభ్య సప్తవింశతిమంత్రం ఖడ్గశూలగదాదీనిపర్యంతం ద్వితీయస్తోత్రమ్। పంచమాధ్యాయే అష్టమమంత్రం దేవా ఊచు రితిమంత్రమారభ్య ద్వ్యశీతి మంత్రంయాసాంప్రతం చోద్ధత- ఇతిపర్యంతంతృతీయస్తోత్రమ్- ఏతదేవ దేవీసూక్తమితి ప్రసిద్ధమ్॥ ఏకాదశోధ్యాయే - తృతీయమంత్ర తు దేవిప్రపన్నార్తి హారేదితి ప్రారభ్య పంచత్రింశన్మంత్రం ప్రణతానాం ప్రసీదత్వమితి పర్యాంతం చతుర్థస్తోత్రమ్ - ఏతాని చత్వారి స్తోత్రాణి ఏతత్సంజ్ఞకాని * × + × * అద్యంతౌ విశదీకృతాని తత్తదాధ్యాయే ద్రష్టవ్యం॥ అత్ర పూర్వపూర్వా సంధి వేపత్సు త్తరోత్తర పక్షే వ్యవస్థితః - పఠామస్సంపుటో జాపో నిష్కామః సంపుటంవినా॥ సంపుటవ్యవస్థ- కామ్యప్రయోగానిచ అన్యత్ర విశదీకృతం సమ్యక్॥

ఇతి పారాయణ క్రమః

అథ వాచనవిధిః

వారాహీతంత్రే। న్యాసహీనో భవేన్మూకో మృతస్యాచ్ఛిరసా వినా। ఇతివచనాత్ న్యాసంవినా పఠనం నకుర్యాత్ సార్ధం స్మృత్వా పఠేచ్చణ్డీ స్తవం స్పష్టపదాక్షరం- సమాప్తౌతు మహాలక్ష్మ్యా దేవీ ధ్యాత్వా షడంగకం- జపేదష్ట శతం మూలం దేవతాయై నివేదయేత్॥ కించ- శ్లో॥ గీతీశీఘ్రీ శిరఃకంపీ తథాలిఖిత పాఠకః అనర్థజ్ఞోఽల్ప కంఠశ్చ షడేతే పాఠకాధమాః॥ అపిచ। యావన్న పూర్యతేఽధ్యాయ స్తావన్న విరమేత్పఠన్- యదిప్రమాదా దధ్యాయే విరామోభవతి ప్రియే పునరధ్యాయ మారభ్య పఠేత్సర్వం ముహుర్ముహుః॥ అనుక్రిమాత్స రేదేవశిరఃకంపాదికం త్యజేత్- సమానపం పఠేత్స్తోత్రం వాచికంతు ప్రశస్యతే- నస్వయం లిఖితం స్తోత్రం నబ్రాహ్మణలిపిం పఠేత్।

కంఠతః పాఠాభావేతు పుస్తకోపరి వాచయేత్ । అథార్థ్యాపయిత్వాతు పుస్తకం వాచయేత్తతః - హస్తసంస్థాపనా దేవ భవేదర్థఫలం ధ్రువమితి।

ఇతి వాచనవిధిః

పారాయణక్రమము

వాచనవిధి

పారాయణ వాచనక్రమము ౧-౨ పుటలో చెప్పియున్న దానికి ముఖ్యాభిప్రాయము షడంగములతో ప్రతినిత్యము పఠించుట సర్వోత్కృష్టము ఉభయపక్షములలో అష్టమి నవమి చతుర్దశులయందు పఠించుటయు నుత్తమమే యీ ప్రకారము విరామము కలుగని వారలు న్యాసయుక్తులయి పుస్తకపూజచేసి అష్టోత్తరశతం మూలంజపించి రాత్రిసూక్తం మధ్యమచరితం దేవీసూక్తములు మాత్రం పఠించి తిరిగి మూలం అష్టోత్తరశతం జపించి పూజ దేవికర్పణజేయుట మాధ్యమపక్షము ఒకదినముననే అనేకపారాయణలు చేయవలసియున్నపుడు న్యాసము ప్రథమ పారాయణకేగాని అన్నిటికి అక్కరలేదు యేకుదినములలో ౧.౨-౧-౪ ౨-౧-౨-అధ్యాయములు పఠించుట కొందరుపెద్దల సమ్మతము లేదా దేవతలు అంబికను పొగడిన నాలుగు స్తోత్రములు మాత్రము పఠించుటయు దేవీసమ్మతముని ద్వాదశోధ్యాయమున పలుకబడియున్నది. పఠనక్రమమున పుస్తకము చేతిలోనుంచక పీఠముననుంచవలయును అతిత్వరగా పఠించకూడదు బహునెమ్మదిగా దీర్ఘములతో శిరమువాడించుచూ అర్థము తెలియక పఠించకూడదు అధ్యాయపు మధ్యనిలుపకూడదు నిలిపితే ఆయధ్యాయం తిరిగిపఠించవలెను తాత్పర్యము తెలిసేలాగున స్పష్టముగా బిగ్గరగా పఠించవలయును ఫలాపేక్షితులు సంపుటీ కరణముతోనున్న నిష్కాముడు సంపుటీలేక సేపఠించగును సంపుటీపద్ధతులున్ను కామ్యప్రయోగములున్ను మరివకచోట చెప్పబడియున్నవి.

మధ్యమ చరిత్ర వేరుగా కూడా ముద్రించబడియున్నది కావలసినవారు వ్రాసితెప్పించుకొనవచ్చును వెల ౦-౪-౦

ఇవి సప్తశతీ పారాయణ వాచన క్రమములు

ఓమ్

శ్లో॥ జ్వాలాకరాళ మత్యుగ్ర మశే
షాసుర సూదనం త్రిశూలం
పాతునోభ తే భద్రకాళినమో
స్తుతే॥

శ్రీమహాకాళి

శ్రీ మహాలక్ష్మి

ఓమ్

శ్లో॥ లక్ష్మిలజ్జే మహావిద్యే శ్రద్ధే
పుష్టి స్వధే ధ్రువే మహారాత్రి
మహావిద్యే నాయణి నమోస్తుతే॥

ఓమ్

శ్లో॥ హంసయుక్త విమానస్థే బ్రహ్మ
ణీ రూపధారిణీ కౌశాంభ క్షరి
కే దేవి నారాయణి నమోస్తుతే॥

శ్రీమహాసరస్వతి

ఓమ్

శ్రీచక్రమ్

భూప్రస్తారమ్.

శ్లో॥ బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం ।
లలాటేష్టార పత్రించ భ్రూవోర్మధ్యే దశారకం ।
బహిర్దశార కంఠేతు మన్వశ్రం హృదిసంస్థితం ।
నాభౌచ వసుపత్రించ కట్యాం షోడశ పత్రకం ।
వృత్తత్రియంచ ఊరూభ్యాం పాదయోః చతురశ్రకం ॥

శ్రీచ  క్రమ్

గ

శ్లో॥ చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ।
ప్రభిన్నాభి శ్శంభో ర్నవభిరపి । మూలప్రకృతిభిః ।
చతుశ్చత్వారింశ ద్వసుదళ కళాశ్ర త్రివలయా ।
త్రిరేఖాభి స్సార్ధం తవభవన కోణాః పరిణతాః ॥

మేరుప్రస్తారం గృహస్థులు పూజించ గూడదని పెద్దలు వచించిరి శివచక్రములు నాలుగనియు శక్తిచక్రములు ఆయిదనియు నవావరణమున కేర్పాటు ఇరువది యెనమిది కోణములున్న మూడు ఎనమిది పది పది పదునాలుగు ఎనమిది దళములు పదునాలుగుదళములున్న మూడు రేఖలు మూడుసదనములు గలసి నవావరణచక్రమని తెలియబడుచున్నది.
ఉద్ధారక్రమం పూజాకల్పమున విరళముగా చూపియున్నది అదిచూడవచ్చును.

మహిషాసురమర్దిని

శ్లో॥ లక్ష్మీలజ్జే మహావిద్యే శ్రద్ధేపుష్టి స్వధేధ్రువే।
మహారాత్రిమహావిద్యే నారాయణి నమోస్తుతే॥

శ్లో॥ దుర్గేస్మృతా హరసిభీతి మశేషజంతోః। స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి। దారిద్ర్యదుఃఖ భయహారిణి కాత్వదన్యా। సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా॥

శ్లో॥ హంసయుక్త విమానస్థే బ్రహ్మాణీరూపధారిణి।
కౌశాంభః క్షరికేదేవి నారాయణి నమోస్తుతే॥

శ్లో॥ యావద్భూమండలంధత్తే సశైల వనకాననం। తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతిః। పుత్రపౌత్రికీ॥ దేహాంతే పరమంస్థానం యత్సురైరపి దుర్లభం। సంప్రాప్నోతి మనుష్యోసౌ। మహామాయా। ప్రసాదతః॥

శ్లో॥ జ్వాలాకరాళ మత్యుగ్ర। మశేషాసుర సూదనం।
త్రిశూలం పాతునోభీతే భద్రకాళి నమోస్తుతే॥

శ్లో॥ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే॥

ఓం

పుస్తక పూజా

నిత్య సంకల్ప విధిః

ఆచమ్య ప్రాణానాయమ్య ఓం అద్యామకే మాసే అముకపక్షే అముక తిథావముక గోత్రస్యాముక.....నామధేయస్య సపరివారస్య సకుటుంబస్య సర్వబాధా ప్రశమన దుష్కృతానుత్పత్తి సర్వాపమృత్యునాశ దారిద్ర్యానుత్పత్తి వియోగ రాహిత్య దస్త్ర శస్త్రానల తాపాది కత్రికభయాభావ మహామారీ సముద్భవ శేషోపసర్గోపశమన త్రిగుణోత్పాతోపశమన దుర్గాసాన్నిధ్య సర్వపాపక్షయ ధనధాన్య కనకవస్తువాహన గజాంతలక్ష్మీ మహారాజ్యాధిపత్య సుతాస్వతత్వ సకలదృష్టాదృష్ట జంతువశీకరణత్వ సకలపుణ్యక్షయ సదాసకలకళ్యాణోత్పత్తి సకల కళానందదారుణ గ్రహపీడాశాంతి స్వకీయ శత్రుకృత దుర్ఘట మహామారీ ప్రయోగాది భస్మీకరణత్వ దుస్స్వప్న సుస్వప్నతా పత్నినృపసంభూత భేదమైత్రీకరణ రక్షోభూత పిశాచాది నాశ సర్వసంకట ముక్తిరభిలషిత దుస్తరసన్నిపాతాది మహారోగ శాంతిరుచ్చాటన శుభమతిత్వాది సర్వవిధ సాధనస్య మహాకార్య ప్రాప్తికామో మార్కండేయపురాణస్థ శ్రీచండీసప్తశతీం శ్రీపరమేశ్వరీ ప్రీత్యర్థం శ్రీచండికాపరమేశ్వరీ ముద్దిశ్య శ్రీచండికాపరమేశ్వరీ ప్రీత్యర్థం చండీమంత్ర జపపూర్వక సప్తశతీ మంత్రపారాయణం సావర్ణిస్సూర్యతనయ ఇత్యాది సావర్ణిర్భవితా మనురిత్యంతం దేవీమాహాత్మ్యమహం పఠిష్యే—ఇతిసంకల్ప్య—తదంగ పుస్తకపూజాం కరిష్యే। సురేంద్ర సంహితాయాం శ్లో॥ ప్రతిమాయాం ఘటేవాపి యంత్రేవా మలదర్పణే కన్యామూర్తౌ తదాదుర్గాం శ్రీవరాంగేచ పుస్తకే। ఆవాహ్య పూజయేద్దేవీం నిత్యంసాధక పుంగవః॥ ఇతి॥ మూలమంత్రేణ చండికాపరమేశ్వరీ మావాహ్య కల్పోక్త షోడశోపచారాన్ పంచోపచారాన్వా కృత్వా ప్రారంభయేత్॥

అర్గళ స్తోత్రమ్

అస్య శ్రీ మహాకాళీ రూపార్గళ మహామన్త్రస్య స్వర్ణాకర్షణ భైరవఋషిః అనుష్టుప్ఛందః శ్రీమహాకాళీదేవతా అం బీజం గం శక్తిః ళం కీలకం మమ శ్రీమహాకాళీ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః

అథకర హృదయన్యాసః

అం అంగుష్ఠాభ్యాం	అం అనామికాభ్యాంహుం	అం హృదయాయనమః	అం కవచాయహుం
గం తర్జనీభ్యాంస్వాహా	గం కనిష్ఠికాభ్యాంవౌషట్	గం శిరసేస్వాహా	గం నేత్రత్రయాయవౌషట్
ళం మధ్యమాభ్యాంవషట్	ళం కరతలకరపృష్ఠాభ్యాంనమః	ళం శిఖాయైవషట్	ళం అస్త్రాయఫట్

భూర్భువస్సువరోమితిదిగ్బంధః ॥౧॥ మాయామయీం మహాకాళీం మహాదేవసతీం శివామ్ మహతీం బీజరూపాం తాం సౌమ్యాం దేవీం నమామ్యహమ్। లమిత్యాది పంచోపచారైస్సంపూజ్య యోనిముద్రాం ప్రదర్శ్య అథార్గళ కాళీ మను॥ ఓం హ్రీం క్రీం అం గం ళం సర్వసంమోహిన్యై స్వాహా యథాశక్తి జపేత్। పునన్యాస సదిగ్బంధో ముద్రాంతం కుర్యాత్। ఓం నమశ్చండికాయై। ఓం జయత్వం దేవి చాముండే జయభూతాపహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోఽస్తుతే॥ ఓం జయంతీ మంగలా కాళీ భద్రకాళీ కపాలినీ దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తుతే॥ మధుకైటభ విద్రావి విధాతృ వరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ౨

మహిషాసుర నిర్నాశి ధూమ్రాక్షస్య చ మర్దిని	,,	,,	౩
చండముండ వధేదేవి రక్తబీజ వినాశిని	,,	,,	౪
నిశుంభ శుంభ నిర్నాశి సర్వదైత్య నిపాతిని	,,	,,	౫
వందితాంఘ్రి యుగేదేవి దేవి సౌభాగ్య దాయిని	,,	,,	౬

అర్గళ స్తోత్రమ్

అచింత్య రూప చరితే సర్వశత్రు వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి ౭

నతేభ్య స్సర్వదా భక్త్యా చణ్డికే దురితాపహే ,, ,, ౮

స్తువద్భ్యో భక్తిపూర్వంత్వాం చణ్డికే వ్యాధినాశిని ,, ,, ౯

చణ్డికే సతతం యేత్వా మర్చయంతీహ భక్తితః ,, ,, ౧౦

దేహిసౌభాగ్య మారోగ్యం దేహిదేవి పరంసుఖమ్ ,, ,, ౧౧

విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః ,, ,, ౧౨

విధేహి దేవికల్యాణం విధేహి విపులాం శ్రియమ్ ,, ,, ౧౩

సురాసుర శిరోరత్న నిఘృష్ట చరణేంబికే ,, ,, ౧౪

విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతంచ మాంకురు ,, ,, ౧౫

ప్రచండ దైత్య దర్పఘ్నే చణ్డికే ప్రణతాయమే ,, ,, ౧౬

చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరి ,, ,, ౧౭

కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా తథాంబికే ,, ,, ౧౮

హిమాచల సుతానాథ సంస్తుతే పరమేశ్వరి ,, ,, ౧౯

ఇంద్రాణీ పతిసద్భావ పూజతే పరమేశ్వరి ,, ,, ౨౦

దేవిప్రచండ దోర్దండ దైత్యదర్ప వినాశిని ,, ,, ౨౧

దేవి భక్తజనోద్దామ దత్తానందో దయేంబికే ,, ,, ౨౨

పుత్రాన్దేహి ధనందేహి సర్వకామాంశ్చదేహిమే ,, ,, ౨౩

పత్నీం మనోరమాందేహి మనోవృత్త్యను సారిణీమ్ ,, ,, ౨౪

ఇదంస్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నరః సతు సప్తశతీ సంఖ్యా వరమాప్నోత్యసంశయః ౨౫

కీలకస్తోత్రం

అస్య శ్రీ మహాలక్ష్మీ రూపకీలక మహామంత్రస్య విశుద్ధజ్ఞాన ఋషిః అనుష్టుప్ఛందః శ్రీమహాలక్ష్మీర్దేవతా॥ క్లాం బీజం క్లీం శక్తిః క్లూం కీలకం మమ శ్రీ మహాలక్ష్మీ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః

కరన్యాసః

క్లాం అంగుష్ఠాభ్యాం నమః
క్లీం తర్జనీభ్యాం స్వాహా
క్లూం మధ్యమాభ్యాం వషట్
క్లైం అనామికాభ్యాం హుం
క్లౌం కనిష్ఠికాభ్యాం వౌషట్
క్లః కరతలకరపృష్ఠాభ్యాం ఫట్

హృదయాన్యాసః

క్లాం హృదయాయ నమః
క్లీం శిరసే స్వాహా
క్లూం శిఖాయై వషట్
క్లైం కవచాయ హుం
క్లౌం నేత్రత్రయాయ వౌషట్
క్లః అస్త్రాయ ఫట్

భూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానం॥ శోణప్రభాం సోమకళావతంసాం పాణి స్ఫురత్పంచ శరేక్షు చాపామ్। ప్రాణప్రియాం నౌమి పినాకపాణేః త్రికోణసంస్థాం కులదేవతాం మే॥ లమిత్యాది పంచపూజా-సృష్టి ముద్రాం ప్రదర్శ్య॥ ఓం హ్రీం శ్రీం క్లీం సర్వసంమోహిని మహాలక్ష్మి స్వాహా॥ యథాశక్తి జపేత్॥ పునర్న్యాసాదిముద్రాంతం కుర్యాత్॥ ఋషివారుచ॥ విశుద్ధజ్ఞానదేహాయ త్రివేదీ దివ్యచక్షుషే। శ్రేయఃప్రాప్తి నిమిత్తాయ నమస్సోమార్ధధారిణే॥౧॥ సర్వమేతద్విజానీయాన్మంత్రాణామభిధానవాన్। సోపి క్షేమమవాప్నోతి సతతం జాప్యతత్పరః॥౨॥ సిద్ధ్యంత్యుచ్చాటనాదీని వస్తూని సకలాన్యపి। ఏతేన స్తువతాం దేవీం స్తోత్రమంత్రేణ సన్నిధౌ॥౩॥ న మంత్రో నౌషధం తంత్రం న కించిదపి విద్యతే। వినా జాప్యం న సిద్ధ్యేత సర్వముచ్చాటనాదికమ్॥౪॥ సమగ్రాణ్యపి సేత్స్యంతి లోకశంకామిమాం హరః। కృత్వా నిమంత్రయామాస సర్వమేవమిదం శుభమ్॥౫॥ స్తోత్రం వై చండికాయాస్తు తచ్చ గుహ్యం చకార సః। సమవాప్నోతి పుణ్యేన నాన్యథా మన్నిమంత్రితమ్॥౬॥

సోఽపి క్షేమమవాప్నోతి సర్వమేవన సంశయః కృష్ణాయాం వా చతుర్దశ్యాం మష్టమ్యాంవా సమాహితః ౭ దదాతి ప్రతిగృహ్ణాతి నాన్యథైషా ప్రసీదతి ఇత్థంరూపేణ కీలేన మహాదేవేన కీలితం యో నిష్కీలాం విధాయైనాం నిత్యంజపతి సంస్ఫుటం ససిద్ధః సగణస్సోపి గంధర్వో జాయతేవనే నచైవాప్యటతస్తస్య భయంక్వాపీహ జాయతే నాపమృత్యు వశంయాతి మృతో మోక్షమవాప్నుయాత్ జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీత హ్యకుర్వాణో వినశ్యతి తతో జ్ఞాత్వై వసంపన్న మిదంప్రారభ్యతే బుధైః ౧౧॥ సౌభాగ్యాదిచ యత్కించి ద్దృశ్యతే లలనాజనైః తత్సర్వం తత్ప్రసాదేన తేనజాప్య మిదంశుభం ౧౨॥ శనైస్తు జాప్యమానేస్మిన్ స్తోత్రంసంపత్తి రుచ్చకైః భవత్యేవ సమగ్రాపి తతఃప్రారభ్య మేవతత్ ౧౩॥ ఐశ్వర్యం యత్ప్రసాదేన సౌభాగ్యారోగ్య సంపదః శత్రుహానిః పరోమోక్షః స్తూయతే సానకింజనైః॥

కవచస్తోత్రం

అస్య శ్రీ మహాసరస్వతీ రూపదేవీకవచ మహామన్త్రస్య మార్కండేయో భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీమహాసరస్వతీ దేవతా॥ ఐం బీజం హ్రీం శక్తిః క్లీం కీలకం మమ మహాసరస్వతీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః

అథ కరహృదయన్యాసః

ఓం హ్రాం శ్రాం ఓం అంగుష్ఠాభ్యాన్నమః	ఓం హ్రాం శ్రాం ఓం హృదయాయనమః
ఓం హ్రీం శ్రీం ఓం తర్జనీభ్యాంస్వాహా	ఓం హ్రీం శ్రీం ఓం శిరసేస్వాహా
ఓం హ్రూం శ్రూం ఓం మధ్యమాభ్యాంవషట్	ఓం హ్రూం శ్రూం ఓం శిఖాయైవషట్
ఓం హ్రైం శ్రైం ఓం అనామికాభ్యాంహుం	ఓం హ్రైం శ్రైం ఓం కవచాయహుం
ఓం హ్రౌం శ్రౌం ఓం కనిష్ఠికాభ్యాంవౌషట్	ఓం హ్రౌం శ్రౌం ఓం నేత్రత్రయాయవౌషట్
ఓం హ్రః శ్రః ఓం కరతలకరపృష్ఠాభ్యాంఫట్	ఓం హ్రః శ్రః ఓం అస్త్రాయఫట్

భూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానం॥ శంఖం చక్రం ధనుశ్చ చారుదధతీం విభ్రాజితాం తర్జనీం సవ్యే చర్మకతీం మహేషు ముసికైస్త్రిగ్య
కిత్రిశూలంభుజైః ॥ సనద్ధాం వివిధాయుధైః పరివృతాం మంత్రి కుమారీ గణైః। ధ్యాయే దిష్టవరప్రదాం త్రినయనాం
సింహాధిరూఢాం శివాం॥ లమిత్యాది పంచోపచారైస్సంపూజ్య సృష్టిముద్రాంప్రదర్శ్య మనుః॥ ఓంహ్రాం హ్రీం హ్రూం గ్రీం
క్లీం సర్వసమ్మోహిని పరమేశ్వరీ స్వాహా- యథాశక్తింజపిత్వా పునర్న్యాసదిగ్విమోకముద్రాంతం కుర్యాత్॥ మార్కం
డేయఉవాచ॥ యద్గుహ్యం పరమంలోకే సర్వరక్షాకరం నృణామ్ యన్నకస్య చిదాఖ్యాతం తన్మేబ్రూహి పితామహ ౧॥
బ్రహ్మోవాచ॥ అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోప కారకమ్ దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే॥
౨ ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ॥౩ పంచమం
స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతిచ సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమమ్ ౪ నవమం సిద్ధిదా ప్రోక్తా
నవదుర్గాః ప్రకీర్తితాః ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా॥ ౫ అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యగ
తోరణే విషమేదుర్గమే చైవ భయార్తాః శరణంగతాః ౬ నతేషాం జాయతేకించి దశుభం రణసంకటే నాపదం తస్య
పశ్యామి శోకదుఃఖ భయంనహి యైస్తుభక్త్యా స్మృతానూనం తేషాం సిద్ధిః ప్రజాయతే। ప్రేతసంస్థాతు చాముండా వారాహి
మహిషాసనా ॥౮॥ ఐంద్రీగజ సమారూఢా వైష్ణవీ గరుడాసనా । మాహేశ్వరీ వృషారూఢా కౌమారీ శిఖివాహనా ॥౯॥
బ్రాహ్మీ హంస సమారూఢా సర్వాభరణ భూషితా నానాభరణ శోభాఢ్యా నానారత్నో పశోభితా ౧౦॥ దృశ్యంతే
రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః శంఖంచక్రం గదాంశక్తిం హలంచ ముసలాయుధమ్॥ ౧౧॥ ఖేటకం తోమరం
చైవ పరశుం పాశమేవచ కుంతాయుధంచ వజ్రంచ శార్ఙ్గం చాయుధ ముత్తమం॥ ౧౨॥ ఖడ్గం చర్మం త్రిశూలంచ
పట్టసమ్ముద్గరం తథా దైత్యానాం దేహనాశాయ భక్తానా మభయాయచ। ౧౩॥ ధారయం త్యాయుధానీత్థం దేవానాం
చ హితాయవై నమస్తేస్తు మహారౌద్రే మహాఘోర పరాక్రమే॥ ౧౪॥ మహాబలే మహోత్సాహే మహాభయ వినా
శిని త్రాహిమాం దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధని॥ ౧౫॥ ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయ్యా మగ్నిదే
వతా దక్షిణస్యాంతు వారాహీ నైరృత్యాం ఖడ్గధారిణీ॥ ౧౬॥ ప్రతీచ్యాం వారుణీరక్షే ద్వాయవ్యాం మృగవాహిని

ఉదీచ్యాం పాతు కౌబేరీ ఐశాన్యాం శూలధారిణీ। ౧౭॥ ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షే దధస్తాద్వైష్ణవీ తథా ఏవం దశదిశో
రక్షేచ్చాముండా శవవాహనా। ౧౮। జయా మే చాగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతః। అజితా వామపార్శ్వే తు దక్షిణే చా
పరాజితా। ౧౯। శిఖాముద్యోతినీ రక్షేదుమా మూర్ధ్ని వ్యవస్థితా మాలాధరీ లలాటే చ భ్రువౌ రక్షేద్యశస్వినీ ౨౦॥
త్రినేత్రా చ భ్రువోర్మధ్యే యమఘంటా చ నాసికే శంఖినీ చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసినీ ౨౧॥ కపోలౌ
కాళికా రక్షేత్కర్ణమూలే చ శాంకరీ నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్ఠే తు చర్చికా। ౨౨॥ అధరే చామృతకలా జిహ్వా
యాం తు సరస్వతీ దంతాన్ రక్షతు కౌమారీ కంఠమధ్యే తు చండికా ౨౩॥ ఘంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే
కామాఖ్యా చుబుకం రక్షేద్వాచం మే సర్వమంగళా॥ ౨౪॥ గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుర్ధరీ। నీలగ్రీవా
బహిఃకంఠే నళికాం నలకూబరీ। ౨౫॥ ఖడ్గధారిణ్యుభౌ స్కంధౌ బాహూ మే వజ్రధారిణీ॥ హస్తౌ మే దండినీ రక్షేదంబికా
చాంగుళీస్తథా। నఖాం శూలేశ్వరీ రక్షేత్కుక్షౌ రక్షేన్నలేశ్వరీ॥ ౨౬॥ స్తనౌ రక్షేన్మహాదేవీ మనఃశోకవినాశినీ।
హృదయం లలితాదేవీ ఉదరం శూలధారిణీ। ౨౭॥ నాభిం చ కామినీ రక్షేద్గుహ్యం గుహ్యేశ్వరీ తథా ॥ కటిం భగవతీ పాతు
నితంబే బిందుమాలినీ॥ ౨౮॥ భూతనాథా తథా మేఢ్రం ఊరూ మే మేఘవాహనా। జంఘే మహాబలా। ప్రోక్తా జానునీ వింధ్య
వాసినీ॥ ౨౯॥ గుల్ఫయోర్నారసింహీ చ పాదపృష్ఠేఽమితౌజసీ। పాదాంగుళీః శ్రీధరీ చ పాదౌ పాతాళవాసినీ॥ ౩౦॥
కరాళినీ పాదనఖా రోమాణ్యూర్ధ్వకేశినీ రోమకూపాంశ్చ కౌబేరీ త్వచం వాగీశ్వరీ తథా। ౩౧॥ రక్తమజ్జా వసామాంసా
న్యస్థిమేదాంసి పార్వతీ అంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం చ ముకుటేశ్వరీ॥ ౩౨॥ పద్మావతీ పద్మకోశే కఫే చూడామణిస్తథా
జ్వాలాముఖీ నఖజ్వాలా అభేద్యా సర్వసంధిషు। ౩౩ శుక్లం బ్రహ్మాణి మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీ తథా అహంకారం
మనోబుద్ధిం రక్ష మే ధర్మచారిణీ॥ ౩౪ ప్రాణాపానౌ తథా వ్యానముదానం చ సమానకం వజ్రహస్తా చ మే రక్షేత్ప్రా
ణాన్కల్యాణశోభనా॥ ౩౫॥ రసం రూపం చ గంధం చ శబ్దం స్పర్శం చ యోగినీ సత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణ

నీ తథా ॥ ౩౬ ॥ ఆయుర్మే రక్షు వారాహీ ధర్మం రక్షతు వైష్ణవీ । విత్తం రక్షతు చేంద్రాణీ బలం బలవతీ తథా ॥ ౩౭ ॥ యశః
కీర్తిం చ లక్ష్మీం చ సదా రక్షంతు మాతరః గోత్రమింద్రాణి మే రక్ష పశూన్మే రక్ష చణ్డికే ॥ ౩౮ ॥ పుత్రాన్రక్షేన్మహాల
క్ష్మీర్భార్యాం రక్షతు భైరవీ మార్గం క్షేమకరీ రక్షేద్విజయా సర్వతస్స్థితా ॥ ౩౯ ॥ రక్షాహీనం తు యత్స్థానం వర్జితం
కవచేన తు । సర్వం రక్షతు సా దేవీ జయంతీ పాపనాశినీ ॥ ౪౦ ॥ సర్వరక్షాకరం పుణ్యం కవచం చ వినాకృతమ్ పదమేకం న గ
చ్ఛేత యదీచ్ఛేచ్ఛుభమాత్మనః ॥ ౪౧ ॥ కవచేనావృతో నిత్యం యత్ర యత్రాభిగచ్ఛతి తత్ర తత్రార్థలాభశ్చ విజయ
స్సర్వకామికః ॥ ౪౨ ॥ యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం పురుషః ప్రాప్నో
తి భూతలే ॥ ౪౩ ॥ నిర్భయో జాయతే మర్త్యస్సంగ్రామేష్వపరాజితః త్రైలోక్యే తు భవేత్పూజ్యః కవచేనావృతః
పుమాన్ ॥ ౪౪ ॥ ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభమ్ యః పఠేత్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః
॥ ౪౫ ॥ దైవీకలా భవేత్తస్య త్రైలోక్యేష్వపరాజితా జీవేద్వర్షశతం సాగ్రమపమృత్యువివర్జితః ॥ ౪౬ ॥ నశ్యంతి వ్యాధ
యస్సర్వే లూతావిస్ఫోటకాదయః స్థావరం జంగమం వాపి కృత్రిమం వాపి యద్విషం ॥ ౪౭ ॥ అభిచారాణి సర్వాణి మంత్రయం
త్రాణి భూతలే భూచరాః ఖేచరాశ్చైవ కులజాశ్చోపదేశికాః ॥ ౪౮ ॥ సహజాః కులజామాలా శాకినీ ఢాకినీ తథా అంతరిక్ష
చరా ఘోరా యక్షిణ్యశ్చ మహాబలాః ॥ ౪౯ ॥ గ్రహభూత పిశాచాశ్చ యక్షగంధర్వ రాక్షసాః । బ్రహ్మరాక్షస వేతాలాః
కూష్మాండా భైరవాదయః ॥ ౫౦ ॥ నశ్యంతి దర్శనాత్తస్య కవచే హృది సంస్థితే మానోన్నతిర్భవేద్రాజ్ఞస్తేజోవృద్ధి
కరం పరం ॥ ౫౧ ॥ యశసా వర్ధతే సోఽపి కీర్తిమండితభూతలే । జపేత్సప్తశతీం చండీం కృత్వా తు కవచం పురా ॥ ౫౨ ॥
నిర్విఘ్నేన భవేత్సిద్ధిశ్చండీజపసముద్భవా యావద్భూమండలం ధత్తే సశైలవనకాననమ్ ॥ ౫౩ ॥ తావత్తిష్ఠతి మేదిన్యాం
సంతతిః పుత్రపౌత్రికీ దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభం ॥ ౫౪ ॥ సంప్రాప్నోతి మనుష్యోఽసౌ మహామాయా
ప్రసాదతః ॥

చండీహృదయస్తోత్రం.

అస్యశ్రీ చణ్డికా హృదయ మహామన్త్రస్య బ్రహ్మాఋషిః గాయత్రీఛందః మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః॥ ఐం బీజం హ్రీం శక్తిః క్లీం కీలకం శ్రీ దేవతాత్రయ ప్రసాద సిద్ధ్యర్థే జపేవినియోగః॥

అథకర హృదయన్యాసః

అం హ్రాం అంగుష్ఠాభ్యాన్నమః
ఈం హ్రీం తర్జనీభ్యాంస్వాహా
ఊం హ్రూం మధ్యమాభ్యాంవషట్
ఐం హ్రైం అనామికాభ్యాంహుం
ఔం హ్రౌం కనిష్ఠికాభ్యాంవౌషట్
అః హ్రః కరతలకరపృష్ఠాభ్యాంఫట్

అం హ్రాం హృదయాయనమః
ఈం హ్రీం శిరసేస్వాహా
ఊం హ్రూం శిఖాయైవషట్
ఐం హ్రైం కవచాయహుం
ఔం హ్రౌం నేత్రత్రయాయవౌషట్
అః హ్రః అస్త్రాయఫట్

భూర్భువస్సువరోమితిదిగ్బంధః॥ ధ్యానం॥ మహిష మస్తక నృత్త వినోదినీ।స్ఫుటరణన్మణినూపుర మేఖలా।జనన రక్షణ మోక్షవిధాయినీ జయతి శుంభ నిశుంభ నిషూదినీ॥ లమిత్యాదిపఞ్చపూజా॥ సృష్టిముద్రాంప్రదర్శ్య॥ అథధ్యానం ప్రవక్ష్యామి శృణుష్వైకాగ్రమానసః చణ్డికా హృదయం గుహ్యం విస్తరేణ యథాతథా॥ ఓం శ్రీం హ్రీం క్లీం జయజయ చాముణ్డే చణ్డికే త్రిదశమకుట కోటిసంఘట్టిత చరణారవిందే గాయత్రి సావిత్రి సరస్వతి మహాహికృతాభరణే భైరవరూప ధారిణి ప్రకటిత దంష్ట్రోగ్రవదనే ఘోరానల జ్వాలామాలా సహస్ర పరివృతే మహాట్టహాస ప్రధవళిత దిగంతరే దివాకర సమప్రభే కామరూప స్వరూపే మహామణి ద్యోతిత ప్రభాసంపూర్ణ సకలదిగంతరే సర్వాయుధ పరిపూర్ణే కపాలహస్తే గజాజినోత్తరీయే భూతవేతాళ బృందపరివృతే మధుకైటభ మహిషాసుర ధూమ్రలోచన చణ్డముణ్డ రక్తబీజ నిశుంభ శుంభ దైత్యకంటకే కాళరాత్రి మహామాయే శివే నిత్యే ఇంద్రాగ్ని యమ నిరృతి వరుణవాయు కుబేరేశాన బ్రహ్మ విష్ణు శివస్తుత్యే త్రిభువన ధరాధరే వామే జ్యేష్ఠే రౌద్ర్యంబికే బ్రాహ్మీమాహేశ్వరి కౌమారీ

వైష్ణవీ వారాహీ నారసింహీంద్రాణీ చాముణ్డా శివదూతీ స్వరూపే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ త్రిస్థితే మహానాగ విషోరగ ఫణామణి మకుటరత్న మహాజ్వాలా విరాజితోత్తమాంగే అసుర పాదకల్పే నవరత్న నిధికోశే తత్వస్వరూపే వాక్పాణి పాదపాయూపస్థ శబ్దస్పర్శ రూపరసగంధ శ్రోత్ర త్వక్చక్షు ర్జిహ్వా ఘ్రాణమధ్యస్థితే మహాజ్వాలా మహావిశోష శివశక్తి గంధర్వ విద్యాధరాధీశే ఐంకార హ్రీంకార హస్తే అం క్రోం అవిశ్వ వ్యాప్తే, ప్రవేశయ ప్రవేశయ ద్రాం శోషయ శోషయ, ద్రీం కుమారాయ సుకుమారయ శ్రీయుం సర్వాం ప్రవేశయ సర్వాం ప్రవేశయ త్రైలోక్యవశగ్రాహిణి విమోకాగ్రచిత్తాం వశీకురు వశీకురు ఐం ఆం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హ్స్ఖ్ఫ్రాం హ్స్ఖ్ఫ్రీం హ్స్ఖ్ఫ్రూం హ్స్ఖ్ఫ్రైం హ్స్ఖ్ఫ్రౌం హ్స్ఖ్ఫ్రః మమ సర్వకార్యాణి సాధయ సాధయ హుంఫట్ స్వాహా॥ ఇదమేకవింశతివారం త్రివారం వా జపేత్ రాజద్వారే శ్మశానే చ వివాదే శత్రుసంకటే ధ్యాత్వే చరణమధ్యే చ సర్వకార్య జయీ భవేత్ చణ్డికా హృదయం గుహ్యం త్రిసంధ్యం కీర్తయేద్ద్విజః సర్వకామ ప్రదం పుంసాం భుక్తిం ముక్తిం చ విందతి। ఉత్తర కర షడంగ న్యాసపూర్వకం దిగ్విమోకం కృత్వా ధ్యాత్వా పంచోపచారైః కుర్యాత్॥

అథ చణ్డీధ్వజస్తోత్రం

అస్య శ్రీ చణ్డీధ్వజ స్తోత్ర మహామన్త్రస్య మార్కండేయ ఋషిః అనుష్టుప్ఛందః మహాలక్ష్మీర్దేవతా శ్రాం బీజం శ్రీం శక్తిః శ్రూం కీలకం మమ వాంఛితార్థ ఫలసిద్ధ్యర్థే జపే వినియోగః।

అథ కర హృదయ న్యాసః

శ్రాం అంగుష్ఠాభ్యాం నమః	శ్రౌం కనిష్ఠికాభ్యాం వౌషట్	శ్రూం శిఖాయై వషట్
శ్రీం తర్జనీభ్యాం స్వాహా	శ్రః కరతలకరపృష్ఠాభ్యాం ఫట్	శ్రైం కవచాయ హుం
శ్రూం మధ్యమాభ్యాం వషట్	శ్రాం హృదయాయ నమః	శ్రౌం నేత్రత్రయాయ వౌషట్
శ్రైం అనామికాభ్యాం హుం	శ్రీం శిరసే స్వాహా	శ్రః అస్త్రాయ ఫట్

భూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానం॥ శ్రీం నమోజగత్ప్రతిష్ఠాయై దేవ్యైభూత్యై నమోనమః పరమానంద రూపిణ్యై నిత్యాయై సతతంనమః

నమస్తేస్తుమహాదేవీ పరబ్రహ్మస్వరూపిణీ॥ ౧॥

రక్షమాం శరణేదేవీ ధనధాన్య ప్రదాయినీ రాజ్యందేహి ధనందేహి సామ్రాజ్యం దేహిమేసదా॥ ౨॥

నమస్తేస్తుమహాకాళి పరబ్రహ్మస్వరూపిణి ,, ,, ౩॥

నమస్తేస్తు మహాలక్ష్మి ,, ,, ,, ౪॥

మహాసరస్వతీదేవి ,, ,, ,, ౫॥

నమోబ్రాహ్మీ నమస్తేస్తు ,, ,, ,, ౬॥

నమోమాహేశ్వరీ దేవీ ,, ,, ,, ౭॥

నమస్తేస్తుచ కౌమారీ ,, ,, ,, ౮॥

నమస్తే వైష్ణవీదేవీ ,, ,, ,, ౯॥

నమస్తేస్తుచ వారాహీ ,, ,, ,, ౧౦॥

నారసింహీనమస్తేస్తు ,, ,, ,, ౧౧॥

నమోనమస్తే ఇంద్రాణీ ,, ,, ,, ౧౨॥

నమోనమస్తే చాముండే ,, ,, ,, ౧౩॥

నమోనమస్తే నందాయై ,, ,, ,, ౧౪॥

రక్తదంతేనమస్తేస్తు ,, ,, ,, ౧౫॥

నమస్తేస్తు మహాదుర్గే ,, ,, ,, ౧౬॥

శాకంభరీ నమస్తేస్తు ,, ,, ,, ౧౭॥

శివదూతీనమస్తేస్తు శరబ్రిహ్మాస్వరూపిణీ " " ౧౮॥
నమస్తే భ్రామరీదేవీ " " " ౧౯॥
నమో నవగ్రిహే దేవి " " " ౨౦॥
నవకూట మహాదేవి " " " ౨౧॥
స్వర్ణపూర్ణే నమస్తేస్తు " " " ౨౨॥
శ్రీసుందరీ నమస్తేస్తు " " " ౨౩॥
నమోభగవతీదేవి " " " ౨౪॥
దివ్యయోగినమస్తేస్తు " " " ౨౫॥
నమస్తేస్తుమహాదేవి " " " ౨౬॥
నమోనమస్తే సావిత్రి " " " ౨౭॥
జయలక్ష్మీ నమస్తేస్తు " " " ౨౮॥
మోక్షలక్ష్మీ నమస్తేస్తు " " " ౨౯॥
రక్షమాం శరణేదేవి " " " ౩౦॥

చండీధ్వజ మిదం స్తోత్రం సర్వకామ ఫలప్రదం రాజతే సర్వజంతూనాం వశీకరణ సాధనం॥ ౩౧॥ ఉత్తరపడంగ న్యాసపూర్వక దిగ్విమోకంకృత్వా పంచోపచారార్చ కారయేత్, ఇతిచండీధ్వజ స్తోత్రమ్॥

మాలామన్త్రిస్తోత్రమ్

అస్యశ్రీ సప్తశతికాస్తోత్ర మాలామన్త్రస్య మార్కండేయ సుమేధా బ్రహ్మేంద్ర వాసుదేవ రుద్రాదయ ఋషయః గాయత్ర్యుష్ణిగనుష్టుప్ఛందాంసి మధుకైటభ మర్దినీ మహిషాసుర సేనానీమహిషాసుర మర్దినీ ధూమ్రలోచన మర్దినీ

చణ్డముణ్డ రక్తబీజ శుంభనిశుంభ మర్దిన్యోదేవతాః మధుకైటభ మర్దినీ మహిషాసుర మర్దినీ శుంభనిశుంభ మర్దిన్యోపరిధానదేవతాః బ్రాహ్మీ మాహేశ్వరీ కౌమారీ వైష్ణవీ వారాహీంద్రాణీ చాముణ్డా గర్భదేవతాః నందా రక్తదంతికా శాకంబరీ దుర్గా భీమా భ్రామర్యుపాంగ దేవతాః త్వంస్వాహా త్వంస్వధా త్వంహి వషట్కారస్వ రాత్మికా దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేష దేవగణ శక్తిసమూహ మూర్త్యా ఆధారభూతా జగతస్త్వమేకా మహీస్వరూపేణ యత్కస్థితా సీతి బీజం॥ త్వం శ్రీస్త్వమీశ్వరీ త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధ లక్షణా యాశ్రీస్స్వయం సుకృతినాం భవనే ష్వలక్ష్మీః పాపాత్మనాంకృతధియాం హృదయేషు బుద్ధిః విద్యాస్సమస్తా స్తవదేవిభేదాః స్త్రియస్సమస్తా స్సకలా జగత్స్వతిశక్తిః, పరాపరాణాం పరమాత్మమేవ పరమేశ్వరి మేధాసి దేవి విదితాఖిలశాస్త్రసారా దుర్గాసి దుర్గ భవసాగర నౌసంగా లక్ష్మీంబీజే మహావిద్యే శ్రద్ధేపుష్టిస్వధే ధ్రువే ఇతికీలకం ॥మమదేవీ మాహాత్మ్యోక్త సంపూర్ణఫల సిద్ధ్యర్థే జపేవినియోగః॥

కరన్యాసః

ఓం శంభు తేజోజ్వాలజ్వాలామాలిని పావకేనందాయై- హ్రాంఅంగుష్ఠాభ్యాంనమః

,, రక్తదంతికాయై హ్రీంతర్జనీభ్యాంస్వాహా

,, శాకంబర్యైహూంమధ్యమాభ్యాంవషట్

,, పావకేదుర్గాయైహ్రైంఅనామికాభ్యాంహుం

,, భీమాయైహ్రౌంకనిష్టికాభ్యాంవౌషట్

,, పావకేభ్రామర్యైహ్రః-కరతలకరపృష్ఠాభ్యాంఫట్

హృదయన్యాసః

ఓం శంభు తేజోజ్వాలజ్వాలామాలిని పావకే ందాయైహ్రాంహృదయాయనమః

,, రక్తదంతికాయైహ్రీంశిరసేస్వాహా॥

ఓం శంభు తేజోజ్వల జ్వాలామాలిని శాకంబర్యై హూం శిఖాయై వషట్
, పావకే హుగ్రాయై హైంకవచాయ హుం
, భీమాయై హ్రాం నేత్రత్రయాయ వౌషట్
, పావకే భ్రామర్యై హ్రః=అస్త్రాయ ఫట్

భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥ అథాంగన్యాసః ॥ పాదయోః వారాహ్యై నమః, నితంబే నారసింహ్యై నమః నాభౌ చాముణ్డాయై నమః కంఠే మహేంద్ర్యై నమః ఓష్ఠే బ్రాహ్మ్యై నమః దక్షిణభుజే వైష్ణవ్యై నమః వామభుజే మాహేశ్వర్యై నమః స్కంధయోః కౌమార్యై నమః ముఖే కాత్యాయన్యై నమః శిరసి శివదూత్యై నమః హృది శివాయై నమః వామకుక్షౌ రక్తదంతికాయై నమః పృష్ఠం శీతలాత్యై నమః భ్రువోర్మధ్యే శాకంబర్యై నమః ఏవం మస్తకాది పాదాంతం న్యసేత్ । ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా । శంఖినీ చాపినీ బాణ భుశుండీ పరిఘాయుధేతి శిరసి ॥ శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన నః పాహి చాపజ్యా నిస్స్వనేన చేతి ముఖే । ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ చణ్డికే రక్ష దక్షిణే భ్రామణే నాత్మ శూలస్య ఉత్తరస్యాం తథేశ్వరీతి కంఠే ॥ సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే । యాని చ అత్యర్థ ఘోరాణి తైరక్షాస్మాం స్తథా భువ మితి మిః భుజయోః ॥ ఖడ్గశూల గదాదీని యాని చాస్త్రాణి తేంబికే । కరపల్లవసంగీని తైరస్మాన్ రక్షసర్వత ఇతి హృదయే ॥ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే । భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుత ఇత్యుదరే ॥ ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్ । పాతు నస్సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే ఇతి నాభౌ ॥ జ్వాలాకరాళ మత్యుగ్ర మశేషాసుర సూదనమ్ । త్రిశూలం పాతు నో భీతే భద్రకాళి నమోస్తుత ఇత్యూర్వోః ॥ హినస్తి దైత్య తేజాంసి స్వనేనాపూర్య యాజగత్ । సా ఘంటా పాతు నో దేవి పాపేభ్యో నస్సుతానివ ఇతి జాన్వోః ॥ అసురాసృగ్వసాపంక చర్చిత స్తే కరోజ్జ్వలః । శుభాయ ఖడ్గో భవతు చణ్డికే త్వాం నతావయమ్ ఇతి పాదయోః ॥ ఇతి న్యాసః ॥ అథ ధ్యానమ్ ॥ శౌవర్ణాంబుజ మధ్యగాం త్రినయనాం సౌదామనీ సన్నిభాం, శంఖం చక్రగదా భయాని దధతీ మిందోః

కలాంబిభ్రతీమ్। గ్రైవేయాంగద హార కుండల ధరా మాఖండలాద్యైస్తుతాం ధ్యాయే విన్ధ్యనివాసినీం శశిముఖీం పార్శ్వస్థ పంచాననామ్। ఇతిడామరతంత్రోక్త న్యాసః।

అస్య శ్రీనవార్ణవ మన్త్రస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరా ఋషయః గాయత్ర్యుష్ణిగనుష్టుప్ఛందాంసి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః నందా శాకంబరీ భీమాః శక్తయః రక్తదంతికా భీమా భ్రామర్యో బీజాని అగ్నిర్వాయుసూర్యాస్తత్వాని మమాభీష్ట సిద్ధ్యర్థే జపేవినియోగః, బ్రహ్మవిష్ణుశివేభ్యోనమః శిరసి, గాయత్ర్యుష్ణిగనుష్టుప్ఛందేభ్యోనమః ముఖే, మహాకాళీ మహాలక్ష్మీమహాసరస్వతీభ్యోనమః హృది, నందాశాకంబరీభీమాభ్యోనమః దక్షిణహస్తే, రక్తదంతికా భీమాభ్రామరీభ్యోనమః వామహస్తే, అగ్నివాయుసూర్యేభ్యోనమః హృది, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయైవిచ్చే ఇతిమూలేనకరౌసంశోధ్య।

ఓం ఐం అంగుష్ఠాభ్యాన్నమః
ఓం హ్రీం తర్జనీభ్యాం స్వాహా
ఓం క్లీం మధ్యమాభ్యాంవషట్
ఓం చాముండాయై అనామికాభ్యాంహుం
ఓం విచ్చే కనిష్ఠికాభ్యాం వౌషట్
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయైవిచ్చే
కరతలకరపృష్ఠాభ్యాం ఫట్
ఇతికరన్యాసః॥
ఓం ఐం హృదయాయనమః
ఓం హ్రీం శిరసేస్వాహా
ఓం క్లీం శిఖాయైవషట్
ఓం చాముండాయై కవచాయహుం
ఓం విచ్చే నేత్రత్రయాయవౌషట్
ఓం ఐం హ్రీం క్లీం చాముండావిచ్చే
అస్త్రాయఫట్ ఇతిషడంగన్యాసః॥

తతో ఽక్షరన్యాసః। ఓం ఐం నమః శిఖాయాం ఓం హ్రీం నమః దక్షిణనేత్రే ఓం క్లీం నమః వామనేత్రే ఓం చాం నమః దక్షిణకర్ణే ఓం ముం నమః వామకర్ణే ఓం డాం నమః దక్షిణనాసికాయాం ఓం యైం నమః వామనాసికాయాం ఓం విం నమః ముఖే ఓం చ్చేం నమః గుహ్యే ఏవంవిన్యస్య అష్టమూలేన వ్యాపకం కుర్యాత్ ఓం ఐం ప్రాచ్యైనమః ఓం ఐం ఆగ్నేయ్యైనమః ఓం హ్రీం దక్షిణాయైనమః ఓం హ్రీం నైరృత్యైనమః ఓం క్లీం ప్రతీచ్యైనమః ఓం క్లీం వాయవ్యైనమః ఓం చాముండాయై ఉదీచ్యైనమః ఓం విచ్చే ఈశాన్యైనమః, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఊర్ధ్వాయైనమః, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై

విచ్చే అధరాయైనమః॥ తతోధ్యాయేత్॥ శంఖం చక్రం గదాం బాణం చాపం పరిఘ శూలకే భుశుండీచ శిరః ఖడ్గే దధంతీం దశవక్త్రికామ్॥ ౧॥ తామసీం శ్యామలాం నౌమి మహాకాళీం దశాంఘ్రికామ్ మాలాంచ పరశుం బాణాన్ గదాంకులిశమేవచ॥ ౨॥ పద్మం ధనుః కుండికాంచ దండం శక్తి మసింతథా ఖేటకం జలజం ఘంటాం సురాపాత్రంచ శూలకమ్ ॥ ౩॥ పాశం సుదర్శనం చైవ దధతీం లోహిత ప్రభామ్ పద్మస్థితాం మహాలక్ష్మీం భజే మహిషమర్దినీమ్ ॥౪॥ ఘంటాం శూలం హలం శంఖం ముసలాది ధనుశ్శరాన్ దధతీ ముజ్జ్వలాం నౌమి దేవీం గౌరీ సముద్భవాం॥ ధ్యాత్వా పంచోపచారైస్సంపూజ్య॥

సప్తశతీమంత్రోత్కీలనమేకుర్యాత్

ఓం హ్స్రాం హ్రీం హ్స్రీం కుసుల వరకీం దకులవర కీం భగవతీస్వాహా॥ మహా కుకుళ్యాయైనమః మూర్ధ్ని॥ సీత వేదనమః హృదయే॥ ఓం క్షాం క్షూం క్షైం క్షౌం క్షః ఉత్కీలయోత్కీలయ స్వాహా॥ మహాసేవేనమః కణ్ఠే, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చేస్వాహా॥ నిర్వాణాయనమః నాభౌ॥ ఓం హ్రీం నమః ఆధారే॥ ఏవం సప్తశతీమంత్రోత్కీలనం॥ అర్గళోత్కీలనం॥ జయంతీమంగళే కాళీ భద్రకాళీ కపాలినీ దుర్గాక్షమే శివేధాత్రీ స్వధేస్వాహే నమోస్తుతే॥ ఓం హ్స్రాం హ్రీం హస్రః ఓం కుసులవరపీం దకులవపీం ఓం క్షాం క్షీం క్షూం క్షేం క్షైం క్షౌం క్షః ఉత్కీలయోత్కీలయ స్వాహా॥ ఓం ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చేస్వాహా॥ విశుద్ధజ్ఞాన దేహాయ త్రివేదీ దివ్యచక్షుషే। శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమస్సోమార్ధ ధారిణే। త్రైలోక్యం వశీకురు వశీకురు సములవర పీం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చేస్వాహా॥ ఇత్యుత్కీలనం॥

అథ మంత్రోద్ధారః

అస్య శ్రీ చణ్డికా పరమేశ్వరీ నవాక్షరీ మహామన్త్రస్య మార్కండేయ ఋషిః అనుష్టుప్ఛన్దః శ్రీ చణ్డికా పరమేశ్వరీ దేవతా ఐం బీజం హ్రీం శక్తిః క్లీం కీలకం మమ శ్రీ చండికా పరమేశ్వరీ ప్రసాద సిద్ధ్యర్థే నవాక్షర మహామన్త్రం జపే వినియోగః॥

అథకర హృదయ న్యాసః

ఐం హ్రీం క్లీం అంగుష్ఠాభ్యాం నమః	చాముండాయై కనిష్ఠికాభ్యాం వషట్	విచ్చే శిఖాయై వషట్
చాముండాయై తర్జనీభ్యాం స్వాహా	విచ్చే కరతలకరపృష్ఠాభ్యాం ఫట్	ఐం హ్రీం క్లీం కవచాయ హుం
విచ్చే మధ్యమాభ్యాం వౌషట్	ఐం హ్రీం క్లీం హృదయాయ నమః	చాముండాయై నేత్రత్రయాయ వౌషట్
ఐం హ్రీం క్లీం అనామికాభ్యాం హుం	చాముండాయై శిరసే స్వాహా	విచ్చే అస్త్రాయ ఫట్

భూర్భువస్సువరోమితి దిగ్బంధః॥ ధ్యానం॥ యాదేవీ మధుకైటభ ప్రశమనీ యా మాహిషోన్మూలినీ యా ధూమ్రేక్షణ చండముండదమనీ యా రక్తబీజాశనీ। యా శుంభాది నిశుంభ దైత్యదమని యా సిద్ధ లక్ష్మీపరా సా చండీ నవకోటి శక్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ॥ మాతర్మే మధుకైటభఘ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలానిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్దిని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే। శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తేంబికే

అథపంచపూజా॥ పృష్ఠిముద్రాప్రదర్శనం। అథ గాయత్రీ శాపోత్కీలనమనుః॥ ఐంబీజ మాబిందు సమాన సుభ్రం హ్రీం సూర్య తేజోద్యుతి మద్వితీయం క్లీం మూర్తి వైశ్వానర తుల్యరూపం తృతీయమానంచ సుఖానుచింత్యం చాం శుద్ధజాంబూనద కాంతితుల్యం ముం పంచమం రక్తతరం ప్రకల్ప్యమ్ డాం షష్ఠముగ్రార్తి హరం సునీలం యై సప్తమం కృష్ణతరం రిపుఘ్నం॥ విసాంశురం చాష్టమ మాదిసిద్ధం చేం ధూమ్రవర్ణం నవమం విశాలం ఏతాని బీజాని నవాత్మకస్య జపం ప్రదద్యాత్సకలార్థసిద్ధిమ్॥ నవబీజ సిద్ధంచ మంత్రం త్రైలోక్యపావనం ఏవం జపంతి యోమర్త్యాః ఫలంతివ వదామ్యహమ్

మనుః ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే॥

ఇతిమూలం అష్టోత్తరశత జప్త్వా, రాత్రిసూక్తం పఠేత్॥

అథ రాత్రిసూక్తం

విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహారకారిణీం స్తౌమినిద్రాం భగవతీం విష్ణోరతుల తేజసః॥ బ్రహ్మోవాచ॥
త్వంస్వాహా త్వం స్వధా త్వంహి వషట్కారః స్వరాత్మికా సుధా త్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మికా స్థితా అర్ధమాత్రా
స్థితా నిత్యా యానుచ్చార్యా విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవీ జననీపరా త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైత
త్సృజ్యతే జగత్ త్వయైతత్పాల్యతే దేవి త్వమత్స్యంతేచ సర్వదా విసృష్టౌ సృష్టిరూపాత్వం స్థితిరూపాచ పాలనే తథా
సంహృతిరూపాంతే జగతోఽస్య జగన్మయే మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః మహామోహాచ
భవతి మహాదేవీ మహాసురీ ప్రకృతిస్త్వంచ సర్వస్య గుణత్రయవిభావినీ కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణా
త్వంశ్రీ స్త్వమీశ్వరీ త్వం హ్రీ స్త్వంబుద్ధిర్బోధలక్షణా లజ్జాపుష్టి స్తథాతుష్టిః త్వం శాంతిః క్షాంతిరేవచ ఖడ్గినీ శూలినీ
ఘోరా గదినీ చక్రిణీతథా శంఖినీ చాపినీబాణ భుశుండీ పరిఘాయుధా సౌమ్యా సౌమ్యతరా శేష సౌమ్యేభ్యస్త్వతి
సుందరీ పరాపరాణాం పరమాత్వమేవ పరమేశ్వరీ యచ్చకించి త్క్వచిద్వస్తు సదసద్వాఖిలాత్మికే తస్యసర్వస్య యాశక్తిః
సాత్వం కింస్తూయతేసదా యయాత్వయా జగత్స్రష్టా జగత్పాత్యత్తి యోజగత్ సోపినిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమి
హేశ్వరః విష్ణుః శరీరగ్రహణ మహమీశాన ఏవచ కారితాస్తే యతోఽతస్త్వాం కస్తోతుం శక్తిమాన్భవేత్ సాత్వమిత్థం
ప్రభావైస్స్వై రుదారైర్దేవి సంస్తుతా మోహయైతౌ దురాధర్షా వసురౌ మధుకైటభౌ ప్రబోధంచ జగత్స్వామీ నీ
యతా మచ్యుతోలఘు బోధశ్చక్రియతా మస్య హంతుమేతౌ మహాసురౌ॥ ఇతిరాత్రిసూక్తమ్॥

శ్లో॥ శివాసనస్థాం వివిధప్రభావాం కాళీం కళామాలిని విశ్వవంద్యాం।
కపాల ఖట్వాంగ ధరాం నృముండమాలా విభూషాం మృగచర్మశో
భాం। సుశుష్క మాంసాచ శవాసనస్థాం విభీషణీం భీషయతీం
సురారీం। రక్తప్రియాం మాంసవదాన ఘూర్ణాం కాళీం శరణ్యాం
శరణం వ్రజామి॥



శ్రీ మహాకాళి

శ్లో॥ ఖడ్గం చక్రగదేషు చాపపరిఘా శూలం భుశుండీశిర
శ్శంఖం సందధతీం కరైస్త్రిణయనాం సర్వాంగభూష వృతాం
నీలాశ్మద్యుతి మాస్య పాదదశకాం సేవే మహా కాళికాం
యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం॥

శ్రీగురుభ్యోనమః

అథ సప్తశతీ

అస్య శ్రీ మహాకాళీరూప ప్రథమచరిత్రస్య బ్రహ్మాఋషిః గాయత్రీచ్ఛందః శ్రీత్రిమ్మలవర చాముణ్డాత్మక శ్రీమహాకాళీ దేవతా నందజాశక్తిః రక్తదంతికాబీజం అగ్నిస్తత్త్వం శ్రీత్రిమ్మలవర చాముండాత్మక మహాకాళీప్రీత్యర్థే జపేవినియోగః ఓం బ్రహ్మఋషయేనమశ్శిరసి ఓం గాయత్రీఛందసేనమః ముఖే ఓం మహాకాళీ దేవతాయైనమః హృది ఓం నందజాశక్త్యై నమః దక్షిణస్తనే ఓం రక్తదంతికా బీజాయనమః వామస్తనే ఓం అగ్నితత్త్వాయనమః హృదిన్యసేత్ ।ధ్యానం। ఖడ్గం చక్రగదేషు చాపపరిఘా శూలం భుశుండీశిర శ్శంఖం సందధతీంకరై స్త్రీనయనాం సర్వాంగ భూషావృతాం నీలాశ్మద్యుతి మాస్య పాదదశకాం సేవే మహా కాళికాం యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుంకైటభం॥

మూలమ్.

హరిః ఓం.........మార్కణ్డేయ ఉవాచ ఓం.............
౧॥ ఓం........... సావర్ణిః సూర్యతనయో యోమనుః కథ్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాద్గదతో మమ॥
ఓం...........౨॥ ఓం..........మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః స బభూవ మహాభాగః సావర్ణిస్తనయో రవేః ఓం ....౩॥

తాత్పర్యము

మార్కండేయఋషి పలికెను ౧॥ అష్టమమనువైన సావర్ణియను సూర్యపుత్రునియొక్క యుత్పత్తి సవిస్తరము॥గా చెప్పుచున్నాను వినుము ॥౨॥ పుణ్యాత్ముడైన సావర్ణియను సూర్యపుత్రుడు మహా మాయాభగవతీ ప్రసాదము వలన మన్వంతరాధిపతి యెటుల ఆయెనో వినుము. ౩॥ పూర్వకాలము స్వారోచిష మన్వంతరమున చైత్ర వంశము

మూలమ్.

ఓం...........స్వారోచిషేఽంతరే పూర్వం చైత్రవంశ సము
ద్భవః । సురథో నామ రాజాఽభూత్ సమస్తే క్షితిమండలే॥
ఓం..........౪॥ ఓం..........తస్య పాలయతః సమ్యక్ ప్రజాః పు
త్రానివౌరసాన్ । బభూవుః శత్రవో భూపాః కోలావిధ్వం
సినస్తథా । ఓం...........౫॥ ఓం...........తస్య తైరభవద్యుద్ధ
మతిప్రబల దండినః న్యూనైరపి స తైర్యుద్ధే కోలావిధ్వంసిభి
ర్జితః ఓం..........౬॥ ఓం...........తతః స్వపురమాయాతో
నిజదేశాధిపోఽభవత్ ఆక్రాంతః స మహాభాగ స్తైస్తదా ప్ర
బలారిభిః ఓం..........౭॥ ఓం.... .. .... అమాత్యైర్బలిభిర్దు
ష్టైర్దుర్బలస్య దురాత్మభిః కోశో బలం చాపహృతం త
త్రాపి స్వపురే స్థితః ఓం..........౮॥ ఓం...........తతో మృగ
యా వ్యాజేన హృతస్వామ్యః స భూపతిః ఏకాకీ హయమా
రుహ్య జగామ గహనం వనమ్ ఓం..........౯॥ ఓం..........
స తత్రాశ్రమ మద్రాక్షీ ద్ద్విజవర్యస్య మేధసః ప్రశాంత
శ్వాపదాకీర్ణం మునిశిష్యోపశోభితం ఓం...........౧౦॥
ఓం ....తస్థౌ కంచిత్స కాలంచ మునినా తేన సత్కృతః
ఇతశ్చేతశ్చ విచరం స్తస్మిన్ముని వరాశ్రమే ఓం...........౧౧॥

తాత్పర్యము

నందుద్భవించిన సురథుడను రాజు సమస్తపృథ్వీమండలము నేలు
చుండెను॥ ౪॥ ఆతడు తన ప్రజలను ప్రీతితో పుత్రులవలె
లెస్సగా పాలించుచుండగా కోలావిధ్వంసులను రాజులు
శత్రువులయిరి॥ ౫॥ సురథుడు విశేషబలముకలవాడయ్యును
కొద్దిబలముగల కోలావిధ్వంసుల (ను రాజుల) చే యుద్ధమున
నోడిపోయినవాడాయెను॥ ౬॥ పిమ్మట ప్రబలశత్రువులచే
ఆవరించబడినవాడైనను స్వపురమునకువచ్చి నిజరాజ్యాధి
పత్యమువహించెను॥ ౭॥ అక్కడ స్వపట్టణములోనున్న
దురాత్ములయి దుష్టులయి బలవంతులయిన మంత్రులు యీ
దుర్బలుడైన రాజుయొక్క సేన ధనము నపహరించిరి. ౮॥
హరించబడిన రాజ్యముగలవాడయి పిమ్మట యశ్వారూఢు
డయి వంటరిగా వేటవ్యాజమున దట్టమైన యడవికి జనెను.
౯॥ వైరరహితమై పశుపక్షి మృగాదులచే నిండియున్నటు
వంటిన్ని మునులయొక్క శిష్యులతో శోభించుచున్న మేధా
నామక ద్విజవర్యుని ఆశ్రమము తాను ఆ రాజు చూచెను. ౧౦॥
ఆయాశ్రమమందా మునిచే సత్కరించబడి సురథరాజు యిటు
అటు సంచరించుచు కొంతకాలము నివసించెను. ౧౧॥

మూలమ్.

ఓం..........సోఽచింతయత్తదా తత్ర మమత్వాకృష్ణ చేతస
మత్పూర్వైః పాలితంపూర్వం మయాహీనం పురంహితత్
ఓం..........౧౨॥ ఓం..........మద్భృత్యైస్తైరసద్వృత్తైర్ధ
ర్మతః పాల్యతేనవా నజానే సప్రధానోమే శూరహస్తీ
సదామదః ఓం..........౧౩॥ ఓం.......... మమవైరివశం
యాతః కాన్భోగానుపలప్స్యతే యేమమానుగతా నిత్యం
ప్రసాద ధనభోజనైః ఓం..........౧౪॥ ఓం.......... అనువృ
త్తిం ధ్రువంతేద్య కుర్వంత్యన్య మహీభృతాం అసమ్యగ్వ్య
యశీలైస్తైః కుర్వద్భిః సతతంవ్యయం ఓం.......... ౧౫॥
ఓం.......... సంచితః సోతిదుఃఖేన క్షయంకోశో గమిష్యతి
ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః ఓం..........
౧౬॥ ఓం..........తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం ద
దర్శసః సపృష్ట స్తేనక స్త్వంభో హేతుశ్చాగమనేత్రకః
ఓం.......... ౧౭॥ ఓం.......... సశోక ఇవకస్మాత్త్వం దుర్మ
నా ఇవలక్ష్యసే ఇత్యాకర్ణ్య వచస్తస్య భూపతేః ప్రణయో
దితం॥ ఓం..........౧౮॥ ఓం.......... ప్రత్యువాచ సతం
వైశ్యః ప్రశ్రయావనతో నృపమ్ ఓం.......... ౧౯॥

తాత్పర్యము

ఆరాజు అక్కడ మమతచే యీడ్వబడిన మనస్సుగలవాడయి
నాపూర్వులు పాలించిన పట్టణము నాచేత పోగొట్టబడెనని
చింతించిన వాడాయెను. ౧౨॥ దురాచారులయిన నాభృ
త్యులచేత ధర్మపరిపాలన చేయబడుచున్నదో లేదో ప్రసా
ద ధనభోజనముల చేత నన్ను యెల్లప్పుడు ననుసరించియుండు
మంత్రియు సదామదముచే యుంటూనుండెడు యేనుగయు
నా వైరులవశమయి యేభోగము ననుభవించుచున్నారో తె
లియదు. ౧౩॥ ౧౪॥ యెప్పుడును వ్యర్థముగా ఖర్చుచేయు స్వ
భావముగల నా భృత్యులు అన్యరాజును యిప్పుడు నిజము
గా సేవించుచూ విపరీత (వ్యర్థ) ఖర్చును చేయుచున్నారు.
౧౫॥ బహుప్రయాసతో సంపాదించిన ధనము ఖర్చగుచున్న
దని (సురథ) రాజు యీ ప్రకారముగా మరికొన్ని విషయ
ములు యెల్లప్పుడు చింతించుచుండెను. ౧౬॥ రాజునామున్యా
శ్రమ సమీపమున నొకవైశ్యునిచూచి నీవెవరు యిక్కడికి వ
చ్చుటకు కారణమేమి యెందుచేత దుఃఖయుక్తుడవుగా మనో
వ్యాకులతగా కనబడుచున్నావని యడిగెను. ౧౭॥ ౧౮॥ యి
ట్లువినయముగా రాజుచే పృచ్ఛచేయబడిన మాటలువిని ఆవై

మూలమ్.

ఓం........ వైశ్యఉవాచ ఓం........ ౨౦। ఓం........ సమాధిర్నామవైశ్యోహముత్పన్నో ధనినాంకులె ఓం........ ౨౧। ఓం........ పుత్రదారై ర్నిరస్తశ్చ ధనలోభా దసాధుభిః విహీనశ్చ ధనైర్దారైః పుత్రై రాదాయ మేధనమ్ ఓం........ ౨౨। ఓం........ వనమభ్యాగతో దుఃఖీ నిరస్తశ్చాప్త బంధుభిః సోహం నవేద్మి పుత్రాణాం కుశలాకుశలాత్మికాం। ఓం........ ౨౩। ఓం........ ప్రవృత్తిం స్వజనానాంచ దారాణాంచాత్ర సంస్థితః కింను తేషాం గృహేను మక్షేమం కిన్ను సాంప్రతం। ఓం........ ౨౪। ఓం........ కథంతే కింనుసద్వృత్తా దుర్వృత్తాః కింనుమేసుతాః। ఓం........ ౨౫। ఓం........ రాజోవాచ। ఓం........ ౨౬। ఓం........ యైర్నిరస్తో భవాన్ లుబ్ధైః పుత్రదారాదిభిర్ధనైః ఓం........ ౨౭। ఓం........ తేషుకిం భవతః స్నేహ మనుబధ్నాతిమానసం ఓం........ ౨౮। ఓం........ వైశ్యఉవాచ। ఓం........ ౨౯। ఓం........ ఏవ మేతద్యథా ప్రాహ భవానస్మద్గతంవచః ఓం........ ౩౦। ఓం........ కింకరోమి నబధ్నాతి మమనిష్ఠురతాం మనః యైః సంత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధై ర్నిరాకృతః ఓం .... ౩౧।

తాత్పర్యము

శ్యుడు రాజునకు యీప్రకారముగా వ్రుతతో నుత్తరువు చెప్పెను। ౧౮। ౧౯। వైశ్యుడు పలికెను। ౨౦। నేను ధనవంతుల కులమున పుట్టినవాడను సమాధియనునామము గలవాడను। ౨౧। దుర్మార్గులయిన స్వజన స్త్రీపుత్రాదులచే ధనలోభముననాధనము తీసుకోబడి స్త్రీధనరహితుడనై వెళ్ళగొట్టబడితిని। ౨౨। స్నేహితులచే బంధువులచే వెళ్ళగొట్టబడి దుఃఖముతో నీవనమునకు వచ్చితిని. అందుచేత పుత్రుల క్షేమ దుఃఖములను తెలియకనున్నాను। ౨౩। యిక్కడనుండి ఇంటివద్ది స్వజన భార్యా క్షేమదుఃఖములను ప్రస్తుతము సవిస్తరముగా తెలియకపోయెను। ౨౪। మరియు నాపుత్రులు దురాచారులయియున్నవారో లేక సద్వృత్తినున్నవారో నెలియదు। ౨౫। రాజుపలికెను। ౨౬। ధనాపేక్షచే (పిన్న) వెళ్లగొట్టిన పుత్రదారాదులయందు నీ మనస్సెందుకై యాపేక్ష చేయుచున్నది। ౨౭। ౨౮। వైశ్యుడు పలికెను। ౨౯। మీరు యేప్రకారము పలికితిరో నామనస్సునను నదేరీతినియున్నది। ౩౦। నేనేమిచేయుదును ధనలోభమునల్ల వెళ్ళగొట్టిన పుత్రులయందు। ప్రేమత్యజించి మనస్సు కాఠిన్యమును పొందదు। ౩౧। పరిసించిన స్వజనమందే మనస్సు దిక్కుకొనుచున్నది హేను

మూలమ్.

ఓం.... ...... ప్రీతిం స్వజన హార్దంచ హార్దిష్వేవ మే మనః కిమేతన్నాభిజానామిజానన్నపి మహామతే ఓం..........
౩౨॥ ఓం........... యత్ప్రేమ ప్రవణంచిత్తం విగుణేష్వపి బంధుషు తేషాం కృతేమే నిఃశ్వాసో దౌర్మనస్యంచ జాయతే ఓం........... ౩౩॥ ఓం........... కరోమికిం యన్న మనస్తేష్వప్రీతిషు నిష్ఠురమ్ ఓం........... ౩౪॥ ఓం............
మార్కండేయఉవాచ ఓం........... ౩౫॥ ఓం........... తతస్తౌసహితౌ విప్ర తంమునిం సముపస్థితౌ ఓం........... ౩౬॥
ఓం .... సమాధిర్నామ వైశ్యోసౌ సచపార్థివ సత్తమః కృత్వాతుతౌ యథాన్యాయం యథార్హం తేనసంవిదం ఓం........... ౩౭॥ ఓం........... ఉపవిష్టౌకథాః కాశ్చిచ్చక్రతు ర్వైశ్యపార్థివౌ ఓం........... ౩౮॥ ఓం...............
రాజోవాచ ఓం.......... ౩౯॥ ఓం........... భగవన్త్వామహం ప్రష్టు మిచ్ఛామ్యేకం వదస్వతత్ ఓం .... ౪౦॥
ఓం........... దుఃఖాయయన్మే మనసః స్వచిత్తాయత్తతాం వినా మమత్వం గతరాజ్యస్య రాజ్యాంగేష్వఖిలేష్వపి ఓం........... ౪౧॥ ఓం...........జానతోపి యథాజ్ఞస్య కిమేతన్మునిసత్తమ అయంచ నికృతః పుత్రైర్దారైర్భృత్యైస్తథో

తాత్పర్యము

హే మహాత్మే యిదియెందువలననో తెలిసియు తెలియకయున్నది॥ ౩౨॥ అవగుణులయిన బంధువులయందు మనస్సు విరక్తినిజెందక వారియందే ప్రేమించుచున్నది నేనేమిచేయగలవాడను మనస్సు కాఠిన్యమునుపొందకయున్నది॥ ౩౩॥ ౩౪॥ మార్కండేయఋషి (జైమునీఋషితో) పలికెను॥ ౩౫॥ పిమ్మట వారిద్దరున్ను కూడుకొని ఆశ్రమస్థ) ఋషివద్దకు వెళ్ళి కూర్చుండిరి ॥౩౬॥ సమాధియను వైశ్యుడు సురథరాజును మునికి విధిప్రకారముగా సత్కరించికూర్చుండి వీరిద్దరున్ను ఒకానొక ప్రశంస చేసిరి॥ ౩౭॥ ౩౮॥ రాజుపలికెను ౩౯॥ హేభగవన్ నేనొక సంగతి యడుగతలంచినాను అదిమాకు మీరు శెలవ్వవలసినది॥ ౪౦॥ చిత్తస్వాధీనము లేకపోయిన రాజ్యము గలవాడను రాజ్యాంగములయందు మమతచేత (మనస్సు) దుఃఖమును పొందుచున్నది॥ ౪౧॥ హే మునిసత్తమ తెలిసియుండియు అజ్ఞానునివలెనుండుట యిది యేమి యుండును యీ వైశ్యుడును స్త్రీ పుత్ర భృత్యులచే నిరాదరణ చేయబడినవాడు॥ ౪౨॥ స్వజనులచేతనున్ను విడువబడినవాడయినను వారియందే మనస్సు యీడ్చుచున్నది యీప్రకారముగా మేము యిద్దరము నత్యంతదుఃఖముతోనున్నవారము॥ ౪౩॥ దోష

మూలమ్.

స్తథోజ్ఝితః ఓం............ ౪౨॥ ఓం............ స్వజనేనచ సన్త్యక్త స్తేషుహార్దీ తథాప్యతి ఏవమేష తథాహంచ ద్వావప్యత్యంత దుఃఖితౌ ఓం.......... ౪౩॥ ఓం.......... దృష్టదోషేపి విషయే మమత్వాకృష్ట మానసౌ తత్కిమేత న్మహాభాగ యన్మోహో జ్ఞానినోపి ఓం.......... ౪౪॥ ఓం.......... మమాస్యచ భవత్యేషా వివేకాంధస్య మూఢతా ఓం..........౪౫॥ ఓం.......... ఋషిరువాచ॥ ఓం.......... ౪౬॥ ఓం .... జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్విషయ గోచరే ఓం.......... ౪౭॥ ఓం.......... విషయశ్చ మహాభాగ యాంతిచైవం పృథక్పృథక్ దివాంధాః ప్రాణినః కేచిద్రాత్రావంధా స్తథాపరే ఓం........ ౪౮॥ ఓం.......... కేచిద్దివా తథారాత్రౌ ప్రాణినస్తుల్య దృష్టయః జ్ఞానినోమనుజాః సత్యంకి తుతే నహి కేవలం ఓం.......... ౪౯॥ ఓం.......... యతోహి జ్ఞానినఃసర్వే పశుపక్షి మృగాదయః జ్ఞానంచ తన్మనుష్యాణాం యత్తేషాం మృగపక్షిణాం ఓం.......... ౫౦॥ ఓం.......... మనుష్యాణాంచ యత్తేషాం తుల్యమన్య త్తథోభయోః జ్ఞానేపి సతిపశ్యైతా న్పతగా ఞ్ఛావచంచుషు ఓం......... ౫౧॥ ఓం.......... కణమోక్షాదృతా న్మోహా త్పీడ్య మానానపి

తాత్పర్యము

మునకనుబడుచున్న విషయమందుకూడా మమతచేత మనసును యీడ్వబడుచున్నారము (గనుక) హేమహాభాగ యిది యేమి జ్ఞానులనున్ను యీ ప్రకారము బాధించునా॥ ౪౪॥ నేనున్ను యితనున్ను యజ్ఞానముచేత బద్ధులముగు చున్నాము॥ ౪౫॥ ఋషిపలికెను॥ ౪౬॥ కనబడుచున్న సమస్తజంతు జాలములకు జ్ఞానముకలదు॥ ౪౭॥ హేరాజ విషయములు భిన్నభిన్నములుగా జ్ఞానముపొందుచున్నవి దివసాంధత్వము గల జంతువులుకొన్ని మరికొన్ని రాత్రియంధత్వముగలవి (కలవు) ౪౮॥ కొన్నిప్రాణులు దివారాత్రములందును సమానదృష్టిగలవి కలవు. మనుష్యులు జ్ఞానముగలవారే సత్యము అయినను వారికి కేవల జ్ఞానములేదు॥ ౪౯॥ అందుచేత పశుపక్షి మృగాదులకే జ్ఞానముకలదో ఆ ప్రకారమే మనుష్యులకున్ను అదేజ్ఞానముగలదు॥ ౫౦॥ మనుష్యులకును వాటికిని పరస్పరముగా జ్ఞానము తుల్యమేయగునది చూడుము (హే రాజా) పక్షులు తాము ఆకలిచే పీడింపబడియు పరిఘనుకణములను తమశిశువులకు ప్రేమచేతయిచ్చుచున్నవి మనుష్యులువాటికన్నను శ్రేష్ఠులయినను పుత్రవాత్సల్యముచే (యీలాగునచేయుచున్నారు) ౫౧॥ ౫౨॥ పుత్రులవలననుకు ప్రత్యు

మూలమ్

క్షుధా మానుషా మనుజవ్యాఘ్ర సాభిలాషాః సుతాన్ప్రతి
ఓం......... ౫౨॥ ఓం.........లోభాత్ప్రత్యుపకారాయ నన్వే
తాంకింనపశ్యసి తథాపిమమతాగర్తే మోహగర్తేనిపాతితాః
ఓం......... ౫౩॥ ఓం.........మహామాయా ప్రభావేన సం
సార స్థితికారిణా తన్నాత్ర విస్మయః కార్యో యోగనిద్రా
జగత్పతేః ఓం......... ౫౪॥ ఓం......... మహామాయా హ
రేశ్చైషాతయా సంమోహ్యతే జగత్ జ్ఞానినామపి చేతాంసి
దేవీ భగవతీహిసా ఓం......... ౫౫॥ ఓం......... బలదాకృ
ష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి తయావిసృజ్యతే
విశ్వం జగదేతచ్చరాచరం ఓం......... ౫౬॥ ఓం.........
సైషా ప్రసన్నా వరదా నృణాంభవతి ముక్తయే సావిద్యా
పరమాముక్తే హేతుభూతా సనాతనీ ఓం......... ౫౭॥
ఓం......... సంసార బంధహేతుశ్చ సైవసర్వేశ్వ రేశ్వరీ
ఓం......... ౫౮॥ ఓం......... రాజోవాచ ఓం.........౫౯॥
ఓం......... భగవన్కాహిసాదేవి మహామాయేతి యాంభ
వాన్ ఓం......... ౬౦॥ ఓం......... బ్రవీతి కథముత్పన్నా
సాకర్మాస్యాశ్చ కింద్విజ యత్ప్రభావాచ సాదేవీ యత్స్వరూ
పాయదుద్భవా ఓం......... ౬౧॥ ఓం......... తత్సర్వం

తాత్పర్యము

పకారము లేనిదిచూచుచున్న మోహపడిగుండమున పడిపో
వుచున్నారు॥ ౫౩॥ జగదీశ్వరుని యోగనిద్రయయి సంసార
స్థితికారణ భూతురాలైన మహామాయా ప్రభావమువలన
(గలుగుచున్నదిగనుక) దీనికాశ్చర్యపడవలసినది లేదు॥ ౫౪॥
విష్ణుమూర్తి యొక్క మహామాయయను భగవతీదేవి సకల
జగత్తునున్ను జ్ఞానులచిత్తములనున్ను మోహపెట్టుచున్నది
౫౫॥ యీ జగత్తున చరాచరములను యావత్తును మహా
మాయ తనప్రభావముచేత బలాత్కారముగా మోహపెట్టు
చున్నది సృష్టించుచున్నది॥ ౫౬॥ ఆమెనేప్రసన్నమయి మ
నుష్యులకు ముక్తికై వరము నిచ్చుచున్నది ఆమెనే సనాతన
మైనది ఆమెనే పరబ్రహ్మజ్ఞానమునకు హేతురాలు॥ ౫౭॥ సం
సారబంధమునకు హేతురూపమైన సర్వేశ్వరేశ్వరియు నా
మెయైయున్నది॥ ౫౮॥ (సురథ) రాజుపలికెను॥ ౫౯॥ హేభ
గవన్ యెవరినిమీరు మహామాయయని చెప్పుచున్నారో
ఆ దేవియెవరు॥ ౬౦॥ హేద్విజ ఆమె యెటులనుత్పన్నమైనది
ఆమె పనియేమి యెటువంటి ప్రభావముగలదేవి ఆమెస్వరూ
పమెట్టిది యెక్కడనుండియుద్భవమయినది ౬౧॥ హేబ్రహ్మ
విదశ్రేష్ఠా అదిసంపూర్ణముగానివల్ల వినగోరుచున్నాను॥ ౬౨

మూలమ్.

శ్రోతుమిచ్ఛామి త్వత్తో బ్రహ్మ విదాంవర ఓం.......... ౬౨॥
ఓం.......... ఋషిరువాచ ఓం.......... ౬౩॥ ఓం.......... ని
త్యైవసా జగన్మూర్తి స్తయాసర్వ మిదంతతమ్ ఓం..........
౬౪॥ ఓం.......... తథాపి తత్సముత్పత్తి ర్బహుధా శ్రూ
యతాం మమ దేవానాం కార్యసిద్ధ్యర్థ మావిర్భవతి సాయదా
ఓం.......... ౬౫॥ ఓం.......... ఉత్పన్నేతి తదాలోకే సాని
త్యాప్యభిధీయతే యోగనిద్రాం యదావిష్ణు ర్జగత్యేకార్ణ
వీకృతే ఓం.......... ౬౬॥ ఓం.......... ఆస్తీర్య శేషమ
భజత్కల్పాంతే భగవాన్ప్రభుః తదాద్వా వసురౌ ఘోరౌ
విఖ్యాతౌ మధుకైటభౌ ఓం.......... ౬౭॥ ఓం..........
విష్ణుకర్ణ మలోద్భూతౌ హంతుం బ్రహ్మాణముద్యతౌ సనాభి
కమలే విష్ణోః స్థితో బ్రహ్మాప్రజాపతిః ఓం.......... ౬౮॥
ఓం.......... దృష్ట్వా తావసురౌ చోగ్రౌ ప్రసుప్తంచ జ
నార్దనం తుష్టావ యోగనిద్రాం తామేకాగ్ర హృదయస్థితః
ఓం.......... ౬౯॥ ఓం.......... విబోధనార్థాయ హరే
ర్హరి నేత్రకృతాలయాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహా
రకారిణీం ఓం.......... ౭౦ ఓం.......... స్తౌతినిద్రాం భగ
వతీం విష్ణోరతుల తేజసః ఓం..........౭౧॥ఓం..........*×+×

తాత్పర్యము

ఋషిపలికెను ౬౩॥ ఆమెనిత్యురాలు ఆమెనుండి యీజగత్తు
యీవత్తున్న (సృష్టించబడినది) ౬౪॥ అయినను ఆమెయొ
క్క యుత్పత్తిని పలువిధముగా నావల్లవినుము. దేవతల
కార్యసిద్ధికొరకు పుట్టుచున్నది ౬౫॥ లోకమున నామెపుట్టె
నను నామె నిత్యురాలు కల్పాంతమున (జల) ప్రళయమను
యందు విస్తీర్ణమైన శేషకల్పమున భగవంతుడయిన విష్ణు
మూర్తి నిద్రించుచుండగా యిద్దరు ఘోరరాక్షసులు మధు
కైటభ నామములతో విఖ్యాతి జెందినవారలు ౬౬॥ ౬౭॥
విష్ణుదేవుని కర్ణమలమున బుట్టి బ్రహ్మదేవుని చంపుటకై యు
త్నించిరి బ్రహ్మదేవుడు విష్ణు నాభి కమలముననున్నవాడయి
౬౮॥ భయంకరమయిన యీరాక్షసులనున్ను నిద్రించుచున్న
విష్ణుమూర్తినిన్ని చూచి నిశ్చలమనస్సుతో యోగనిద్రా
రూపమైన మహామాయను (విష్ణుమూర్తి యొక్క మెలకువ
కొరకు) స్తుతించెను ౬౯॥ విష్ణుమూర్తి నేత్రములే ఆలయ
ముగా చేసుకున్నటువంటిన్ని జగత్తును ధరించినటువంటిన్ని
పాలించుటకు సంహరించుటకు హేతువైనటువంటిన్ని యో
గనిద్రయను సమానరహితమైన తేజస్సునుగల విశ్వేశ్వరిని
(స్తుతించెనని యన్వయము) ॥ ౭౦॥ ౭౧। బ్రహ్మపలికెను ౭౨।

మూలమ్

బ్రహ్మోవాచ ఓం... ... ౭౨। ఓం............ త్వంస్వాహా
త్వంస్వధా త్వంహివషట్కారః స్వరాత్మికా ఓం............౭౩॥
ఓం......... సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా
స్థితా అర్ధమాత్రా స్థితా నిత్యా యానుచ్చార్యా విశేష
తః ఓం.......... ౭౪। ఓం........... త్వమేవ సంధ్యా సావిత్రీ
త్వందేవి జననీపరా త్వయైత ద్ధార్యతే విశ్వం త్వయైత త్సృ
జ్యతేజగత్ ఓం......... ౭౫। ఓం.......... త్వయైత త్పాల్య
తేదేవి త్వమత్స్యంతేచ సర్వదా విసృష్టౌ సృష్టిరూపాత్వం
స్థితిరూపాచ పాలనే ఓం.......... ౭౬। ఓం.......... తథా
సంహృతి రూపాంతే జగతోస్య జగన్మయె మహావిద్యా మ
హామాయా మహామేధా మహాస్మృతిః ఓం .... ౭౭।
ఓం.......... మహా మోహాచభవతి మహాదేవీ మహాసురీ
ప్రకృతిస్త్వంచ సర్వస్య గుణత్రయ విభావినీ ఓం..........౭౮।
ఓం.......... కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ
దారుణా త్వంశ్రీ స్త్వమీశ్వరీ త్వంహ్రీ స్త్వంబుద్ధి బోధ
లక్షణా ఓం.........౭౯॥ ఓం.......... లజ్జాపుష్టి స్తథాతుష్టిః
త్వంశాంతిః క్షాంతి రేవచ ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీచక్రి
ణీ తథా ఓం.......... ౮౦। ఓం.......... శంఖినీ చాపినీ బాణ

తాత్పర్యము

యాగాదులయందు మంత్రరూపిణివైన స్వాహాదేవివినీవు శ్రా
ద్ధాదులయందు స్వధారూపిణివి (నీవు) యజ్ఞములలో దేవతల
యాహ్వానము చేయుటకు మంత్రరూపమైన వషట్కారము
నీవ స్వరాత్మికవునీవ అర్ధమాత్రాత్మికవునీవ ।౭౩। నీవమృత
రూపిణివి క్షరరహితవు నిత్యవు త్రిమాత్రస్వరూపిణివి నిన్ను
వర్ణించ నెవరికిశక్యమగును ।౭౪। సంధ్యాస్వరూపిణివి నీవ
సావిత్రీరూపిణివీవ హేదేవి నీవు పరాజననివి యీజగత్తు నీ
చేతనే ధరింపబడుచున్నది నీవల్లనే యీజగత్తు సృష్టింపబడు
చున్నది ౭౫। సర్వకాలములయందును యిది నీచేతనే పాలించ
బడుచున్నది నీవు అంతమున లయమును చేయుచున్నావు సృ
ష్టికాలమున సృష్టిరూపిణివి పాలనసమయమున స్థితిరూపిణివి
నీవ ౭౬। ఆ ప్రకారమే జగల్లయ కాలమున లయస్వరూపిణి
హేజగన్మయె మహావిద్యవు మహామాయవు మహామేధవు
మహాస్మృతివినీవ ౭౭। మహామోహావు మహాదేవివి మహాసు
రివి సమస్తమైన వారి ప్రకృతిరూపిణివినీవ త్రిగుణాత్మికవు
నీవ ౭౮। కాళరాత్రి మహారాత్రి మోహరాత్రి దారుణరా
త్రులునీవ నీవులక్ష్మీస్వరూపిణివి ఈశ్వరివినీవు లజ్జారూపిణివి
నీవు మంత్రస్వరూపిణివినీవుబుద్ధియుబోధలక్షణములునీవ ౭౯॥

మూలమ్.

భుశుండీ పరిఘాయుధా సౌమ్యా సౌమ్యతరా శేష సౌ
మ్యేభ్య స్త్వతిసుందరీ ఓం........... ౬౧॥ ఓం.......... పరా
పరాణాం పరమాత్వమేవ పరమేశ్వరీ యచ్చకించి త్క్వచి
ద్వస్తు పరసద్వాఖి లాత్మికే ఓం....... .... ౬౨॥ ఓం..........
తస్యసర్వస్య యాశక్తిః సాత్వం కింస్తూయతే పదా యయా
త్వయా జగత్స్రష్టా జగత్పాత్యత్తి యోజగత్ ఓం..........
౬౩॥ ఓం......... సోపినిద్రా వశంనీతః కస్త్వాం స్తోతు మిహే
శ్వరః విష్ణుశరీర గ్రహాణ మహమీశాన ఏవచ ఓం..........
౬౪॥ ఓం......... కారితా స్తేయతోతస్త్వాం కస్తోతుం శక్తి
మాన్భవేత్ సాత్వమిత్థం ప్రభావైస్స్వై రుదారై ర్దేవిసం
స్తుతా ఓం......... ౬౫॥ ఓం.......... మోహయైతౌ దురా
ధర్షా వసురౌ మధుకైటభౌ ప్రబోధంచ జగత్స్వామీ
నీయతా మచ్యుతోలఘు ఓం.......... ౬౬॥ ఓం..........
బోధశ్చ క్రియతామస్య హంతుమేతౌ మహాసురౌ ఓం........
* X + X * ౬౭॥ ఓం.......... ఋషిరువాచ ఓం..........౬౮॥
ఓం.......... ఏవంస్తుతా తదాదేవీ తామసీ తత్రవేధసా
ఓం.......... ౬౯॥ ఓం.......... విష్ణోః ప్రబోధ నార్థాయ
నిహంతుం మధుకైటభౌ నేత్రాస్య నాసికాబాహు హృద

తాత్పర్యము

శీఘ్ర పుష్టి తుష్టి శాంతి క్షాంతులునీవ ఖడ్గము శూల
ము భయంకరమైనగదా చక్రములు ధరించినదానవు ౬౦॥
శంఖము ధనస్సు బాణ భుశుండి పరిఘాయుధములు ధరించిన
దానవు సుందర వేంగ్యరూపిణివినీవు సంపూర్ణ సుందరవస్తు
వులలో అతిసుందరరూపిణివినీవ ౬౧॥ పరాశక్తివినీవు పరాశ
క్తులలో శ్రేష్ఠురాలవునీవు పరమేశ్వరివినీవు హేఅఖిలాత్మికే
సదసత్తులలో కించిన్మాత్రమైనను సకలరూపిణివినీవ ౬౨॥
ఆసదసద్వస్తువులకేశక్తిగలదో నాశక్తివి నీవుగనుక దేనిని స్తు
తిచేయనగును యేనిచేతయెవడు జగత్సృష్టి స్థితి లయకారణ
భూతుడో వాడు నీవగుదువు ౬౩॥ ఆ (విష్ణుమూర్తిన్ని) ని
ద్రావశుడయ్యెనుగనుక నీస్తుతిచేయుటకు యెవరుసమర్థులు
విష్ణుమూర్తియు నేను ఈశ్వరుడును శరీరధారులము నిన్ను
స్తుతించుటకు యెవరిశక్తిగలదు నీయొక్క మహాత్మ్య ప్రభావ
ముచే యీస్తుతిచేయబడెను ౬౪॥ ౬౫॥ అసాధ్యులయిన
యీ మధుకైటభ రాక్షసులను మోహపెట్టుము జగత్క
ర్తయైన విష్ణుమూర్తిని శీఘ్రముగా మేలుకొలుపుము ౬౬॥
యీరాక్షసులను చంపుటకై పునఃకొలుపుము ౬౭॥ ఋషిపలి
కెను ౬౮॥ యీ ప్రకారము యోగనిద్రామహామాయ బ్ర

మూలమ్

యేభ్య స్తథోరసః ఓం.......... ౭౦॥ ఓం........ నిర్గమ్య దర్శనే తస్థౌ బ్రహ్మణో వ్యక్తజన్మనః ఉత్తస్థౌ చ జగన్నాథస్త యా ముక్తో జనార్దనః ఓం.......... ౭౧॥ ఓం.......... ఏకార్ణ వేహి శయనా త్తతః సదదృశే చ తౌ మధుకైటభౌ దురాత్మా నా వతివీర్య పరాక్రమౌ ఓం.......... ౭౨॥ ఓం.......... క్రోధ రక్తేక్షణావత్తుం బ్రహ్మాణం జనితోద్యమౌ సముత్థాయ తతస్తాభ్యాం యుయుధే భగవాన్ హరిః ఓం........ ౭౩॥ ఓం......... పంచవర్ష సహస్రాణి బాహుప్రహరణో విభుః తావప్యతి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ ఓం........ ౭౪॥ ఓం.......... ఉక్తవంతౌ వరోస్మత్తో వ్రియతా మితి కేశవం ఓం.......... ౭౫॥ ఓం.......... శ్రీ భగ వానువాచ ఓం.......... ౭౬॥ ఓం.......... భవేతా మద్య మే తుష్టౌ మమ వధ్యావుభావపి ఓం......... ౭౭॥ ఓం...... కిమన్యేన వరేణాత్ర ఏతావద్ధి వృతం మమ ఓం.......... ౭౮ ఓం.......... ఋషిరువాచ ఓం.......... ౭౯॥ ఓం.......... వంచితాభ్యా మితి తదా సర్వమాపోమయం జగత్ ఓం......

తాత్పర్యము

హ్మచేత స్తుతి చేయబడినదై ౬౯॥ విష్ణుమూర్తిని మేలుకొలు పుటకును మధుకైటభులను చంపుటకును నేత్రములు నాసికా బాహుహృదయ వక్షస్థలములనుండి ౭౦॥ తనపుట్టువు తనకు తెలియపిబ్రహ్మకు దర్శనమిచ్చునదై బైలువెడలినిలిచెను ఆ మహామాయ వలన విడువబడినవాడయి విష్ణుమూర్తి మే లుకొనెను ౭౧॥ అతివీర్య పరాక్రమవంతులై దుష్టులైన మ ధుకైటభులను జలప్రళయమునందే తన శయ్యనుంచి చూచెను ౭౨॥ క్రోధముచే రక్తనేత్రములు గలిగి బ్రహ్మదేవుని భక్షిం చుటకై యత్నించెడువారిని (చూచి) లేచి విష్ణుమూర్తి వారిరువు రతో విష్ణుమూర్తి యుద్ధముచేసెను ౭౩॥ అయిదువేల సంవ త్సరములు విష్ణుమూర్తి బాహు యుద్ధముచేసెను బలముచేత నున్మత్తులయిన మధుకైటభులు మహామాయచే మోహింప బడినవారలయి ౭౪॥ మా వద్ద వరముగోరుమని విష్ణుమూ ర్తినిగూర్చి పలికిరి ౭౫॥ విష్ణుమూర్తి పలికెను ౭౬॥ మీరు సంతోషించినవారలయితిరేని నాచే మీరు వధింపబడుదురు గాక ౭౭॥ యింత మాత్రము నాచే కోరబడినది యితరవర ముచే నాకు యేమి ప్రయోజనము ౭౮॥ ఋషి పలికెను ౭౯॥ అప్పుడు విష్ణుమూర్తిచే వంచింపబడిన వారలయి జగత్తు

మూలమ్.

౧౦౦॥ ఓం.......... విలోక్య తాభ్యాం గదితో భగవాన్ కమలే
క్షణః ఆవాంజహి నయత్రోర్వీ సలిలేన పరిప్లుతా ఓం.......
౧౦౧॥ ఓం.......... ఋషిరువాచ ఓం....... ౧౦౨॥ ఓం......
తథేత్యుక్త్వా భగవతా శంఖచక్రగదాభృతా కృత్వా చక్రే
ణవై ఛిన్నే జఘనే శిరసీ తయోః ఓం....... ౧౦౩॥ ఓం......
ఏవమేషా సముత్పన్నా బ్రహ్మణా సంస్తుతా స్వయమ్ ప్రభావ
మస్యా దేవ్యాస్తు భూయః శృణు వదామి తే ఓం.......... ౧౦౪

తాత్పర్యము

సర్వమున్ను జలమయమగుట చూచి విష్ణుమూర్తితో జల
ములేనిచోట మమ్మునంపుమని పలికిరి ౧౦౦॥ ౧౦౧॥ ఋషి
పలికెను ౧౦౨॥ శంఖ చక్రగదా ధరుడయిన భగవంతునిచే
సరేయని పలుకబడి) వారిరువుర శిరస్సులను తనతొడయం
దు చక్రిముచే ఛేదించెను ౧౦౩॥ యీ ప్రకారము బ్రహ్మ
చే స్తుతించబడి దేవిస్వయముత్పన్నమైనది దేవియొక్క ప్రభా
వము యింకను చెప్పుచున్నాను వినుము ౧౦౪॥

ఇతి శ్రీ మధుకైటభ వధో నామ ప్రథమోఽధ్యాయః ఉవాచ॥ ౧౪॥ అర్థాణి ౨౪॥ శ్లోకాని ౬౬॥ ఏవం ౧౦౪॥ ఆద్యలః॥

—: అథ మధ్యమ చరితమ్. :—

ఓం నమశ్చండికాయై। అస్య శ్రీ మహాలక్ష్మీ ద్వితీయచరిత్రస్య విష్ణుఋషిః ఉష్ణిక్ఛందః శ్రీమహాలక్ష్మీ దేవతా శాకంబరీశక్తిః దుర్గాబీజం వాయుస్తత్త్వం మహాలక్ష్మీ ప్రీత్యర్థే జపేవినియోగః, ఓం విష్ణ్వృషయేనమః శిరసి, ఓం ఉష్ణిక్ఛందసేనమః ముఖే, ఓం మహాలక్ష్మీదేవతాయైనమః హృది, ఓం శాకంబరీశక్త్యైనమః దక్షిణస్తనే, ఓం దుర్గాబీజాయనమః వామస్తనే, ఓం వాయుతత్త్వాయనమః హృదీ న్యసేత్। అక్షస్రక్పరశుం గదేషుకులిశం పద్మం ధనుః కుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనమ్ శూలం పాశ సుదర్శనంచ దధతీం హస్తైః ప్రవాళ ప్రభాం సంసేవే దిభమర్దినీమిహసదా లక్ష్మీం సరోజస్థితామ్। ఓం నమశ్చండికాయై।

శ్లో॥ శ్రీయుం నమస్తె రధివాసభూతాం మహానులక్ష్మీం ధరణీంధరా
ణాం అనాదిమాదిం పరమార్థరూపాం త్వాంసర్వయోనిం
శరణంప్రపద్యే॥ సర్వాశయాం సర్వజగన్నివాసాం శ్రీమన్మ
హాలక్ష్మి మనాదిదేవిం శక్తిస్వరూపాంచ శివస్వరూపాం త్వాం
సర్వమూనిం శరణంప్రపద్యే॥

శ్రీ మహాలక్ష్మి.

శ్లో॥ అక్షస్ర క్పరశూ గదేషు కులిశం పద్మంధనుః కుండికాం దం
డంశక్తి మసించ చర్మజలజం ఘంటాసురా భాజనం శూలం
పాశ సుదర్శనంచ దధతీం హస్తైః ప్రవాళప్రభాం సంసేవే
దిభమర్దినీ మిహసదా లక్ష్మీం సరోజస్థితాం।

మూలమ్

ఓం.... ఋషిరువాచ ఓం......౧. ఓం......దేవాసుర మభూద్యుద్ధం పూర్ణమబ్దశతం పురా మహిషేఽసురాణామధిపే దేవానాంచ పురందరే ఓం......౨. ఓం......తత్రాసురైర్మహావీర్యైర్దేవసైన్యం పరాజితం జిత్వాచ సకలాన్దేవానింద్రోఽభూన్మహిషాసురః ఓం......౩. ఓం......తతః పరాజితా దేవాః పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతాస్తత్ర యత్రేశ గరుడధ్వజౌ ఓం......౪. ఓం......యథావృత్తం తయోస్తద్వన్మహిషాసుర చేష్టితం త్రిదశాః కథయామాసు ర్దేవాభిభవవిస్తరమ్ ఓం......౫. ఓం......సూర్యేంద్రాగ్న్యనిలేందూనాం యమస్య వరుణస్యచ అన్యేషాం చాధికారాన్స స్వయమేవాధితిష్ఠతి ఓం......౬. ఓం......స్వర్గాన్నిరాకృతాః సర్వే తేన దేవగణాభువి విచరంతి యథామర్త్యా మహిషేణ దురాత్మనా ఓం......౭. ఓం......ఏతద్వః కథితం సర్వ మమరారి విచేష్టితం శరణంవః ప్రపన్నాస్మో వధస్తస్య విచింత్యతాం ఓం......౮. ఓం......ఇత్థం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదనః చకార కోపం శంభుశ్చ భ్రుకుటీకుటిలాననౌ ఓం......౯. ఓం......తతోఽతికోప

తాత్పర్యము

ఋషి పలికెను ౧. పూర్వము నిండునూరు సంవత్సరములు రాక్షసాధిపతియైన మహిషాసురునకును దేవాధిపతియైన యింద్రునకును యుద్ధము జరిగెను ౨. ఆ యుద్ధమున మహాబలవంతులయిన రాక్షసులచేత దేవతాసైన్యము గెలువబడెను మహిషాసురుడు సకలదేవతలను గెలిచి ఇంద్రత్వము వహించెను ౩. పిమ్మట ఓడిపోయిన దేవతలు పద్మసంభూతుడయిన బ్రహ్మదేవుని ముందిడుకొని శివమాధవులుండు స్థలమున కరిగిరి ౪. మహిషాసురుని చేష్టలును అక్కడ జరిగిన వృత్తాంతమును సవిస్తరముగా దేవతలు నుడివిరి (గదా) ౫. సూర్య ఇంద్ర అగ్ని వాయు చంద్ర యమ వరుణులయొక్కయు ఇతర యధికారములనున్ను తానే పొందియున్నాడు ౬. దురాత్ముడయిన మహిషాసురునిచే దేవగణములు యావత్తున్ను స్వర్గమునుంచి వెళ్లగొట్టబడినవారయి భూమియందు సంచరించుచున్నారు ౭. అమరారియైన మహిషాసురుని చేష్టలు యావత్తును మీతో చెప్పుకొంటిమి మేము శరణుచొచ్చియున్నాము గనుక వానివధ చింతించ తగ్గది ౮. యీ ప్రకారముగా దేవతల వచనములు శివమాధవులు విని బొమ్మలుముడివేసి ముఖములతో క్రోధులయిరి ౯. అప్పుడతికోప పూర్ణు

మూలమ్.

పూర్ణస్య చక్రిణో వదనాత్తతః నిశ్చక్రామ మహత్తేజో బ్ర
హ్మణః శంకరస్యచ ఓం............ ౧౦॥ ఓం............ అన్యేషాం
చైవదేవానాం శక్రాదీనాం శరీరతః నిర్గతం సుమహత్తేజ
స్తచ్చైక్యం సమగచ్ఛత ఓం............ ౧౧॥ ఓం............ అతీ
వ తేజసః కూటం జ్వలంతమివ పర్వతం దదృశుస్తే సురాస్త
త్ర జ్వాలా వ్యాప్తదిగంతరం ఓం............ ౧౨॥ ఓం............
అతులం తత్రతత్తేజః సర్వదేవ శరీరజం ఏకస్థం తదభూన్నారీ
వ్యాప్తలోకత్రయం త్విషా ఓం............ ౧౩॥ ఓం............
యదభూచ్ఛాంభవం తేజ స్తేనాజాయత తన్ముఖం యామ్యే
న చాభవన్కేశా బాహవో విష్ణుతేజసా ఓం............ ౧౪॥
ఓం............ సౌమ్యేన స్తనయోర్యుగ్మం మధ్యం చైంద్రేణ
చాభవత్ వారుణేనచ జంఘోరూ నితంబ స్తేజసా భువః
ఓం............ ౧౫॥ ఓం............ బ్రహ్మణ స్తేజసా పాదౌ త
దంగుళ్యోర్క తేజసా వసూనాంచ కరాంగుళ్యః కౌబేరేణచ
నాసికా ఓం............ ౧౬॥ ఓం............ తస్యాస్తుదంతాః
సంభూతాః ప్రాజాపత్యేన తేజసా నయనం త్రితయం జజ్ఞే
తథా పావక తేజసా ఓం............ ౧౭॥ ఓం............ భ్రువౌ
చ సంధ్యయో స్తేజః శ్రవణా వనిలస్యచ అన్యేషాం చైవ

తాత్పర్యము

లయిన శివ మాధవ బ్రహ్మ ముఖములనుండి మహత్తరమైన
తేజస్సొకటి ప్రభవించెను ౧౦॥ ఇంద్రుడు మొదలయిన యిత
ర దేవతల శరీరమునుండి దివ్యమైన ఒక తేజస్సు వెలి ఆ మహ
త్తరమైన తేజస్సు నందైక్యమయ్యెను ౧౧॥ అతిజ్వాలలచే స
ర్వదిశలు వ్యాపించి పర్వత సమముగా వెలిగెడు తేజఃపుంజ
మును దేవతలు చూచిరి ౧౨॥ సమస్త దేవతాశరీరముల
నుంచి యుద్భవించిన యా తేజస్సు సమానరహితమైనదిగా
నుండి త్రిలోకములయందు వ్యాపించిన కాంతితో ఒక స్త్రీ
రూపమయ్యెను ౧౩॥ శంభునివల్ల బుట్టిన తేజస్సుచే నా స్త్రీ
యొక్క ముఖముగలిగెను యముని తేజస్సుచే కేశములును విష్ణు
తేజస్సుచే బాహువులును (గలిగెను) ౧౪॥ చంద్రుని తేజస్సు
చే నడుమును వరుణ తేజస్సుచే జానుజంఘులును పృథివి తేజ
స్సుచే పిరుదులును గలిగెను ౧౫॥ బ్రహ్మ తేజస్సుచే పాదము
లును సూర్య తేజస్సుచే పాదాంగుళములును దిక్పాలక తేజ
స్సుచే కరాంగుళములును కుబేర తేజస్సుచే నాసికయును
(గలిగెను) ౧౬॥ ప్రజాపతి తేజస్సుచే నామెదంతములును
పిమ్మట అగ్ని తేజస్సుచే నేత్రములు పుట్టెను ౧౭॥ సంధ్యల
యొక్క తేజస్సుచే కనుబొమలును వాయు తేజస్సుచే చెవు

మూలమ్

దేవానాం సంభవ స్తేజసాంశివా ఓం.......... ౧౮।
ఓం.......... తతస్సమస్త దేవానాం తేజోరాశి సముద్భవామ్
తాంవిలోక్య ముదంప్రాపు రమరా మాహిషార్దితాః
ఓం.......... ౧౯॥ ఓం.......... శూలంశూలా ద్వినిష్కృష్య
దదాతి తస్యై పినాకధృక్ చక్రంచ దత్తవాన్కృష్ణః సముత్పా
ట్య స్వచక్రతః ఓం .... ౨౦॥ ఓం.......... శంఖంచ
వరుణః శక్తిం దదౌ తస్యై హుతాశనః మారుతో దత్తవాన్
చాపం బాణపూర్ణే తథేషుధీ ఓం.......... ౨౧। ఓం..........
వజ్రమింద్రః సముత్పాట్య కులిశా దమరాధిపః దదౌ తస్యై
సహస్రాక్షో ఘంటామైరావతా ద్గజాత్ ఓం.......... ౨౨
ఓం.......... కాలదండా ద్యమోదండం పాశంచాంబు పతిర్ద
దౌ ప్రజాపతి శ్చాక్షమాలాం దదౌ బ్రహ్మ కమండలుమ్
ఓం.......... ౨౩॥ ఓం..........సమస్త రోమకూపేషు నిజరశ్మీ
న్దివాకరః కాలశ్చ దత్తవాన్ఖడ్గం తస్యాశ్చర్మచ నిర్మలం
ఓం.......... ౨౪॥ ఓం.......... క్షీరోద శ్చామలం హార మజ
రేచ తథాంబరే చూడామణిం తథాదివ్యం కుండలే కట
కానిచ ఓం.......... ౨౫॥ ఓం.......... అర్ధచంద్రం తథా
శుభ్రం కేయూరాన సర్వబాహుషు నూపురౌ విమలౌ తద్వద్గ్రై

తాత్పర్యము

లును ఇతరదేవతులయొక్క తేజస్సులతో దేవియుత్పన్న
మయ్యెను ౧౮। పిమ్మట సమస్తదేవతా సముద్భవమైన తేజః
పుంజముచే నుద్భవించిన (దేవిని) చూచి మహిషాసురినిచే
ఒడిపోయిన దేవతులు సంతోసించిరి ౧౯। శంభుడు తనత్రి
శూలమువల్ల త్రిశూలము పుట్టించి యాదేవికినిచ్చెను విష్ణు
మూర్తి తనచక్రమువల్ల చక్రముపుట్టించి యిచ్చెను ౨౦॥
వరుణుడు శంఖమునున్ను అగ్నిశక్తియును యాయుధము
వాయువుధనస్సును తూణీరద్వయమును యిచ్చెను ౨౧।
ఇంద్రుడు వజ్రాయుధమునుండి వజ్రాయుధమును సహస్రా
క్షుడు ఐరావతమునుండి ఘంటయును యిచ్చిరి ౨౨। యమ
ధర్మరాజు కాలదండమునుండి కాలదండమును వరుణుడు
త్రాడును ప్రజాపతి జపమాలయును బ్రహ్మదేవుడు కమండలు
యును యిచ్చిరి ౨౩॥ సూర్యుడు తన తేజస్సును దేవియొక్క
సమస్తరోమకూపములయందు నిలిపెను కాలుడుఖడ్గమును
నిర్మలమైన డాలునుయిచ్చిరి ౧౪। పాలసముద్రుడు ముత్యాల
హారమును దివ్యమైన నూతనవస్త్రయుగ్మమును యిచ్చెను
ఆప్రకారముగానే దివ్యమైన రాగిణి కమ్మలు కంకణములు
శుభ్రమైన చంద్రవంక సర్వబాహువులకు దివ్యమైన భుజ

మూలమ్

వేయక మనుత్తమం ఓం.......... ౨౬॥ ఓం.......... అంగు
ళీయక రత్నాని సమస్తా స్వంగుళీషుచ విశ్వకర్మా దదౌ
తస్యై పరశుంచాతి నిర్మలం ఓం.......... ౨౭॥ ఓం..........
అస్త్రాణ్యనేక రూపాణి తథాఽభేద్యం చదంశనమ్ అమ్లాన
పంకజంమాలాం శిరస్యురసిచాపరాం ఓం.......... ౨౮॥
ఓం.......... అదద జ్జలధిస్తస్యై పంకజంచాతి శోభనం
హిమవా న్వాహనం సింహంరత్నాని వివిధానిచఓం..........
౨౯॥ ఓం.......... దదావశూన్యం సురయా పానపాత్రం
ధనాధిపః శేషశ్చ సర్వనాగేశో మహామణి విభూషితం
ఓం.......... ౩౦॥ ఓం.......... నాగహారం దదౌతస్యై ధత్తే
యః పృథివీమిమాం అన్యైరపి సురైర్దేవి భూషణైరాయు
ధైస్తథా ఓం.......... ౩౧॥ ఓం.......... సమ్మానితాననా
దోచ్చైః సాట్టహాసం ముహుర్ముహుః తస్యానాదేనఘో
రేణకృత్స్న మాపూరితంనభః ఓం.......... ౩౨॥ ఓం......
అమాయతాతి మహతా ప్రతిశబ్దో మహానభూత్ చుక్షుభుః
సకలాలోకా స్సముద్రాశ్చ కంపిరే-ఓం.......... ౩౩॥
ఓం.......... చచాల వసుధా చేలుః సకలాశ్చ మహీధరాః-
జయేతిచ ముదా దేవా స్తామూ చుస్సింహ వాహినీం-

తాత్పర్యము

బంధులును సుందరమైన పాంజెబులు అనుపమమైనకంఠహార
మును సమస్తవేళ్ళకు రత్నమయములయిన వుంగరములును
నిర్మలమైన గండ్రగొడ్డలియును విశ్వకర్మయాదేవికినిచ్చెను
౨౫॥ ౨౬॥ ౨౭॥ ఆనేక-రూపములయిన్న యస్త్రములును
అపరిహారమే భేదించరాక్య ముగాని కవచమున్ను యెన్నటికిని
వాడిపోవని పద్మమాలలును శిరస్సున వక్షముస ధరించుటకు
అతిశోభాయమానమయిన పద్మమును హస్తమున ధరించుటకు
సముద్రుడునా దేవికియిచ్చెను హిమవంతుడు యెక్కుటకు సింహ
మును అనేకరత్నములు నుయిచ్చెను ౨౮॥ ౨౯॥ కుబేరుడు
సురాపూరితమైన పానపాత్రనిచ్చెను తక్కిన సర్వనాగాధి పతి
యై యీభూమిని ధరించిన శేషుడు మహామణివిభూషితమైన
నాగహారము నాదేవికియిచ్చెను యితర దేవతులచేయావత్తు
ఆయుధములతో భూషణములతో సన్మానించబడినదయి ౩౦॥
౩౧॥ యిట్లు సన్మానించబడినదై దేవి పదే పదే అట్టహాసము
గా గొప్పధ్వనిని చేసెను నాఘోరమైన ఒక నాదముచేత
ఆకాశమండలము దట్టముగానిండింపబడెను ౩౨॥ అసంభవ
మైన ఒక ప్రతిధ్వని పుట్టినందున సకలలోకములు క్షోభించెను
సప్తసముద్రములు కంపమునొందెను ౩౩॥ భూమియదిరెను

మూలమ్

ఓం..........॥ ౩౪ ॥ ఓం..........తుష్టువుర్మునయశ్చైనాం-
భక్తినమ్రాత్మ మూర్తయః- దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం
త్రైలోక్య మమరారయః ఓం.......... ౩౫॥ ఓం..........
సన్నద్ధాఖిల సైన్యాస్తే సముత్తస్థు రుదాయుధాః ఆఃకిమేతదితి
క్రోధాదాభాష్య మహిషాసురః ఓం.......... ౩౬॥ ఓం..........
అభ్యధావత తంశబ్ద మశేషై రసురైర్వృతః సదదర్శ
తతో దేవీం వ్యాప్త లోకత్రయాం త్విషా ఓం..........౩౭॥
ఓం.......... పాదాక్రాన్త్యా నతభువం కిరీటోల్లిఖితాంబ
రాంక్షోభితా శేషపాతాళాం ధనుర్జ్యా నిస్వనేనతాం
ఓం.......... ౩౮॥ ఓం..........దిశోభుజ సహస్రేణ సమంతా
ద్వ్యాప్య సంస్థితాం తతః ప్రవవృతే యుద్ధం తయాదేవ్యా
సురద్విషాం ఓం.......... ౩౯॥ ఓం.......... శస్త్రాస్త్రై
ర్బహుధాముక్తై రాదీపిత దిగంతరం మహిషాసుర సేనానీ
శ్చిక్షురాఖ్యో మహాసురః ఓం..........౪౦॥ ఓం..........
యుయుధే చామరశ్చాన్యైశ్చతురంగ బలాన్వితః రథానా
మయుతైః షడ్భి రుదగ్రాఖ్యో మహాసురః ఓం..........౪౧॥
ఓం.......... ౪౧॥ ఓం.......... అయుధ్యతాయుతానాంచ
సహస్రేణ మహాహనుః పంచాశద్భిశ్చ నియుతై రసిలోమా

తాత్పర్యము

సమస్త పర్వతములు చలించెను జయ జయ యని దేవతలు
సింహవాహినియైన దేవిని పొగడిరి ౩౪॥ మునీశ్వరులు నమ్ర
త్వమువహించి దేవినిస్తుతించిరి త్రిలోకములు సమస్తము
క్షోభించుటను రాక్షసులుచూచి ౩౫॥ అఖిల సైన్యములున్న
యెత్తబడిన యాయుధములుగలిగి సిద్ధమైరి ఆహా యిదియేమని
మహిషాసురుడు క్రోధయుక్తుడయి పలికి ౩౬॥ సమస్తరాక్షసు
లతోకూడుకొని ఆ(దేవి చేచేయుబడిన)నినదమున గూర్చిపరుగెత్తి
పిమ్మట తన కాంతిచే లోకత్రయమునువ్యాపించి వెలుగుచున్న
దేవినిమహిషాసురుడుచూచెను ౩౭॥ పాదఘట్టనచేతకృంగుచున్న
భూమిగలదియు కిరీటముచేత యెత్తిపట్టిన ఆకాశమండలము
గలదియు వింటిత్రాటి స్వనముచే సమస్తపాతాళలోకమును
క్షోభింపచేసినదియు ౩౮॥ తన సహస్రభుజములచే సమస్తది
శలను వ్యాపించిన (దేవిని చూచెను) పిమ్మట ఆదేవితో రా
క్షసులకు యుద్ధముకలిగెను ౩౯॥ బహువిధములుగా విడువ
బడిన శస్త్రాస్త్రములతో దిగంతరములు ప్రకాశించెను మహి
షాసురుని సేనానాయకుడయిన చిక్షురాఖ్యుడు యుద్ధము చే
సెను ౪౦॥ చామరుడను రాక్షసుడు చతురంగబలముతో
నున్న ఉదగ్రాఖ్య రాక్షసుడు ౬౦ వేల రథములతోనున్న

మూలమ్.

మహాసురః ఓం........... ౪౨॥ ఓం.......... అయుతానాం
శతైఃషడ్భిర్బాష్కలో యుయుధే రణే గజవాజి సహస్రౌఘై
రనేకైః పరివారితః ఓం........... ౪౩॥ ఓం........... వృతో
రథానాం కోట్యాచ యుద్ధే తస్మి న్నయుధ్యత బిడాలాఖ్యో
యుతానాంచ పంచాశద్భి రథాయుతైః ఓం...........౪౪॥
ఓం........... యుయుధే సంయుగే తత్ర రథానాం పరివారితః
అన్యేచ తత్రాయుతశో రథనాగ హయైర్వృతాః
ఓం...........౪౫॥ ఓం........... యుయుధు సంయుగే దేవ్యా
సహ తత్ర మహాసురాః కోటికోటి సహస్రైస్తు రథానాం
దంతినాంతథా ఓం........... ౪౬॥ ఓం........... హయానాంచ
వృతో యుద్ధే తత్రాభూ న్మహిషాసురః తోమరైః భిందిపా
లైశ్చ శక్తిభిర్ముసలైస్తథా ఓం........... ౪౭॥ ఓం...........
యుయుధుః సంయుగే దేవ్యాః ఖడ్గైః పరశుపట్టిశైః కేచిచ్చ చిక్షి
పుః శక్తీః కేచిత్పాశాం స్తథాపరే ఓం...........౪౮॥
ఓం...........దేవీం ఖడ్గప్రహారైస్తు తేతాంహంతుం ప్రచక్ర
ముః సాపిదేవీతతస్తాని శస్త్రాణ్యస్త్రాణి చండికాఓం...........౪౯
ఓం...........లీలయైవ ప్రచిచ్ఛేద నిజశస్త్రాస్త్ర వర్షిణీ అనా
యస్తాననా దేవీ స్తూయమానా సురర్షిభిః ఓం...........౫౦॥

తాత్పర్యము

యుద్ధము చేసిరి ౪౧॥ మహాహనువను రాక్షసుడు వెయ్యి
యుత (రథములతోనుండు) అసిలోముడను రాక్షసుడు ౫ వం
దలయుత రథములతోనున్న యుద్ధముచేసిరి ౪౨॥ భాష్క
లుడను రాక్షసుడు ౬ వందలయుత (రథములతో)నున్న
అనేకగజాశ్వములతో కూడున్నవాడయి యుద్ధము చేసెను
౪౩॥ బిడాలాఖ్యరాక్షసుడు కోటిరథములతో ఆయుద్ధమందు
యుద్ధముచేసెను పిమ్మటతిరిగి ౫ వందలయుతరథములతో
(యుద్ధముచేసెను) ౪౪॥ యితర రాక్షసులు అనేకాయుత
సంఖ్యల రథగజాశ్వావృతులయి యుద్ధమున యుద్ధముచేసిరి.
౪౫॥ యీ మహారాక్షసులు కోట్యాది రథగజములతో
యుద్ధరంగమున దేవితో యుద్ధముచేసిరి ౪౬॥ అటుపిమ్మట
గుఱ్ఱములతో తోమర భిందివాల శక్తి ముసలముతో కూడు
కొన్నవాడయి యుద్ధరంగమున మహిషాసురుడు వచ్చినిలిచి
౪౭॥ ఖడ్గ, పరశు, పట్టశములచేతను, కొందరు (రాక్షసులు)
శక్తులను మరికొందరు పాశములనున్ను విడిచిరి ౪౮॥ ఆ రా
క్షసులు దేవిని ఖడ్గములచే కొట్టుటకు వెళ్ళిరి చండికదేవి నా
శస్త్రాస్త్రములపై తన శస్త్రాస్త్రవర్షము కురిపించి దేవతలు
మునులు స్తుతించుచుండ అలసటలేని ముఖముతో నవలీలగా

మూలమ్

ఓం..........ముమోచాసుర దేహేషు శస్త్రాణ్యస్త్రాణి చేశ్వరీ
సోపికోపాద్ధుతసటో దేవ్యావాహన కేసరీ ఓం..........౫౦॥
ఓం.......... చచారా సురసైన్యేషు వనేష్వివ హుతాశనః
నిఃశ్వాసా న్ముముచేయాంశ్చ యుధ్యమానా రణేంబికా
ఓం.......... ౫౧॥ ఓం .... తఏవసద్యః సంభూతా గణాః
శతసహస్రశః యుయుధుస్తే పరశుభి ర్భిండిపాలాసి పట్టిశైః
ఓం.......... ౫౨॥ ఓం..........నాశయంతో సురగణా న్దేవీ
శక్త్యుప బృంహితాః, అవాదయంత పటహాన్ గణాః శంఖాం
స్తథాపరే ఓం.......... ౫౩॥ ఓం..........మృదంగాంశ్చ తథై
వాన్యే తస్మిన్ యుద్ధమహోత్సవే తతోదేవీ త్రిశూలేన
గదయా శక్తివృష్టిభిః ఓం .... ౫౪॥ ఓం..........ఖడ్గాది
భిశ్చశతశో నిజఘాన మహాసురాన్ పాతయామాస చైవాన్యాన్
ఘంటాస్వనవిమోహితాన్ ఓం...౫౫॥ఓం....అసురాన్భువి పా
శేనబధ్వాచాన్యానకర్షయత్ కేచిద్ద్విధాకృతాస్తీక్ష్ణైఃఖడ్గపా
తైస్తథాపరే ఓం...౫౬॥ఓం.......... విపోథితా నిపాతేన గదయా
భువి శేరతే వేముశ్చ కేచిద్రుధిరం ముసలేన భృశంహతాః
ఓం.......... ౫౭॥ ఓం.......... కేచి న్నిపతితా భూమౌ భి
న్నాః శూలేనవక్షసి నిరంతరా శ్శరౌఘేణ కృతాః కేచి

తాత్పర్యము

వాటిని ఛేదించెను ౪౯॥ ౫౦॥ దేవిశస్త్రాస్త్రములను రాక్షసులయందు ప్రయోగించెను దేవివాహనమైన సింహమున్ను కోపముచే సటలెత్తుకొని ౫౧॥ అడవులయం దగ్నిహోత్రునివలె రాక్షససేనయందు సంచరించెను దేవియును రణరంగమున యుద్ధము చేయుచు నిశ్వాసములను విడిచెను ౫౨॥ ఆ నిశ్వాసములే తక్షణమున నూర్లకొలది వేలకొలదిగణములయి పరశు భిండిపాల కత్తి పట్టసములచే యుద్ధము చేసిరి ౫౩॥ దేవి నిశ్వాసములయందు పుట్టిన గణములు రాక్షససమూహమును నాశము చేయుచు మరికొందరు (గణములు) శంఖములను పూరించుచు డప్పులనువాయించిరి ౫౪॥ మరికొందరా యుద్ధరంగమున మృదంగమును వాయించిరి పిమ్మటదేవి త్రిశూల గదా శక్తి ముష్టి ఖడ్గములచె రాక్షసులను శతధాఖండించెను మరికొందరి రాక్షసులను ఘంటానాదముచే మోహపరచి పడవేసెను ౫౫॥ ౫౬॥ మరికొందరిని పాశముచే బంధించి భూమిమీదపడవేసెను మరికొందరు వాడిగలఖడ్గ ప్రహారములచే రెండుగా చేయబడిరి ౫౭॥ మరికొందరు గదాప్రహారములచే పృథివీశయనులయిరి మరికొందరు ముసలముచే లెస్సగా కొట్టబడిరక్తము గ్రక్కిరి ౫౮॥ కొంద

మూలమ్

ద్రణాజిరే ఓం..........౫౯॥ఓం.......... సేనానుకారిణః ప్రా
ణా న్ముముచు స్త్రిదశార్దనాః కేషాంచి ద్బాహవశ్ఛిన్నా
శ్ఛిన్నగ్రీవా స్తథాపరే ఓం..........౬౦॥ ఓం.......... శిరాం
సి పేతురన్యేషా మన్యే మధ్యే విదారితాః విచ్ఛిన్నజంఘా
స్త్వపరే పేతురుర్వ్యాం మహాసురాః ఓం.......... ౬౧॥
ఓం.......... ఏకబాహ్వక్షి చరణాః కేచిద్దేవ్యా ద్విధాకృతాః
ఛిన్నేపిచాన్యే శిరసి పతితాః పునరుత్థితాః ఓం..........౬౨॥
కబంధా యుయుధుర్దేవ్యా గృహీత పరమాయుధాః ననృ
తుశ్చా పరేతత్ర యుద్ధేతూర్య లయాశ్రితాః ఓం..........౬౩
ఓం.......... కబంధాశ్ఛిన్న శిరసః ఖడ్గశక్త్యృష్టి పాణయః
తిష్ఠ తిష్ఠేతి భాషంతో దేవీ మన్యే మహాసురాః ఓం........
౬౪॥ ఓం.......... పాతితై రథనాగాశ్వై రసురైశ్చ వసుంధ
రాః అగమ్యాసా భ వ త త్ర యత్రాభూత్సమహారణః
ఓం.......... ౬౫॥ ఓం.......... శోణితౌఘా మహానద్య స్స
ద్యస్తత్ర విసుస్రువుః మధ్యే చాసుర సైన్యస్య వారణాసుర
వాజినాం ఓం..........౬౬॥ ఓం.......... క్షణేన తన్మహా
సైన్య మసురాణాం తథాంబికా నిన్యేక్షయం యథావహ్ని

తాత్పర్యము

రు త్రిశూలముచే వక్షము ఛేదించబడి భూ శయనులయిరి
కొందరు రణరంగమున మొనతెగని బాణసమూహముచే ఛే
దించబడిరి ౫౯॥ కొందరు రాక్షససేనాధిపతులు బాణస
మూహముచె ప్రాణములనువిడిచిరి కొందరి బాహువులును
మరికొందరి కంఠములును తెగినవారైరి ౬౦॥ కొందరు శిరము
లు ఖండించబడిరి మరి కొందరు నడుమును ఖండించబడిరి
మరికొందరు రాక్షసులు జంఘలు చెదించబడి భూమిపైపడిరి
౬౧॥ కొందరు దేవిచె రెండుగాచేయబడిన వారలయి వక
చెయ్యి వకకన్ను వకపాదముగలవారయిరి మరికొందరు శిర
స్సులు ఖండించబడినవారయి పడినను తిరిగిలేచినవారలయిరి
౬౨॥ మొండెములు తత్కృష్టాయుధములు ధరించినవమై దే
వితో యుద్ధము చెసినవాయెను మరికొన్ని మొండెములు
యుద్ధమున లయనాశ్రయించి నృత్యముచెసెను ౬౩॥ మరి
కొందరు మహారాక్షసులు శిరస్సుతెగ మొండెములయ్యును
ఖడ్గ శక్తి ఋష్టిపాణులయి తిష్ట తిష్ట యని దేవిని భాషించి
రి ౬౪॥ ఆ రణరంగమున పడిపోయిన రథగజాశ్వరాక్షసుల
చె నిండినదై భూమి నడుచుటకు వీలులేనిదైయాయెను ౬౫॥
రాక్షససైన్య గజాశ్వాదుల మధ్యనుండి రక్తముచె మహా

మూలమ్	తాత్పర్యము
స్తృణదారు మహాచయం ఓం........ ౬౭॥ ఓం........ సచాసింహో మహానాద ముత్సృజ్య ధుత కేసరః శరీరేభ్యో మరారీణా మసూనివ విచిన్వతి ఓం........ ౬౮॥ ఓం........ దేవ్యాగణైశ్చ తైస్తత్ర కృతంయుద్ధం తథాసురైః యథైషాం తుష్టువుర్దేవాః పుష్పవృష్టి ముచోదివి ఓం .... ౬౯॥ ఇతి శ్రీదుర్గోత్పత్తి నామ ద్వితీయోధ్యాయః ౨॥ ఉవాచ శ్లోకాః ౬౮॥ ఏవం ౬౯॥ ఏవమాదితః ౧౬౩॥	బడులు తత్క్షణము పరివహించెను ౬౬॥ క్షణకాలమున రాక్షససేనను తృణకాష్ఠముల నగ్ని యేరీతిని క్షయింపచేసునో యారీతిని నంబిక నశింపచేసెను ౬౭॥ రాక్షసుల ప్రాణము లకై వెదుకుచున్న దానివలె సింహము సటలెత్తుకుని మహానాద మొకటి విడిచెను ౬౮॥ దేవగణములు రాక్షసులతో యుద్ధము చెసిన సమయమున దేవతులు సంతుష్టులయి పుష్పవృష్టిని కురిపించిరి ౬౯॥

ఓం........ ఋషిరువాచ ఓం........ ౧ ఓం........ నిహన్యమానం తత్సైన్య మవలోక్య మహాసురః సేనానీ శ్చిక్షురః కోపాద్యయౌ యోద్ధు మథాంబికామ్ ఓం .... ౨॥ ఓం........ సదేవీం శరవర్షేణ వవర్షసమరేసురః యథా మేరుగిరేః శృంగం తోయవర్షేణ తోయదః ఓం........ ౩॥ ఓం........ తస్యచ్ఛిత్వా తతో దేవీ లీలయైవ శరోత్కరాన్ జఘాన తురగాన్బాణై ర్యంతారం చైవవాజినామ్ ఓం........ ౪॥ ఓం........ చిచ్ఛేదచ ధనుఃసద్యో ధ్వజం చాతి సముచ్ఛ్రితం వివ్యాధ చైవగాత్రేషు ఛిన్నధన్వానమా	ఋషిపలికెను ౧॥ రాక్షససేనానాయకుండయిన చిక్షురాఖ్యుడు హతమైన సేనను చూచి కోపముతో నంబికనుగూర్చి యుద్ధముచెయుటకు వెళ్ళెను ౨॥ మేఘమువర్షముచె మేరుగిరి శృంగమున వర్షించినట్లు యుద్ధమున రాక్షసుడు బాణవర్షమును దేవిపైకురిపించెను ౩॥ ఆ రాక్షసుని బాణసమూహమును దేవి యవలీలగా ఛేదించి పిమ్మట నశ్వములను వాటిని తోలెడు వానిని బాణములచే సంహరించెను ౪॥ తత్కాలమునసే ధనస్సును అత్యంతోన్నతమైన ధ్వజమును ఛేదించెను చాపవిహీనుడైన రాక్షసుని యవయవములయందు

మూలమ్.

ఋషిః ఓం.......... ౫॥ ఓం.......... సచ్ఛిన్నధన్వా విరథో
హతాశ్వో హతసారథిః అభ్యధావత తాందేవీం ఖడ్గచర్మ
ధరోఽసురః ఓం.......... ౬॥ ఓం.......... సింహమాహత్య
ఖడ్గేన తీక్ష్ణధారేణ మూర్ధని ఆజఘాన భుజే సవ్యే దేవీమ
ప్యతివేగవాన్ ఓం.......... ౭॥ ఓం.......... తస్యాః ఖడ్గో
భుజంప్రాప్య పఫాల నృపనందన తతో జగ్రాహ శూలం సకో
పాద రుణలోచనః ఓం.......... ౮॥ ఓం.......... చిక్షేపచ
తతస్తత్తు భద్రకాళ్యాం మహాసురః జాజ్వల్యమానం తేజో
భీ రవిబింబ మివాంబరాత్ ఓం.......... ౯॥ ఓం..........దృ
ష్ట్వా తదాపతచ్ఛూలం దేవీశూల మముంచత తచ్ఛూలం శత
ధా తేన నీతంసచ మహాసురః ఓం.......... ౧౦॥ ఓం..........
హతే తస్మిన్ మహావీర్యే మహిషస్య చమూపతే ఆజగామ
గజారూఢ శ్చామర స్త్రిదశార్దనః ఓం.......... ౧౧॥
ఓం.......... సోఽపిశక్తిం ముమోచాథ దేవ్యాస్తా మంబికా
ద్రుతం హుంకారాభిహతాం భూమౌ పాతయామాస నిష్ప్ర
భామ్ ఓం.......... ౧౨॥ ఓం.......... భగ్నాం శక్తిం నిపతి
తాం దృష్ట్వా క్రోధ సమన్వితః చిక్షేప చామర శ్శూలం
బాణై స్తదపి సాచ్ఛినత్ ఓం.......... ౧౩॥ ఓం..........

తాత్పర్యము

బాణములతో నొప్పించెను ౫॥ (చిక్షురాఖ్య) రాక్షసుడు
చెడిన ధనస్సు రథము గుఱ్ఱములు సారథి గలవాడయి కత్తియు
డాలును ధరించి దేవినిగూర్చి పరుగెత్తెను ౬॥ ఖడ్గపు తీక్ష్ణ
ధారచే సింహమస్తకమున కొట్టినవాడయి యతివేగమున దే
విని యెడమ భుజముపై కొట్టెను ౭॥ హే రాజ నా ఖడ్గము
దేవిభుజస్పర్శను పొంది విరిగిపోయెను పిమ్మట నారాక్షసు
డు కోపముచె యెఱ్ఱని నేత్రములు గలవాడయి శూలమును
పుచ్చుకొనెను ౮॥ నారాక్షసుడు ఆకాశ మండలమునుంచి
వచ్చుచు సూర్యబింబమువలె కాంతులచె ప్రజ్వలించెడు శూ
లమును దేవిపై ప్రయోగించెను ౯॥ ఆ వచ్చెడు శూలమును
దేవి చూచి తన త్రిశూలమును విడువగా నా రాక్షస శూ
లమున్ను రాక్షసుడున్ను శతవిధములుగా ఛేదించబడిరి
౧౦॥ మహా వీర్యవంతుడయిన మహిషాసుర సేనానాయకు
డు సంహరించబడగా చామరాఖ్య రాక్షసుడు గజారూఢుడ
యి వచ్చెను ౧౧॥ ఆరాక్షసుడు శక్తిని దేవిపై విడువ అంబి
కయొక్క హుంకారమువల్ల కాంతి విహీనమైనదయి త్వరలో
భూమిపై పడెను ౧౨॥ విరిగిపడిపోయిన శక్తినిచూచి క్రోధ
యుక్తుడయి చామరుడు శూలమును విడువగా దేవి బాణము

మూలమ్

తతఃసింహః సముత్పత్య గజకుంభాంతరేస్థితః బాహుయుద్ధేన
యుయుధే తేనోచ్చైస్త్రిదశారిణా ఓం.........౧౪।ఓం........
యుధ్యమానౌ తతస్తౌతు తస్మాన్నాగా న్మహీంగతౌ యు
యుధాతేఽతి సంరబ్ధౌ ప్రహారై రతిదారుణైః ఓం..........
౧౫॥ ఓం.......... తతోవేగా త్ఖముత్పత్య నిపత్యచ మృగా
రిణా కరప్రహారేణ శిరశ్చామరస్య పృథక్కృతం ఓం..........
౧౬। ఓం.......... ఉదగ్రశ్చ రణేదేవ్యా శిలావృక్షాదిభి
ర్హతః దన్తముష్టి తలైశ్చైవ కరాళశ్చ నిపాతితః ఓం.......
౧౭। ఓం.......... దేవీక్రుద్ధా గదాపాతై శ్చూర్ణయామాస
చోద్ధతం భాష్కలం భిందిపాలేన బాణైస్తామ్రం తథాంధ
కమ్ ఓం.......... ౧౮। ఓం.......... ఉగ్రాస్య ముగ్రవీర్యం
చ తథైవచ మహాహనుం త్రినేత్రాచ త్రిశూలేన జఘాన
పరమేశ్వరీ ఓం.......... ౧౯। ఓం.......... బిడాలస్యాసి నా
కాయా త్పాతయామాస వై శిరః దుర్ధరం దుర్ముఖం
చోభౌ శరైర్నిన్యే యమక్షయం ఓం.......... ౨౦॥
ఓం.......... ఏవం సంక్షీయ మాణేతు స్వసైన్యే మహిషా
సురః మాహిషేణ స్వరూపేణ త్రాసయామాస తాన్ గణాన్
ఓం.......... ౨౧। ఓం.......... కాంశ్చిత్తుండ ప్రహారేణ ఖుర

తాత్పర్యము

లచేత దానినిన్ని ఛేదించెను ౧౩। పిమ్మట సింహము చామ
రుని గజకుంభాంతరాళమున కెగిరి కూర్చుండి (అంతరాళము
నమెక్కి) రాక్షసునితో బాహుయుద్ధము సలిపెను ౧౪। వా
రిద్దరును బాహుయుద్ధము చేయుచు ఆగజమునుండి భూమిపై
కి వచ్చినవారయి యతిభయంకరమయిన ప్రహారములచే యు
ద్ధముసలిపిరి ౧౫। పిమ్మట సింహమతి త్వరగా భూమిపై నెగి
రి ధుమి! చామరాఖ్య రాక్షసుని శిరస్సు చేచరుపుచే వేరు
గాచేసెను ౧౬। ఉదగ్రాఖ్య రాక్షసుడు యుద్ధమున దేవిచే
శిలావృక్షాదులతో హతము జేయబడెను కరాళాఖ్య రాక్ష
సుడు వానిసైన్యమును చకారము సైన్యపరము ముష్టిపాతము
లచే దంతక్షతములచే పడవేయబడెను ౧౭॥ ఉద్ధతాఖ్య రా
క్షసునిన్ని వానిసేనునున్న (చకారము సేనాపరము) దేవిక్రు
ద్ధురాలయి గదాపాతములచే చూర్ణము చేసెను భాష్కలా
ఖ్యరాక్షసుని భిండివాలము చేతనున్న తామ్రాఖ్య అంధ
కాఖ్య రాక్షసులను బాణములచే చూర్ణము చేసెను ౧౮॥
ఆ ప్రకారమే ఉగ్రాస్యుని ఉగ్రవీర్యుని మహాహనువును త్రి
నేత్రయైన పరమేశ్వరి త్రిశూలముచే చంపెను ౧౯। బిడా
లాఖ్య రాక్షసుని ఖడ్గము చేతనున్న దుర్ధరాఖ్య దుర్ము

మూలమ్.

క్షేపే న్తథాపరాన్ లాంగూల తాడితాం శ్చాన్యాన్ శృం
గాభ్యాంచ విదారితాన్ ఓం......... ౧౧॥ ఓం.......... వేగే
న కాంశ్చిదపరా న్నాదేన భ్రమణేనచ నిశ్శ్వాస పవనేనా
న్యా న్పాతయామాస భూతలే ఓం......... ౧౩॥ ఓం..........
నిపాత్య ప్రమథానీక మభ్యధావత సోఽసురః సింహం హం
తుం మహాదేవ్యాః కోపంచక్రే తతోంబికా ఓం.......... ౧౪॥
ఓం......... సోఽపికోపా న్మహావీర్యః ఖురక్షుణ్ణ మహీతలః
శృంగాభ్యాం పర్వతానుచ్చాం శ్చిక్షేప చ ననాదచ
ఓం......... ౧౫॥ ఓం.......... వేగభ్రమణ విక్షుణ్ణా మహీ
తస్య వ్యశీర్యత, లాంగూలే నాహత శ్చాబ్ధిః ప్లావయామాస
సర్వతః ఓం......... ౧౬॥ ఓం.......... ధుతశృంగ విభిన్నా
శ్చ ఖండం ఖండం యయుర్ఘనాః శ్వాసానిలాస్తాః శతశో
నిపేతు ర్నభసోచలాః ఓం......... ౧౭॥ ఓం.......... ఇతిక్రో
ధ సమాధ్మాత మాపతతం మహాసురం దృష్ట్వా సాచండికా
కోపం తద్వధాయ తదాకరోత్ ఓం.......... ౧౮॥ ఓం........

తాత్పర్యము

ఖాఖ్యా రాక్షసులను బాణములచేతను యక్షయమైన యమ
లోకమున కనిపెను ౧౦॥ తనసైన్య మీప్రకారముగా నశిం
చినందున మహిషాసురుడు మహిషరూపముతో గణములను
భయపెట్టెను ౧౧॥ కొన్ని గణములను ముట్టెపోటుపుల చే
తను మరికొన్ని గణములను గిట్టెత్రొక్కుల చేతను మరి
కొన్ని గణములను తోకదెబ్బలచేతను కొమ్ములుచేతనున్న
నశింపజేసెను ౧౨॥ కొందరిని పరుగువేగముచేతనున్ను మరి
కొందరిని నిశ్వాసముల చేతనున్ను భూమిపై పడవేసెను ౧౩
ఆమహిషాసురుడు ప్రమథగణములను పడవేసి మహాదేవియొ
క్క సింహమును చంపుటకు పరుగిడినప్పుడంబిక క్రోధపడె
ను ౧౪॥ మహావీర్యవంతుడయిన మహిషాసురుడు కోపము
వల్ల గిట్టలచేత భూమిని త్రవ్వెను కొమ్ములజేత గొప్పపర్వ
తములను పడవేసెను నాదముజేసెను ౧౫॥ మహిషాసురుని
వడిగల పరువుజేత భూమిపగిలెను సముద్రములు తోకతో
కొట్టబడి సర్వత్రతేలుచుండెను ౧౬॥ యెత్తబడిన కొమ్ములు
జే మేఘములు తునకలుగా జేయబడెను వానిని శ్వాసవా
యువులచే ఆకాశమునుండి పర్వతములు నూర్లకొలది కూలె
ను ౧౭॥ యీ ప్రకారము క్రోధముజే నడుచుచువచ్చుచున్న

మూలమ్

సాక్షిప్త్వా తస్యవై పాశం తంబబంధ మహాసురం తత్యాజ
మహిషారూపం సోఽపిబద్ధో మహామృధే ఓం......... ౨౮।
ఓం......... తతస్సింహోఽభవత్సద్యో యావత్తస్యాం
బికాశిరః ఛినత్తి తావత్పురుషః ఖడ్గపాణి రదృశ్యత
ఓం......... ౩౦ ఓం......... తతఏవాశు పురుషం దేవీ
చిచ్ఛేద సాయకైః తంఖడ్గ చర్మణాసార్ధం తతఃసోఽభూ
న్మహాగజః ఓం......... ౩౧। ఓం......... కరేణచ మహా
సింహం తంచకర్షచ గర్జచ కర్షతస్తు కరందేవీ ఖడ్గేన
నిరకృంతత ఓం......... ౩౨। ఓం......... తతోమహాసురో
భూయో మాహిషం వపురాస్థితః తథైవ క్షోభయామాస
త్రైలోక్యం సచరాచరం ఓం......... ౩౩। ఓం......... తతః
క్రుద్ధా జగన్మాతా చండికా పానముత్తమం పపౌపునః పున
శ్చైవ జహాసారుణలోచనా ఓం......... ౩౪। ఓం.........
ననర్ద చాసురస్సోపి బలవీర్య మదోద్ధతః విషాణాభ్యాంచ
చిక్షేప చండికాం ప్రతిభూధరాన్ ఓం......... ౩౫। ఓం.........
సాచతాన్ప్రహితాం స్తేన చూర్ణయంతీ శరోత్కరైః ఉ
వాచతం మదోద్ధూత ముఖరాగా కులాక్షరం ఓం.........
౩౬। ఓం......... దేవ్యువాచ ఓం......... ౩౭ ఓం.........

తాత్పర్యము

మహాసురునిఁ జూచి ఆ చండికాదేవి అప్పుడు వానిని చంపుట
కు కోపముజేసెను ౨౮। ఆమె తనపాశమును వేశి యా మ
హాసురుని కట్టివేసెను వాడుయుద్ధమున కట్టుబడిన వాడయ్యు
ను మహిషరూపమున విడిచినవాడయి ౨౯। పిమ్మట వెంట
నే సింహరూపమును ధరియించెను అంబిక సింహశిరస్సును
ఖండించిన వెంటనే పురుషరూపమున ఖడ్గపాణియై కనబడెను
౩౦। ఆతక్షణమున దేవి బాణములచే డాలుకత్తితోనున్న
పురుషుని ఖండించెను పిమ్మటవాడు ఒక గొప్ప యేనుగరూ
పము ధరించెను ౩౧। తన తుండముచే సింహమును యీ
డ్చుచు గర్జించెను యిట్లీడ్చుచున్న తుండమును దేవి ఖడ్గము
చేత తెగవేసెను ౩౨। తిరిగి మహిషాసురుడు గొప్ప మహి
షాకృతి ధరించి త్రిలోకములయందు చరాచరములను క్షో
భింపజేసెను ౩౩। అప్పుడు జగన్మాతయయిన చండిక క్రుద్ధు
రాలయియున్న ఉత్తమమైన సురాపానము పదేపదే పుచ్చుకున్న
దయి నేత్రములు యెర్రనజేసి నవ్వినదాయెను ౩౪। ఆమహి
షాసురుడును మద బలములచే కూడుకొన్నవాడై గర్జించి కొ
మ్ములచేత పర్వతములను చండికాదేవిపై వేసెను ౩౫। ఆ
దేవియును వానిచే వేయబడిన పర్వతములను బాణములచే

మూలమ్

గర్జగర్జ క్షణం మూఢ మధుయావ త్పిబామ్యహం మయాత్వ
యి హతేఽత్రైవ గర్జిష్యంత్యాశు దేవతాః ఓం......... ౩౮॥
ఓం........... ఋషిరువాచ ఓం......... ౩౯॥ ఓం.........
ఏవముక్త్వా సముత్పత్య సారూఢా తంమహాసురం పాదేనా
క్రమ్య కంఠేచ శూలేనైన మతాడయత్ ఓం.......... ౪౦
ఓం.......... తతః సోఽపి పదాక్రాంత స్తయానిజ ముఖాత్త
తః అర్ధనిష్క్రాంత ఏవాసీ ద్దేవ్యావీర్యేణ సంవృత ఓం......
౪౧॥ ఓం.......... అర్ధనిష్క్రాంత ఏవాఽసౌ యుధ్యమా
నో మహాసురః తయామహాసినా దేవ్యా శిరశ్ఛిత్వా నిపాతితః
ఓం...........౪౨॥ ఓం.......... తతో హాహాకృతం సర్వం దైత్య
సైన్యం ననాశతత్ ప్రహర్షంచ పరంజగ్ముః సకలా దేవతా
గణాః ఓం..........౪౩॥ ఓం........... తుష్టువుస్తాం సురాదేవీం
సహదివ్యై ర్మహర్షిభిః జగుర్గంధర్వ పతయో ననృతుశ్చా
ప్సరోగణాః ఓం...........౪౪॥ ఓం........... ఇతిశ్రీ మహిషాసు
రవధో నామ తృతీయోధ్యాయః ఉవాచ ౩॥ శ్లోకాః ౪౧॥
ఏవం ౪౪॥ ఏవమాదితః॥ ౨౧౭॥

తాత్పర్యము

చూర్ణముచేయుచు సురాపాన మత్తచె తొట్రుపాటున వా
నిని గూర్చి పలికెను ౩౬॥ దేవి పలికెను॥ ౩౭॥ హేమూఢ
నేను సురాపానము చెయువరకు క్షణకాలం గర్జించుము గ
ర్జించుము నేను యిక్కడ నిన్ను చ పుటలో దేవతలు శీ
ఘ్రముగా గర్జించెదరు ౩౮॥ ఋషిపలికెను ౩౯॥ యీ ప్ర
కారముపలికి మహిషాసురుని పైకి యెగిరి కూర్చుండి పాద
ముచె కఠము త్రొక్కిపట్టి త్రిశూలముచే పొడిచెను ౪౦॥ అ
న్పుడా రాక్షసుడు దేవికాలిచె త్రొక్కి పట్టబడినందున సఖ
ము ప్రాణములు పోయినవాడయిన్ని వీర్యవంతుడయి ౪౧॥
మహిషాసురుడు సఖము ప్రాణములు పోయినవాడయ్యును
దేవితో యుద్ధముచెయగా నా మహాదేవి ఖడ్గముచే శిరస్సు
ను ఖండించి పడవైచెను ౪౨॥ పిమ్మట హాహా శబ్దముచే
యుచు రాక్షస సైన్యము పరిగెత్తిపొయెను సకలదేవతా గ
ణములు తృప్తమైన సంతోషమును జెందిరి ౪౩॥ దేవతు
లు మునిశ్రేష్ట సహితులై దేవినిగూర్చి స్తోత్రము చేసిరి
గంధర్వ పతులు పాడిరి అప్సరస గణములు నృత్యము
జేసిరి॥ ౪౪॥

మూలమ్.

ఓం............ *×+×* ఋషిరువాచ ఓం.......... ౧॥

ఓం.......... శక్రాదయః సురగణా నిహతేఽతివీర్యే తస్మిన్దురాత్మని సురారి బలేచదేవ్యా తాంతుష్టువుః ప్రణతినమ్రశిరోధరాంసా వాగ్భిఃప్రహర్ష పులకోద్గమ చారుదేహాః

ఓం.......... ౨॥ ఓం.......... దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేష దేవగణ శక్తి సమూహమూర్త్యా తామంబికా మఖిల దేవమహర్షి పూజ్యాం భక్త్యానతాఃస్మ విదధాతు శుభాని సానః ఓం.......... ౩॥ ఓం..........

యస్యాః ప్రభావమతులం భగవాననంతో బ్రహ్మాహరశ్చ నహివక్తు మలంబలంచ సాచణ్డికాఖిల జగత్పరిపాలనాయ నాశాయ చాశుభ భయస్య మతింకరోతు ఓం.......... ౪॥

ఓం.......... యాశ్రీఃస్వయం సుకృతినాం భవ నేష్వలక్ష్మీః పాపాత్మనాం కృతధియాం హృదయేషుబుద్ధిః శ్రద్ధాసతాం కులజన ప్రభవస్యలజ్జా తాంత్వా నతాఃస్మ పరిపాలయ దేవి విశ్వం ఓం.......... ౫॥ ఓం.......... కిం వర్ణయామ తవరూప మచిన్త్యమేతత్కించాతి వీర్యమసురక్షయ కారిభూరి కించాహవేషు చరితాని తవాద్భుతాని సర్వేషు దేవ్య సురదేవ గణాదికేషుఓం.......... ౬॥ ఓం.......... హేతుస్సమస్త జగతాం

తాత్పర్యము

ఋషి పలికెను ౧॥ దేవతుల విరోధియై మహావీర్యవంతుడయిన దురాత్ముని దేవి చంపగా నామెను ఇంద్రుడు మొదలయిన దేవతులు సంతోషముచే పులకాంకిత సుందర శరీరులయి వంచబడిన శిరములు గలవారయి ప్రణామము చేసి వాక్కులతో స్తుతించిరి ౨॥ యే దేవి తనశక్తిచే యీ ప్రపంచము కలుగజేసెనో మరి యే దేవి గణసమూహమునకు మూర్తిరూపిణియో సమస్త దేవతులచేత మహామునులచేత పూజింపబడు నాయంబికను భక్తిచేత నమస్కరించెదము ఆమె నాకు శుభములను యిచ్చుగాత ౩॥ యే దేవియొక్క సమానరహితమైన ప్రభావబలములను భగవంతులయిన విష్ణు బ్రహ్మ శివులు వచించ శక్తులుగారో యీ చండిక సమస్తజగత్తును పరిపాలించుటకును అశుభసంబంధ భయమును నశింపచేయుటకును బుద్ధిని స్ఫురించుగాత ౪॥ యే దేవి పుణ్యాత్ముల యిండ్లయందు స్వయం లక్ష్మీస్వరూపమో పాపాత్ములయందలక్ష్మియో శుద్ధాంతఃకరణుల హృదయములయందు బుద్ధిరూపిణియో శ్రేష్ఠాచారముగలవారలకు శ్రద్ధారూపిణియో మంచి కులమున బుట్టినవారికి లజ్జారూపిణియో యీ దేవీ రూపమైన నీకు నమస్కరించుచున్నాము హే దేవి విశ్వమును పాలించు

మూలమ్

త్రిగుణాపిదోషైః నజ్ఞాయసే హరిహరాదిభి రప్యపారా
సర్వాశ్రయాఽఖిల మిదం జగదంశ భూత మవ్యాకృతాహి
పరమా ప్రకృతి స్త్వమాద్యా ఓం........... ౬॥ ఓం..........
యస్యాఃసమస్త సురతా సముదీరణేన తృప్తిం ప్రయాతి సక
లేషు మఖేషుదేవి స్వాహాఽసివై పితృగణస్యచ తృప్తిహేతు
రుచ్చార్యసే త్వమతఏవ జనైఃస్వధాచ ఓం.......... ౭॥
ఓం......... యాముక్తిహేతు రవిచిన్త్య మహావ్రతాచ
అభ్యస్యసే సునియతేంద్రియ తత్వసారైఃమోక్షార్థిభి ర్మున
ిభిరస్త సమస్తదోషై ర్విద్యాసిసా భగవతీపరమాహి దేవి
ఓం.......... ౮॥ ఓం........... శబ్దాత్మికా సువిమలర్గ్యజు
షాం నిధాన ముద్గీథరమ్య పదపాఠవతాంచ సామ్నాం దేవీ
త్రయీ భగవతీ భవభావనాయ వార్తాచ సర్వజగతాం
పరమార్తిహంత్రీ ఓం.......... ౧౦॥ ఓం.......... మేధాసి
దేవి విదితాఖిల శాస్త్రసారా దుర్గాఽసి దుర్గభవసాగర నౌ
రసంగా శ్రీఃకైటభారి హృదయైక కృతాధివాసా గౌరీత్వమేవ
శశిమౌళి కృతప్రతిష్ఠా ఓం.......... ౧౧॥ ఓం........... ఈష
త్సహాస మమలం పరిపూర్ణ చంద్రబింబానుకారి కనకోత్త
మ కాంతికాంతం అత్యద్భుతం ప్రహృతమాత్తరుషా తథాపి

తాత్పర్యము

ము ౪॥ మేము నీయొక్క యచింత్యరూపమును నేవిధమున
వర్ణనజేతుము అతివీర్యవంతులయిన రాక్షసుల చంపుటకన్న
ను యెక్కువయేది హే దేవీ సమస్తదేవదానవుల యుద్ధమం
దు నీకన్న యెక్కువయిన చరిత్రముగలవారెవరు ౫॥ త్రిగు
ణాత్మకు రాలవయినను సమస్తలోకములకు హేతుర్భూతు
రాలవు హరిహరాదులచేతకూడా తెలుసుకొనుటకు వీలుకా
నిదానవు సమస్తమునకు ఆశ్రయభూతురాలవు షడ్వికార
రహితమైన ఆదిశక్తివినీవ ౬॥ హేదేవి సమస్తయజ్ఞములయం
దు మంత్రమూలకముగా సర్వదేవతలనుతుష్టినిచెందించే స్వా
హారూపిణివినీవ సమస్తపితృగణములను తృప్తిజేయుటకుసర్వ
జనులచే నుచ్చరింపబడు స్వధాయను మంత్రరూపిణివినీవ ౭॥
హేదేవి ముక్తికిహేతుర్భూతురాలవు యచింత్యమైన బ్రహ్మ
జ్ఞాన స్వరూపిణివినీవ యని యింద్రియనిగ్రహులైన జ్ఞానవం
తులచె నభ్యసించబడుచున్నావు సమస్తమోక్షార్థులైన మును
లచేత ధ్యానముజేయబడు విద్యాస్వరూపిణివినీవ ౮॥ శబ్దా
త్మికమై నిర్మలమయిన ఋగ్యజుర్వేదములకు మూలమునీవ
స గీతరూపమయిన సామవేదమునకు మూలమునీవ హేదేవి

మూలమ్

వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ ఓం..........౧౨॥
ఓం.......... దృష్ట్వాతుదేవి కుపితం భ్రుకుటీకరాళ ముద్య
చ్ఛశాంక సదృశ్చ్ఛవి యన్నసద్యః ప్రాణాన్ముమోచ మహిష
స్తదతీవ చిత్రం కైర్జీవ్యతేహి కుపితాన్తక దర్శనేన
ఓం.......... ౧౩॥ ఓం.......... దేవి ప్రసీద పరమాభవతీ భ
వాయ సద్యో వినాశయసి కోపవతీ కులాని విజ్ఞాతమేత దధు
నైవ యదస్తమేత న్నీతంబలం సువిపులం మహిషాసురస్య
ఓం.......... ౧౪॥ ఓం.......... తేసమ్మతా జనపదేషు ధనా
ని తేషాం తేషాంయశాంసి నచసీదతి ధర్మవర్గః ధన్యాస్తఏవ
నిభృతాత్మజ భృత్యదారా యేషాం సదాభ్యుదయదా భవతీ
ప్రసన్నా ఓం.......... ౧౫॥ ఓం.......... ధర్మ్యాణిదేవి సక
లాని సదైవకర్మా ణ్యత్యాదృతః ప్రతిదినం సుకృతీకరోతి స్వ
ర్గంప్రయాతిచ తతోభవతీ ప్రసాదా ల్లోకత్రయేపి ఫలదా
నను దేవితేన ఓం.......... ౧౬॥ ఓం.......... దుర్గేస్మృతా
హరసిభీతి మశేషజంతోః స్వస్థైఃస్మృతా మతిమతీవ శుభాంద
దాసి దారిద్ర్యదుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార
కరణాయ సదార్ద్రచిత్తా ఓం.......... ౧౭॥ ఓం.......... ఏభి
ర్హతై ర్జగదుపైతి సుఖం తథైతే కుర్వంతునామ నర

తాత్పర్యము

వేదములును నీవ భగవతివినీవ సంసారమునకు హేతురాల
వీవ సర్వజగత్తులయం దుత్కృష్టమయిన యాపదలను దూర
ము జేయుదానవు నీవ ౧౦॥ హేదేవి బుద్ధిస్వరూపిణివి సమస్త
శాస్త్రసారములను తెలిపినదానవు దుర్గారూపిణివి దుర్గమ
మయిన సంసారసాగరమును దాటుటకు నౌకాస్వరూపిణివి
అసంగురాలవు లక్ష్మివి కైటభారి హృదయమున వాసముజే
యుదానవు గౌరివి శివుని వామపార్శ్వమున నిలిచినదానవునీవ
౧౧॥ చిరునగవుతో నిర్మలమయిన పూర్ణచంద్రుని బోలెడు
ముఖమునున్న ఉత్తమముగాను కాంతిగల శరీరమును
చూచియు మహిషాసురుడు (మోహపడక) కోపముతో కొ
ట్టుట అతి హాశ్చర్యకరముగదా ౧౨॥ హేదేవి క్రోధయుక్త
మైన భృకుటీకరాళము పూర్ణచంద్రోదయ కాంతివలె వెలు
గుట చూచి మహిషాసురుడు తత్క్షణము ప్రాణములు విడువక
పోవుట యతివిచిత్రము కోపయుక్తుడయిన యమధర్మరాజు
యొక్క దర్శనమువల్ల యెవరు జీవింతురు ౧౩॥ హేదేవి ప్రస
న్నురాలవుగమ్ము (నీవుప్రసన్నరాలవైతివేని) సంసారమున
నుత్కృష్టమైన లక్ష్మీరూపిణివౌదువు కోపవంతురాలవైతివేని
తత్క్షణమున కులమును నపహరింతువు గనుకయీసంగతి అతి

మూలమ్

కాయ చిరాయ పాపం సంగ్రామ మృత్యు మధిగమ్య దివం
ప్రయాన్తు మత్వేతి నూన మహితాన్వినిహంసి దేవీ ఓం.......
౧౮॥ ఓం........ దృష్ట్వైవ కిం న భవతీ ప్రకరోతి భస్మ సర్వా
సురా నరిషు యత్ప్రహిణోషి శస్త్రం లోకాన్ప్రయాన్తు రిప
వోపి హి శస్త్రపూతా ఇత్థంమతి ర్భవతి తేష్వహి తేఽతి
సాధ్వీ ఓం.......... ౧౯॥ ఓం.......... ఖడ్గప్రభా నికరవిస్ఫు
రణై స్తథోగ్రైః శూలాగ్రకాన్తి నివహేన దృశోఽసురాణాం
యన్నాగతా విలయమంశు మదిందుఖణ్డ యోగ్యాననం తవ
విలోకయతాం త దే త త్ ఓం.......... ౨౦॥ ఓం..........
దుర్వృత్త వృత్త శమనం తవదేవీశీలం రూపంతథైతదవిచిన్త్య
మతుల్యమన్యైః వీర్యంచ హంతృ హృతదేవపరాక్రమాణాం
వైరిష్వపి ప్రకటితైవ దయాత్వయేత్థమ్ ఓం.......... ౨౧॥
ఓం.......... కేనోపమా భవతు తేఽస్య పరాక్రమస్య రూపంచ
శత్రుభయకార్యతి హారికుత్ర చిత్తేకృపా సమర నిష్ఠురతాచ
దృష్టా త్వయ్యేవదేవి వరదే భువనత్రయేపి ఓం.......... ౨౨॥
ఓం.......... త్రైలోక్య మేతదఖిలం రిపునాశనేన త్రాతం

తాత్పర్యము

విస్తారమయిన మహిషాసుర సేనాబలమును సంహారించుటచే
యిప్పుడే తెలిసెను ॥౧౪ యెవరియందు నీవు ప్రసన్నురాలవగు
దువో వారలే మనుష్యులలో ప్రతిష్ఠనుజెందుదురు వారికే ధన
యశస్సులుగలుగును వారలధర్మము చెడదు వారలే ధన్యులగు
దురు వారలే స్త్రీ పుత్ర సేవకులతో నుందురు ॥౧౫ హే దేవి నీ
ప్రసాదము వలన పుణ్యశీలురలయిన మనుష్యులు సర్వదా ఆదర
పూర్వకమయిన ధర్మకార్యము చేయుచున్నారు హే దేవీ నీ
ప్రసాదమువల్ల స్వర్గమును పొందుచున్నారు త్రిలోకములలో
శుభమునుయిచ్చు దానవు నీవ ॥౧౬ హే దుర్గే స్మరించినమా
త్రమున సమస్తజంతువుల భీతినిపోగొట్టుచున్నావు స్వస్థచిత్త
మూతో నిన్ను స్మరించినవారికి మిక్కిలి శుభములనిచుచున్నా
వు దారిద్ర్య దుఃఖభయమును పోగొట్టువారు నీకన్న మరి
యెవరు (గనుక) సమస్తోపకారములు జేయుటకు దయార్ద్రమ్ను
నీవగావే ॥౧౭ యీ రాక్షసులు సంహారింపబడుటచే జగత్తున
కు సుఖముగలిగెను వీరలు నరకముపొందుటకై బహుకాలము
పాపముచెయుని యునితలంచియు హే దేవి (దయాలువుగనుక)
వికోధమును స్వర్గమునకు పంపుటకై యుద్ధమున వారినివధించు
చున్నావు ౧౮॥ హే ఇతివరితే శత్రువులయినసమస్త రాక్షసులను

మూలమ్

త్వయా సమరమూర్ధని తేతిహత్వా నీతాదివం రిపుగణా
భయమప్యపాస్త మస్మాక మున్మద సురారి భవంనమస్తే
ఓం.......... ౨౩॥ ఓం.......... శూలేన పాహినో దేవిపాహి
ఖడ్గేనచాంబికే ఘంటాస్వనేన నఃపాహి చాపజ్యా నిఃస్వనేనచ
ఓం.......... ౨౪॥ ఓం.......... ప్రాచ్యాంరక్ష ప్రతీచ్యాం
చ చణ్డికేరక్షదక్షిణే భ్రామణే నాత్మశూలస్య ఉత్తరస్యాం
తథేశ్వరీ ఓం.......... ౨౫॥ ఓం.......... సౌమ్యాని యాని
రూపాణి త్రైలోక్యే విచరంతి తే యానిచాత్యర్థ ఘోరాణి
తైరక్షాస్మాం స్తథాభువమ్ ఓం.......... ౨౬॥ ఓం..........
ఖడ్గశూలగదాదీని యానిచాస్త్రాణి తేంబికే కరపల్లవ సంగీని
తైరాస్మాన్ రక్షసర్వతః ఓం .... ౨౭॥ ఓం ....

తాత్పర్యము

చూపుచేత నే భస్మము చేయలేనిదానవా? యేమి అయినను శత్రువులయందు శస్త్రములను ప్రయోగించి పుణ్యాత్ములనుగా జేసి స్వర్గస్థులను జేయుట నీయుచితకర్మగాదే॥ ౧౯॥ ఉగ్రమైన ఖడ్గకాంతులయొక్క ప్రకాశము చేతనున్న త్రిశూలాగ్ర కాంతి పుంజము చేతనున్నా రాక్షసుల దృష్టినశించని హేతువ యేమనగా చంద్రఖండసమమైన నీ ముఖావలోకనయే గదా॥ ౨౦॥ హే దేవి దుష్టులదురాచారములు నాశము జేయుటకు నీకుస్వభావము రూపమైతెనో యన్యులచే చింతించశక్యముగానిది బలమైతెనో దేవతుల పరాక్రమమును హరించిన వారిని (అనగా రాక్షసులను) సంహరించగలది శత్రువులయందును దయా ప్రసరించెడుదానవు॥ ౨౧॥ నీ పరాక్రమము దేనికిసరిబోలును నీ సుందరరూపము శత్రువుల భయపెట్టుట యెక్కడ మనస్సున దయయును యుద్ధమున కఠోరతయును హే దేవి త్రిభువనములకు వరప్రదానవైన నీయందే చూచితిమి॥ ౨౨॥ యుద్ధరంగమున శత్రుసంహారము చేసి త్రిలోకములను యావత్తురక్షించితివి రిపుసమూహములను స్వర్గలోకమున కనిపితివి ఉన్మత్తుడయిన మహిషాసురునిచే మాకుగలిగిన భయమును పోగొట్టితివిగన్కు నీకు నమస్కరించుచున్నాము ౨౩॥

మూలమ్.

ఋషిరువాచ। ఓం .... ౨౮ ఓం .... ఏవం స్తుతా సురైర్దివ్యైః కుసుమైర్నందనోద్భవైః అర్చితా జగతాం ధాత్రీ తథా గంధానులేపనైః ఓం......... ౨౯। ఓం......... భక్త్యా సమస్తైస్త్రిదశైర్దివ్యైర్ధూపైః సుధూపితా ప్రాహ ప్రసాద సుముఖీ సమస్తాన్ ప్రణతాన్ సురాన్ ఓం......... ౩౦। ఓం......... దేవ్యువాచ ఓం......... ౩౧। ఓం......... వ్రియతాం త్రిదశాః సర్వే యదస్మత్తోభి వాంఛితం ఓం......... ౩౨। ఓం......... దేవా ఊచుః ఓం......... ౩౩। ఓం......... భగవత్యా కృతం సర్వం న కించిదవశిష్యతే యదయం నిహతః శత్రురస్మాకం మహిషాసురః ఓం......... ౩౪। ఓం......... యది చాపి వరో దేయస్త్వయాఽస్మాకం మహేశ్వరి సంస్మృతా సంస్మృతా త్వం నో హింసేథాః పరమాపదః ఓం......... ౩౫। ఓం......... యశ్చ మర్త్యః స్తవైరేభి స్త్వాం స్తోష్యత్యమలాననే తస్య విత్తర్ద్ధి విభవైః ధనదారాది సంపదామ్

తాత్పర్యము

హే దేవి త్రిశూలముచే మమ్ము రక్షించుము హే యంబికే ఖడ్గముచే మమ్ము రక్షింపుము ఘంటాధ్వని చేతనున్ను అల్లెత్రాటిధ్వని చేతనున్ను మమ్ము రక్షింపుము ౨౪॥ హే ఈశ్వరీ హే చండికే నీ యొక్క త్రిశూలమును త్రిప్పి ప్రాక్ప్రతీచ్యుత్తర దక్షిణములయందు రక్షింపుము॥ ౨౫॥ త్రిలోకములయందు నీయొక్క యేయే సౌమ్య ఘోరరూపములు సంచరించుచూ నుంటున్నవో యవి మమ్మును యీ భూమిని పాతాళమును (చకారము పాతాళపరము) రక్షించుగాక॥ ౨౬॥ హే అంబికే నీహస్తపల్లవములయందుగల ఖడ్గశూలగదాద్యస్త్రములచే మమ్ము యెల్లప్పుడును రక్షింపుము ౨౭॥ ఋషి పలికెను। ౨౮। జగద్ధాత్రియైన దేవిని యీ ప్రకారము దేవతలు స్తుతించి సుగంధ ద్రవ్యలేపనము చేతనున్ను నందనోద్భవమయిన దివ్యపుష్పముల చేతనున్ను పూజించి॥ ౨౯। సమస్త దేవతలు భక్తిపూర్వముగా దివ్యమైన ధూపవస్తువులచే ధూపము చేసినందున ప్రసన్నురాలయి నమస్కరించుచున్న సమస్త దేవతలనుగూర్చి దేవి పలికెను॥ ౩౦॥ దేవి పలికెను। ౩౧॥ (మీరు) సమస్త దేవతలు నానుంచి మీ మనోభీష్టమైన వరమును కోరుడు॥ ౩౨॥ దేవతలు పలికిరి॥ ౩౩। యీమా

మూలమ్

ఓం.......... ౩౬॥ ఓం.......... పృథగ్గతేఽ స్మత్ప్రసన్నా త్వం భవేథాః సర్వదాంబికే ఓం.......... ౩౭॥ ఓం.......... ఋషిరువాచ ఓం.......... ౩౮॥ ఓం.......... ఇతి ప్రసాదితా దేవైర్జగతోఽర్థే తథాత్మనా తథేత్యుక్త్వా భద్రకాళీ బభూవాంతర్హితా నృప ఓం.......... ౩౯॥ ఓం.......... ఇత్యేతత్కథితం భూప సంభూతా సా యథాపురా దేవీదేవ శరీరేభ్యో జగత్త్రయ హితైషిణీ ఓం.......... ౪౦॥ ఓం.......... పునశ్చ గౌరీదేహాత్సా సముద్భూతా యథాభవత్ వధాయ దుష్టదైత్యానాం తథా శుంభ నిశుంభయోః ఓం.......... ౪౧॥ ఓం.......... రక్షణాయచ లోకానాం దేవానా ముపకారిణీ తచ్ఛృణుష్వ మయాఖ్యాతం యథావ త్కథయామి తే ఓం.......... ౪౨॥

ఇతిశ్రీ దుర్గాస్తుతిర్నామ చతుర్థోధ్యాయః

ఉవాచ॥౫॥ అర్థ॥౧॥

శ్లో॥ ౩౫॥ ఏవం॥౪౨॥అది॥౨౫౯॥

"ఇతిమధ్యమ చరితమ్"

తాత్పర్యము

శత్రువైన మహిషాసురుడు చంపబడుటచే నీవల్ల సర్వమును జేయబడెను యిక నేమియు లేదు॥ ౩౪॥ హే మహేశ్వరీ మాకేదైనను వరమిచ్చెదవేని మేము సంస్మరించిన మాత్రమున మాయొక్క సకలాపదలను నశింపజేయుమనని వరమొసగుము ౩౫॥ హే అమలాననే యే మనుష్యుడీ స్తోత్రములచే నిన్ను స్తుతించునో వాని విత్తవృద్ధియు ధనదారాది సంపద్వృద్ధియు చేసి హే యంబికే యెల్లప్పుడును మాకు ప్రసన్నురాలవు గమ్మా॥ ౩౬॥ ౩౭॥ ఋషిపలికెను॥ ౩౮॥ హే రాజా యీ ప్రకారము దేవతులచేత తమకొరకును జగత్తుకొరకును ప్రార్థించబడినదయి మంచిదని పరము లోనగి భద్రకాళి యంతర్థానమయ్యెను॥ ౩౯॥ హే రాజ పూర్వకాలమున త్రిలోకోపకారార్థమయి దేవతుల శరీరమునుండి పుట్టినవిధము నీకు చెప్పితిని॥ ౪౦॥ తిరిగి దుష్టరాక్షసులయిన శుంభనిశుంభులను వధించుటకున్ను లోకములను రక్షించుటకున్ను దేవతులకుపకార మొనరించెడు (అంబిక) గౌరీదేహమునుండి యే రీతి నుద్భవమయ్యెనో అది సవిస్తరముగా నీకు చెప్పుచున్నాను వినుము॥ ౪౧॥ ౪౨॥

3 శ్లో॥ ఘంటాశూలహలానిశంఖముసలే చక్రంధనుస్సాయకాం
హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసచ్ఛీతాంశుతుల్యప్రభాం
గౌరీదేహసముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా
పూర్వామత్రసరస్వతీ మనుభజే శుంభాదిదైత్యార్దినీం॥

ఓం

శ్రీమహాసరస్వతీ.

4 శ్లో॥ అజాంపురాణీ మమరాంసనాతనీం చతుర్భుజాంపుస్తకమక్షధారిణీం
వరాభయాభ్యాం మనుశోభిహస్తాం నమామితాం జాడ్యజరావి
నాశినీం సరస్వతీం త్వామనువామివాచం వాచంవదా హంసవరాధి
రూఢాం ముక్తామణిద్యోతితకంఠహారాం భాగ్యైకలభ్యాం పరమాం
పవిత్రాం॥

అథ ఉత్తరచరితమ్.

అస్యశ్రీ ఉత్తరచరిత్రస్య రుద్రఋషిః మహాసరస్వతీదేవతా అనుష్టుప్ఛందః భీమాశక్తిః భ్రామరీ బీజం సూర్యస్తత్త్వమ్ సామవేదో మూర్తిః మహాసరస్వతీప్రీత్యర్థే ఉత్తరచరిత్రపాఠే వినియోగః॥ ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుః సాయకాన్ హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసచ్ఛీతాంశుతుల్యప్రభాం గౌరీదేహసముద్భవాం త్రిజగతామాధారభూతాం మహాపూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీమ్॥

మూలమ్

ఋషిరువాచ॥ ఓం.......... ౧॥ ఓం.......... పురా శుంభ నిశుంభాభ్యామసురాభ్యాం శచీపతేః త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ హృతా మదబలాశ్రయాత్ ఓం.......... ౨॥ ఓం.......... తావేవ సూర్యతాం తద్వదధికారం తథైందవం కౌబేరమథయామ్యంచ చక్రాతే వరుణస్యచ ఓం.......... ౩॥ ఓం.......... తావేవ పవనర్ధించ చక్రతుర్వహ్నికర్మచ తతోదేవా వినిర్ధూతా భ్రష్టరాజ్యాః జిపరాతా ఓం.......... ౪॥ ఓం.......... హృతాధికారాస్త్రిదశాస్తాభ్యాం సర్వేనిరాకృతాః మహాసురాభ్యాం తాందేవీం సంస్మరంత్యపరాజితాం ఓం.......... ౫॥ ఓం.......... తయాస్మాకంవరోదత్తో యథాపత్సుస్మృతాఖిలాః భవతాంనాశ

తాత్పర్యము

ఋషి పలికెను ౧॥ పూర్వకాలమున శుంభనిశుంభులను రాక్షసులు బలముచే మదించి శచీపతియైనయింద్రుని త్రిలోకములను యజ్ఞభాగములను హరించిరి ౨॥ వారిద్దరే సూర్యచంద్రాధికారములనున్ను కుబేర యమ వరుణులయధికారమును వహించిరి ౩॥ వారిద్దరే వాయ్వగ్ని యధికారములనున్న పొందిరి అప్పుడు దేవతలు ఓడినవారయి వెళ్ళగొట్టబడి రాజ్యభ్రష్టులయిరి ౪॥ ఆమహాసురులచె సమస్తదేవతలు తమ యధికారములను తీసికొనబడి వెళ్ళగొట్టబడినవారయి పరాజయముపొందనటువంటివారైరి దేవిని సంస్మరించిరి ౫॥ సమస్తమయినయాపదలను స్మరించినతక్షణము నశింపజేయుదునని యాదేవి వరములొసగి యున్నది ౬॥ అని మనస్సున మోదించి

మూలమ్

యిష్యామి తత్క్షణాత్ పరమాపదః ఓం..........౬।ఓం..........
ఇతికృత్వా మతిందేవా హిమవంతం నగేశ్వరం జగ్ముస్తత్ర
తతో దేవీం విష్ణుమాయాం ప్రతుష్టువుః ఓం.......... ౭।
ఓం *×+×* దేవా ఊచుః ఓం..........౮।ఓం..........
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతంనమః నమః ప్రకృ
త్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం ఓం..........౯।
ఓం.......... రౌద్రాయైనమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై
నమోనమః జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం
నమః ఓం.......... ౧౦। ఓం.......... కల్యాణ్యై ప్రణతాం
వృద్ధ్యై సిద్ధ్యైకుర్మో నమోనమః నైఋత్యై భూభృతాం
లక్ష్మ్యై శర్వాణ్యై తేనమోనమః ఓం..........౧౧ఓం..........
దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై త
థైవ కృష్ణాయై ధూమ్రాయై సతతంనమః ఓం.......... ౧౨
ఓం.......... అతిసౌమ్యాతి రౌద్రాయైనతా స్తస్యై నమో
నమః నమోజగత్ప్రతిష్ఠాయై దేవ్యైకృత్యై నమో నమః
ఓం.......... ౧౩। ఓం.......... యాదేవీ సర్వభూతేషు
విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై ఓం.......... ౧౪।
ఓం.......... నమస్తస్యై ఓం.......... ౧౫। ఓం..........

తాత్పర్యము

దేవతలందరు కలిసి రాజైన హిమవంతునిగూర్చి వెళ్ళి అక్కడ విష్ణు
మాయయైన దేవినిగూర్చి స్తోత్రము చేసిరి౭। దేవతలు పలికిరి
౮। దేవికి నమస్కారము మహాదేవికి మంగళస్వరూపిణికి
యెల్లప్పుడు నమస్కారము ప్రకృతికొరకు నమస్కారము
భద్రమైన దేవికి నేమవంతులము నమస్కరించుచున్నాము
౯। రౌద్రస్వరూపిణికి నమస్కారము నిత్యయై ధాత్రియై
వెన్నెలరూపిణియై చంద్రరూపిణియైసుఖరూపిణియైన గౌరికి
నమస్కరించుచున్నాము ౧౦। కల్యాణికి నమస్కారము
వృద్ధిరూపిణికి సిద్ధిరూపిణికి నమస్కారము నిఋతిస్వ
రూపిణికి రాజుల లక్ష్మికి శర్వాణికి నమస్కారము ౧౧।
దుర్గాదేవికి కష్టములను దాటించెడుదానికి సారస్వరూపిణివి
సర్వకారిణికి ఖ్యాతిరూపిణికి కృష్ణరూపిణికి ధూమ్రవతికి యె
ల్లప్పుడును నమస్కారములు ౧౨। అతిసౌమ్య యతిరౌద్ర
రూపిణికి వినయపూర్వక నమస్కారము నమస్కారము జగ
త్ప్రతిష్ఠారూపిణికి నమస్కారము కార్యరూపిణియైనదేవికి
నమస్కారము: నమస్కారము ౧౩। యే దేవి సర్వభూతము
లయందు విష్ణుమాయయని పలుకబడుచున్నదో ఆదేవికి నమ
స్కారము ౧౪। ఆ దేవికి న మ స్కా ర ము। ౧౫।

మూలమ్

ఓం......... నమస్తస్యై నమో నమః ఓం........... ౧౬।
ఓం.......... యాదేవీసర్వభూతేషు చేతనే త్యభిధీయతే నమస్తస్యై ఓం......... ౧౭। ఓం.......... నమస్తస్యై ఓం........ ౧౮। ఓం .... నమస్తస్యై నమోనమః ఓం.......... ౧౯। ఓం........... యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై ఓం.......... ౨౦। ఓం .... నమస్తస్యై ఓం .... ౨౧ ఓం.......... నమస్తస్యై నమోనమః ఓం.......... ౨౨। ఓం........... యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై ఓం .... ౨౩। ఓం.......... నమస్తస్యై ఓం........... ౨౪। ఓం.......... నమస్తస్యై నమో నమః ఓం......... ౨౫। ఓం........... యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణసంస్థితానమస్తస్యైఓం........౨౬।ఓం........నమస్తస్యై ఓం.......౨౭।ఓం........నమస్తస్యైనమోనమఃఓం........ ౨౮।ఓం.......... యాదేవీసర్వభూతేషుఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై ఓం.......... ౨౯। ఓం.......... నమస్తస్యై ఓం......... ౩౦। ఓం.......... నమస్తస్యై నమోనమః ఓం.......... ౩౧। ఓం.......... యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై ఓం ....౩౨। ఓం..........

తాత్పర్యము

ఆ దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౧౬। యేదేవి సర్వభూతముల యందును చేతన (చిత్తవృత్తి) యని పలుకబడుచున్నదో ఆ దేవికి నమస్కారము ౧౮। ఆ దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౧౯। యేదేవి సర్వభూతములయందును బుద్ధిరూపముచేత నివసించియున్నదో ఆ దేవికి నమస్కారము ౨౦। ఆదేవికి నమస్కారము ౨౧। ఆదేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౨౨। యేదేవి సర్వభూతములయందు నిద్రారూపముచే నివసించియున్నదో ఆ దేవికి నమస్కారము ౨౩। అ దేవికి నమస్కారము ౨౪। అ దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౨౫। యేదేవి సర్వభూతములయందు ఆకలిరూపముతో నివసించియున్నదో ఆదేవికి నమస్కారము ౨౬। ఆదేవికి నమస్కారము ౨౭। ఆదేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౨౮। యేదేవి సర్వభూతములయందును ఛాయా (ప్రతిబింబ) రూపముతో నివసించియున్నదో ఆ దేవికి నమస్కారము ౨౯। ఆ దేవికి నమస్కారము ౩౦। ఆ దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౩౧। యేదేవి సర్వభూతములయందును శక్తి (సామర్థ్య) రూపముచే నివసిం

మూలమ్

నమస్తస్యై ఓం.........౩౩। ఓం.......... నమస్తస్యై నమో
నమః ఓం........... ౩౪। ఓం............ యాదేవీ సర్వభూతేషు
తృష్ణారూపేణ సంస్థితా నమస్తస్యై ఓం........... ౩౫।
ఓం........... నమస్తస్యై ఓం............ ౩౬। ఓం.........
నమస్తస్యై నమో నమః ఓం........... ౩౭। ఓం........
యాదేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై
ఓం.......... ౩౮। ఓం........... నమస్తస్యై ఓం..........
౩౯। ఓం........... నమస్తస్యై నమోనమః ఓం.......... ౪౦।
ఓం.......... యాదేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై ఓం........... ౪౧। .... నమస్తస్యై
ఓం.......... ౪౨। ఓం........... నమస్తస్యై నమో నమః
ఓం........... ౪౩। ఓం........... యాదేవీ సర్వభూతేషు లజ్జా
రూపేణ సంస్థితా నమస్తస్యై ఓం.......... ౪౪। ఓం.........
నమస్తస్యై ఓం...........౪౫। ఓం........... నమస్తస్యై నమో
నమః ఓం .... ౪౬। ఓం........... యాదేవీ సర్వభూతేషు
శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై ఓం........... ౪౭।
ఓం........... నమస్తస్యై ఓం........... ౪౮। ఓం...........
నమస్తస్యై నమో నమః ఓం........... ౪౯। ఓం...........

తాత్పర్యము

యున్నదో ఆ దేవికి నమస్కారము ౩౨। ఆ దేవికి నమస్కా
రము ౩౩। ఆ దేవికి నమస్కారము నమస్కారము నమస్కా
రము ౩౪। యేదేవి సర్వభూతములయందును ఆశా (దాహ)
రూపముచే నివసించియున్నదో ఆదేవికి నమస్కారము అదే
వికినమస్కావము ౩౬। అదేవికి నమస్కారము నమస్కార
ము నమస్కారము ౩౭। యేదేవి సర్వభూతములయందును
సహనరూపముచే నివసించియునదో అదేవి: నమస్కారము
౩౮। అదేవి కినమస్కారము ౩౯। ఆదేవికి నమస్కారము
నమస్కారము నమస్కారము ౪౦। యేదేవి సర్వభూతముల
యందును జాతిరూపముచే నివసించుచున్నదో ఆదేవికి నమ
స్కారము ౪౧। ఆదేవికి నమస్కారము ౪౨। ఆదేవికినమసా
రము నమసారము నమస్కారము ౪౩। యేదేవి సర్వభూత
ములయందును శిగ్గురూపముచేనివసించియున్నదో ఆదేవికి
నమస్కారము ౪౪। ఆదేవికి నమస్కారము ౪౫। ఆదేవికి
నమస్కారము నమస్కాము నమస్కారము ౪౬। యేదేవి
సర్వభూతములయందును శాంతిరూపముచేత వసించియున్న
దో ఆదేవికి నమస్కారము ౪౭। ఆదేవికినమస్కారము ౪౮।
ఆదేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౪౯।

మూలమ్

యాదేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా-నమస్తస్యై-
ఓం.......... ||౧౦|| ఓం.......... నమస్తస్యై-ఓం..........
||౧౧|| ఓం.......... నమస్తస్యై నమోనమః ఓం .... ||౧౨||
ఓం.......... యాదేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై ఓం.......... ||౧౩|| ఓం.......... నమస్తస్యై
ఓం.......... ||౧౪|| ఓం.......... నమస్తస్యై నమోనమః
ఓం.......... ||౧౫|| ఓం.......... యాదేవీసర్వభూతేషు లక్ష్మీ
రూపేణ సంస్థితా నమస్తస్యై ఓం..........||౧౬|| ఓం..........
నమస్తస్యై ఓం.......... ||౧౭|| ఓం.......... నమస్తస్యైనమో
నమః ఓం.......... ||౧౮|| ఓం.......... యాదేవీ సర్వభూతేషు
వృత్తిరూపేణసంస్థితా నమస్తస్యై ఓం..........||౧౯||ఓం..........
నమస్తస్యై ఓం.......... ||౨౦|| ఓం..........నమస్తస్యై నమో
నమః ఓం.......... ||౨౧|| ఓం.......... యాదేవీ సర్వభూతేషు
స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై ఓం..........౨౨ ఓం..........
నమస్తస్యై ఓం.......... ౨౩|| ఓం.......... నమస్తస్యై
నమోనమః ఓం.......... ౨౪|| ఓం.......... యాదేవీ సర్వ
భూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై ఓం ....
౨౫|| ఓం.......... నమస్తస్యై ఓం..........౨౬|| ఓం..........

తాత్పర్యము

యేదేవీ సర్వభూతములయందు శ్రద్ధారూపముచే నివశించి
యున్నదో ఆదేవికి నమస్కారము ||౧౦|| ఆదేవికి నమస్కార
ము ||౧౧|| ఆదేవికి నమస్కారము నమస్కారము నమస్కా
రము ||౧౨|| యేదేవి సర్వభూతములయందును కాంతిరూప
ముచే నివసించియున్నదో ఆదేవికి నమస్కారము ||౧౩|| ఆదే
వికినమస్కారము ||౧౪|| నమస్కారము నమస్కారము ||౧౫||
యేదేవీ సర్వభూతములయందును (లక్ష్మీసంపత్తి) రూప
ముచే నివసించియున్నదో ఆదేవికి నమస్కారము నమస్కా
రము ||౧౭|| ఆదేవికినమస్కారము నమస్కారము నమస్కా
రము ||౧౮|| యేదేవి సర్వభూతములయందును జీవనోపాధిగా
నున్నదో ఆదేవికి నమస్కారము ||౧౯|| ఆ దేవికి నమస్కార
ము ౨౦|| ఆదేవికి నమస్కారము నమస్కారము నమస్కార
ము ౨౧|| యేదేవి సర్వభూతములయందును తెలివిరూపము
గానున్నదో ఆదేవికి నమస్కారము ౨౨|| ఆదేవికినమస్కా
రము ౨౩|| ఆదేవికినమస్కారము నమస్కాము నమస్కార
ము ౨౪|| యేదేవి సర్వభూతములయందును దయారూపము
చే నివసించియున్నదో ఆదేవికి నమస్కారము ౨౫|| ఆదేవికి
నమస్కారము ౨౬|| ఆదేవికి నమస్కారము నమస్కారము

మూలమ్	తాత్పర్యము
నమస్తస్యై నమోనమః ఓం.......... ౬౭॥ ఓం.......... యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా నమస్తస్యై ఓం.......... ౬౮॥ ఓం.......... నమస్తస్యై ఓం.......... ౬౯॥ ఓం.......... నమస్తస్యై నమోనమః ఓం.......... ౭౦॥ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై ఓం.......... ౭౧॥ ఓం.......... నమస్తస్యై ఓం.......... ౭౨॥ ఓం.......... నమస్తస్యై నమోనమః ఓం.......... ౭౩॥ యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై ఓం.......... ౭౪॥ ఓం.......... నమస్తస్యై ఓం.......... ౭౫॥ ఓం.......... నమస్తస్యై నమోనమః ఓం.......... ౭౬॥ ఓం.......... ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః ఓం.......... ౭౭॥ ఓం.......... చితిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితా జగత్ నమస్తస్యై ఓం.......... ౭౮॥ ఓం.......... నమస్తస్యై ఓం.......... ౭౯॥ ఓం.......... నమస్తస్యై నమో నమః ఓం.......... ౮౦॥ ఓం.......... స్తుతా సురైః పూర్వమభీష్టసంశ్రయాత్ తథా సురేంద్రేణ దినేషు సేవితా కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని	నమస్కారము ౬౭॥ యే దేవి సర్వభూతములయందును సంతోషరూపముతో నివసించియున్నదో ఆ దేవికి నమస్కారము ౬౮॥ ఆ దేవికి నమస్కారము ౬౯॥ ఆ దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౭౦॥ యే దేవి సర్వభూతములయందును తల్లిరూపముచే నివసించియున్నదో ఆ దేవికి నమస్కారము ౭౧॥ ఆ దేవికి నమస్కారము ౭౨॥ ఆ దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౭౩॥ యే దేవి సర్వభూతములయందు మోహ (భ్రమ) రూపముతో నివసించియున్నదో ఆ దేవికి నమస్కారము ౭౪॥ ఆ దేవికి నమస్కారము ౭౫॥ ఆ దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౭౬॥ యే దేవి సర్వభూతముల యింద్రియముల కధి దేవతయో యే దేవి సర్వభూతములయందు వ్యాప్తి రూపకమైనదో ఆ దేవికి నమస్కారము నమస్కారము ౭౭॥ యే దేవి చిద్రూపముచే జగత్తును దట్టముగా వ్యాపించి యున్నదో ఆ దేవికి నమస్కారము ౭౮॥ ఆ దేవికి నమస్కారము ౭౯॥ ఆ దేవికి నమస్కారము నమస్కారము నమస్కారము ౮౦॥ పూర్వకాలమున తమ యభీష్టమును పొందుటచే దేవతులమయిన యేమా చేతను యే దేవి స్తుతించబడెనో ఇంద్రుని చేత బహుకాలము (ప్రతిదినము) యే

మూలమ్

భద్రాణ్యభిహస్తు చాపదః ఓం......... ౮౧॥ ఓం ....
యాసాంప్రతం చోద్ధత దైత్యతాపి తైరస్మాభి రీశాచ సురై
ర్నమస్యతే యాచస్మృతా తత్క్షణమేవ హన్తినః సర్వాపదో
భక్తివినమ్రమూర్తిభిః ఓం......... *×+×* ౮౨॥
ఓం......... ఋషిరువాచ ఓం......... ౮౩॥ ఓం.........
ఏవం స్తవాది యుక్తానాం దేవానాం తత్రపార్వతీ స్నాతు
మభ్యాయయౌ తోయే జాహ్నవ్యా నృపనందన ఓం.........
౮౪॥ ఓం......... సాఽబ్రవీత్తా న్సురాన్సుభ్రూ ర్భవద్భిః
స్తూయతేఽత్ర కా శరీరకోశతశ్చాస్యాః సముద్భూతా బ్రవీచ్ఛి
వా ఓం......... ౮౫॥ ఓం......... స్తోత్రం మమైతత్క్రి
యతే శుంభదైత్య నిరాకృతైః దేవైః సమేతైఃసమరే నిశుం
భేన పరాజితైః ఓం......... ౮౬॥ ఓం......... శరీరకోశా
ద్యత్తస్యాః పార్వత్యా నిఃసృతాంబికా కౌశికీతి సమస్తేషు
తతోలోకేషు గీయతే ఓం......... ౮౭॥ ఓం......... త
స్యాం వినిర్గతాయాంతు కృష్ణాఽభూ త్సాపిపార్వతీ కాళి
కేతి సమాఖ్యాతా హిమాచల కృతాశ్రయా ఓం.........
౮౮॥ ఓం......... తతోఽంబికాం పరంరూపం బిభ్రాణాం
సుమనోహరం దదర్శ చణ్డోముణ్డశ్చ భృత్యౌ శుంభనిశుం

తాత్పర్యము

దేవి యర్చించబడెనో శుభములకు హేతువగున నా యీ
శ్వరీ (ఆ దేవతులమైనమాకు) శుభములకు క్షేమములను
చేయుగాక యాపదలను పోగొట్టుగాక ౮౧॥ ప్రచండదై
త్యులచేత యుల్లంఘనమును దుఃఖమును పొందిన (దేవతలమైన
మాచేత) యేదేవి నమస్కరించబడుచున్నదో యేదేవి భక్తి
చే నమ్రభావము గలవారమై స్మరించిన మాత్రమున తక్షణం
మా యాపదలను పోగొట్టుచున్నదో (ఆదేవిమాకు శుభక్షే
మములను నిచ్చుగాక ౮౨॥ ఋషిపలికెను ౮౩॥ హే రాజ
యీ ప్రకారము స్తోత్రము చేయుచున్న దేవతలయెదుట గం
గాతోయమున స్నానము చేయుటకై పార్వతీదేవి వచ్చెను॥
౮౪॥ సుందరమైన భృకుటిచే శోభించెడు పార్వతి మీరు
యే దేవతనుగూర్చి స్తోత్రము చేయుచున్నారని యా దేవతు
ల నడుగ నుండ పార్వతీ శరీరమునుండి శివా (యనుశక్తి)
పుట్టి పలికెను ౮౫॥ యుద్ధమున నిశుంభునిచే నోడిపోయి శుం
భదైత్యునిచే నిరాకరించబడిన యీ దేవతలందరు నన్ను
గూర్చి స్తోత్రము చేయుచున్నారు ౮౬॥ పార్వతి శరీరమునుం
డి బైలువెడలిన అంబిక సమస్తలోకములయందు కౌశికియ
ని వాడుకొనబడుచున్నది ౮౭॥ ఆ కౌశికి బైలువెడలినందున

మూలమ్.

భయోః ఓం.......... ౮౮॥ ఓం.......... తాభ్యాం శుంభా
యచాఖ్యాతా సాతీవ సుమనోహరా కాప్యాస్తే స్త్రీమహా
రాజ భాసయంతీ హిమాచలం ఓం..........౯౦॥ఓం..........
నైవతాదృక్క్వచిద్రూపం దృష్టం కేన చిదుత్తమం జ్ఞాయ
తాం కాప్యసాదేవీ గృహ్యతాంచా సురేశ్వర ఓం..........
౯౧॥ ఓం.......... స్త్రీరత్న మతిచార్వంగీ ద్యోతయంతీ
దిశస్త్విషా సాతుతిష్ఠతి దైత్యేంద్ర తాంభవాన్ద్రష్టుమర్హ
తి ఓం.......... ౯౨॥ ఓం.......... యాని రత్నాని మణయో
గజాశ్వాదీనివై ప్రభో త్రైలోక్యేతుసమస్తాని సాంప్రతం
భాంతి తేగృహే ఓం..........౯౩॥ ఓం.......... ఐరావతః
సమానీతో గజరత్నం పురందరాత్ పారిజాత తరుశ్చాయం
తథైవోచ్చైశ్శ్రవాహయః ఓం.......... ౯౪॥ ఓం..........
విమానంహంససంయుక్తమేతత్తిష్ఠతి తేఙ్గణే రత్నభూత మిహా
నీతం యదాసీద్వేధసోద్భుతం ఓం..........౯౫॥ఓం..........
నిధిరేష మహాపద్మః సమానీతో ధనేశ్వరాత్ కింజల్కినీం

తాత్పర్యము

పార్వతీదేవి నల్లనిరూపమునుపొంది కాళికయని పిలువబడి
హిమాచలపర్వతము నాశ్రయించెను ౮౮॥ పిమ్మట శుంభ
నిశుంభుల భృత్యులయిన చండముండులు కేవల మనోహర
రూపమును ధరించి భ్రమింపజేసెడు యంబిక (కౌశిక)ను
చూచినవారలయి ౮౯॥ హే మహారాజ మిక్కిలి మనోహర
మై యెవరోవక స్త్రీ హిమాచలమున శోభించుచున్నదని
చండముండులు శుంభునితో చెప్పిరి ౯౦॥ హే యసురేశ్వర
అటువంటి ఉత్తమరూపవతిని యెవరును యెక్కడను చూచి
యుండరు ఆ దేవి యెవరో యెరుగతగ్గదియు యగును ౯౧॥
స్త్రీలలో రత్నమువంటిది అతిసుందరమైన శరీరముగలదియు
యి దిక్కులను వెలిగింపజేయుచు కూర్చుండియున్నది హే
దైత్యేంద్ర తమరుచూడ దగినదియగును ౯౨॥ హే మహారా
జ మూడులోకములయందుగల శ్రేష్టములయిన మణులు
గజాశ్వాదులు సమస్తము మీగృహమునందే యీ సమయ
మున శోభించుచున్నవి ౯౩॥ గజరత్నమయిన ఐరావతమును
యీపారిజాతపు చెట్టును ఉచ్చైశ్రవమును యశ్వ (రత్న)
మును ఇంద్రునివద్దనుండి తేజడిపది ౯౪॥ బ్రహ్మదేవునియొ
క్క రత్నఖచితమైన విమాన శ్రేష్టము హంసయుక్తముగా

మూలమ్

దదావాబ్ధి ర్మాలా మమ్లానపంకజాం ఓం.......... ౯౬॥
ఓం.......... ఛత్రంతే వారుణం గేహే కాంచనస్రావి తిష్ఠ
తి తథాఽయం స్యందనవరో యఃపురాఽసీ త్ప్రజాపతేః
ఓం...... .... ౯౭॥ ఓం.......... మృత్యో రుత్క్రాంతిదా
నామ శక్తిరీశ త్వయాఽహృతా పాశః సలిలరాజస్య భ్రా
తు స్తవపరిగ్రహే ఓం.......... ౯౮॥ ఓం .... నిశుంభ
స్యాబ్ధిజాతాశ్చ సమస్తారత్న జాతయః వహ్నిశ్చాపి దదౌ
తుభ్య మగ్ని శౌచేచ వాససీ ఓం.......... ౯౯॥ ఓం........
ఏవం దైత్యేంద్ర రత్నాని సమస్తా న్యాహృతాని తే స్త్రీరత్న
మేషాకల్యాణీ త్వయాస్మాక న్నగృహ్యతే ఓం..........౧౦౦
ఓం..........॥

ఋషిరువాచ ఓం.......... ౧ ఓం.......... నిశమ్యేతి వ
చః శుంభః సతదా చణ్డముణ్డయోః ప్రేషయామాస సుగ్రీ
వం దూతందేవ్యా మహాసురం ఓం.......... ౨॥ ఓం..........
ఇతి చేతిచ వక్తవ్యా సాగత్వా వచనాన్మమ యథాచాభ్యే
తి సంప్రీత్యా తథాకార్యం త్వయాలఘు ఓం.......... ౩॥
ఓం .... సతత్రగత్వాయత్రాస్తే శైలోద్దేశేఽతి శోభనే

తాత్పర్యము

భూలోకమునకు తేబడి మీ అంగణమున నుంచబడియున్నది
౯౫॥ కుబేరునివద్దినుంచి మహాపద్మమనుధనము తేబడినది
సముద్రుడు యెన్నిటికిని వాడిపోవని కింజల్కినీ పద్మమాల
ను యిచ్చెను ౯౬॥ స్వర్ణమును స్రవించెడు వరుణఛత్రము
ను పూర్వకాలమున బ్రహ్మవద్దనుండిన యీ రథశ్రేష్టము
తమగృహమునన్నవి ౯౭॥ హే రాజ యముని ఉత్క్రాం
తిదామయనుశక్తిని(ఆయుధవిశేషము) మీవల్లహరించబడిన
ది సముద్రరాజుయొక్క ఆ పాశమును నీ తమ్మునికొరకు
గ్రహించబడినది ౯౮॥ సముద్రోత్పన్నమైన సమస్తరత్నజా
తులన్ను నిశుంభుని గృహమున నున్నవి అగ్నిహోత్రుడు
నీకొరకు తనవలె పరిశుద్ధమైన వస్త్రయుగ్మమును యిచ్చెను
౯౯॥ హేదైత్యేంద్ర యీ ప్రకారము సమస్తరత్నములు
న్ను మీచే హరించబడినవి కల్యాణములయిచ్చు యీ స్త్రీ
రత్నమును మీరు యేలగ్రహించక పోవలెను ౧౦౦॥

ఋషిపలికెను ౧॥ శుంభుడాసమయమున చండముండుల
వచనము లీప్రకారముగావిని మహాసురుడయిన సుగ్రీవుని
దూతగా దేవివద్దకి పంపెను ౨॥ ఆదేవివద్దికివెళ్ళి నావచన
ములిట్లనిచెప్పి యేప్రకారమైతె సంతోషముతోవచ్చునో

మూలమ్

సాదేవీ తాంతతః ప్రాహశ్లక్ష్ణం మధురయా గిరాఓం......
౪॥ ఓం.........దూత ఉవాచ ఓం.......... ౫॥ ఓం.........
దేవి దైత్యేశ్వరః శుమ్భః స్త్రైలోక్యే పరమేశ్వరః దూతోఽ
హం ప్రేషితస్తేన త్వత్సకాశ మిహాగతః ఓం..........౬॥
ఓం..........అవ్యాహతాజ్ఞః సర్వాసు యఃసదా దేవయోని
షు నిర్జితాఖిల దైత్యారిః సయదాహ శృణుష్వతత్
ఓం..........౭॥ఓం..........మమత్రైలోక్య మఖిలం మమదేవా
వశానుగాః యజ్ఞభాగా నహంసర్వా నుపాశ్నామి పృథక్
పృథక్ ఓం..........౮॥ ఓం..........త్రైలోక్యే వరరత్నాని
మమవశ్యా న్యశేషతః తథైవ గజరత్నంచ హృతందేవేంద్ర
వాహనం ఓం.......... ౯॥ ఓం.......... క్షీరోద మథనో
ద్భూత మశ్వరత్నం మమామరైః ఉచ్చైః శ్రవససంజ్ఞంత
త్ప్రణిపత్య సమర్పితం ఓం.......... ౧౦॥ ఓం..........యాని
చాన్యాని దేవేషు గన్ధర్వేషూ రగేషుచ రత్నభూతానిభూ
తాని తానిమయ్యేవ శోభనే ఓం.......... ౧౧॥ ఓం..........
స్త్రీరత్నభూతాం త్వాందేవి లోకేమన్యా మహేవయం
సాత్వమస్మా ముపాగచ్ఛ యతోరత్న భుజోవయం ఓం......

తాత్పర్యము

ఆ ప్రకారము శీఘ్రముగా చేయుము ౩॥ అతిశోభాయమాన
మైన పర్వతముపై నెక్కడనున్నదో అక్కడకు వెళ్ళి నా దై
త్యదూత దేవినిగూర్చి సలక్షణమైన మధురావాక్కులతో
పలికెను ౪॥ దూతపలికెను ౫॥ హేదేవి త్రిలోకములకు పర
మేశ్వరుడయి దైత్యరాజైన శుంభునిచే దూతగా పంపబడి
నవాడనయి నీవద్దకిపుడు వచ్చితిని ౬॥ యెవనియాజ్ఞ సమస్త
దేవతులయందు యెప్పుడును తప్పదో సమస్తదేవతులను
ఓడించిన ఆ శుంభుడు పలికిన మాటలువినుము ౭॥ త్రిలోక
ములు సమస్తము నావి దేవతులు నావశులు సమస్తయజ్ఞ
భాగములను వేరువేరుగా నేను భక్షించుచున్నాను ౮॥
మూడులోకములయందును శ్రేష్టమైన రత్నములు సమస్త
ము నావశమున నున్నవి. ఆ ప్రకారమే దేవేంద్రవాహన
మైన ఐరావత గజరత్నమును కూడా నపహరించితిని ౯॥
పాలసముద్ర మథనకాలమున పుట్టిన ఉచ్చైశ్రవ సంజ్ఞగల
యశ్వరత్నము నాకు దేవతులచేత వందనముచేసి సమర్పించ
బడినది ౧౦ హే సుందరి దేవ నాగ గంధర్వులలో యితర
ములయిన యేగొప్పరత్నములుండెనో యవియావత్తును నా
వద్దనేవున్నవి ౧౧॥ హేదేవి లోకమున నిన్ను స్త్రీరత్నము

మూలమ్.

౧౨॥ ఓం.......... మాంవా మమానుజంవాఽపి నిశుంభ
మురువిక్రమం భజత్వం చంచలాపాంగి రత్నభూతాసివై
యతః ఓం.......... ౧౩॥ ఓం.......... పరమైశ్వర్య మతు
లం ప్రాప్స్యసే మత్పరిగ్రహాత్ ఏతద్బుద్ధ్యా సమాలోచ్య
మత్పరిగ్రహతాం వ్రజ ఓం.......... ౧౪॥ ఓం..........
ఋషిరువాచ ఓం..........॥ ౧౫॥ ఓం.......... ఇత్యుక్తా సా
తదా దేవీ గంభీరాంత స్స్మితా జగౌ దుర్గా భగవతీ భద్రా
యయేదం ధార్యతే జగత్ ఓం.......... ౧౬॥ ఓం..........
దేవ్యువాచ ఓం.......... ౧౭॥ ఓం.......... సత్యముక్తం త్వ
యానాత్ర మిథ్యాకించి త్త్వయోదితం త్రైలోక్యాధిపతి
శ్శుంభో నిశుంభశ్చాపి తాదృశః ఓం.......... ౧౮॥ ఓం..........
కింత్వత్ర యత్ప్రతిజ్ఞాతం మిథ్యాతత్క్రియతే కథమ్ శ్రూ
యతా మల్పబుద్ధిత్వా త్ప్రతిజ్ఞాయాకృతాపురా ఓం..........
౧౯॥ ఓం.......... యోమాం జయతి సంగ్రామే యోమేద
ర్పం వ్యపోహతి యోమే ప్రతిబలోలోకే సమేభర్తాభవిష్యతి
ఓం.......... ౨౦॥ ఓం.......... తదాగచ్ఛతు శుంభోవానిశుంభోవా
మహాసురః మాంజిత్వా కించిరేణాత్ర పాణింగృహాతు మేల
ఘు ఓం.......... ౨౧॥ ఓం.......... దూతఉవాచ ఓం.......

తాత్పర్యము

గా మేము యెన్నుచున్నాము మేముగత్న భాక్కులముగను
క నీవు మమ్మును పొందుము ౧౨॥ హేచంచలనేత్రి నీవు
స్త్రీరత్నమువుగనుక నన్నుగాని మిక్కిలి పరాక్రమవంతుడైన
నా తమ్ముని శుంభుని గాని సేవించుము ౧౩॥ నన్ను
వివాహమాడుటచే సమానరహితమైన ఉత్కృష్టైశ్వర్యము
పొందుచునావు యిదిమనస్సున లెస్సగా యాలోచించి
నన్ను వివాహము చేసికొనుము ౧౪॥ ఋషిపలికెను ౧౫॥
యీజగత్తును ధరించెడు భగవత్స్వరూపిణియై క్షేమము
నిచ్చు దుర్గాదేవి యీప్రకారము పలుకబడినదై అంతస్సున
గంభీరముతో నవ్వినదైపలికెను ౧౬॥ దేవిపలికెను ౧౭॥
నీవుసత్యముపలికితివి నీవుపలికినది కించిత్తైనను అబద్ధముకాదు
శుంభుడు త్రిలోకాధిపతియగును నిశుంభుడును అటువంటి
వాడేయగును ౧౮॥ అయితే నేను చేసినప్రతిజ్ఞ యెట్లుతప్ప
దును పూర్వము బుద్ధిలోపముచే నొకప్రతిజ్ఞను చేసితిని
వినుము ౧౯॥ యెవడు నన్ను యుద్ధమున గెలుచునో యెవడు
నాయభిమానము పోగొట్టుచున్నాడో యెవడునాబలమును
యెదిరించునో వాడునాకుభర్తయగుచున్నాడు (అని)॥
అందుచేత యిక్కడికి శుంభుడుగాని మహాశూరుడయిన

మూలమ్

౧౨॥ ఓం............అవలిప్తాసి మైవంత్వం దేవి బ్రూహి మమా
గ్రతః త్రైలోక్యే కః పుమాన్ తిష్ఠేదగ్రే శుంభనిశుంభయోః
ఓం.......... ౧౩॥ ఓం.......... అన్యేషామపి దైత్యానాం
సర్వేదేవా నవై యుధి తిష్ఠంతి సంముఖేదేవి కింపునః స్త్రీత్వ
మేకికా ఓం.......... ౧౪॥ ఓం.......... ఇంద్రాద్యాః సకలా
దేవా స్తస్థుర్యేషాం నసంయుగే శుంభాదీనాం కథం తేషాం
స్త్రీప్రయాస్యసి సంముఖం ఓం..........౧౫॥ ఓం..........
సాత్వంగచ్ఛ మయైవోక్తా పార్శ్వం శుంభ నిశుంభయోః
కేశాకర్షణ నిర్ధూత గౌరవా మాగమిష్యసి ఓం...... ౧౬
ఓం.......... దేవ్యువాచ ౧౭॥ ఏవమేతద్బలీ శుంభో నిశుంభ
శ్చాతి వీర్యవాన్ కింకరోమి ప్రతిజ్ఞామే యదనాలోచితా పు
రా ఓం........౧౮ ఓం........సత్వంగచ్ఛ మయైవోక్తం యదేత
త్సర్వ మాదృతః తదాచక్ష్వా సురేంద్రాయ సచయుక్తం
కరోతుయత్ ఓం.......... ౧౯॥

ఇతిశ్రీ కాళికాయుత్పత్తినామ పంచమోధ్యాయః
ఉవాచ ౯॥ అర్ధ ౬౬॥ శ్లో॥ ౫౪॥ ఏవం ౧౨౯॥ ఆదితః౩౮౮॥

తాత్పర్యము

నిశుంభుడు గాని వచ్చుగాక నన్ను జయించి శీఘ్రముగా
వివాహమాడుగాక ఆలస్యమేల ౧౧॥ దూతపలికెను ౧౨॥
హేదేవీ నీవు గర్విష్ఠురాలవయి నా యెదుట యీ ప్రకార
ము పలుకకుము మూడులోకములయందును శుంభ నిశుం
భుల యెదుట యేపురుషుడు నిలుచును ౧౩॥ హేదేవి యిత
ర రాక్షసుల యెదుట సమస్త దేవతలును యుద్ధమున నిలు
వలేరు నీవు స్త్రీవి యింతేగాక వంటరిదానవు ౧౪॥ ఇంద్రు
డు మొదలయిన సకలదేవతలున్ను యెవరి యుద్ధమున నిలు
వలేక పోయిరో ఆ శుంభుడు మొదలయిన వారియెదుటకు
స్త్రీవైన నీవుయెట్లుబోయెదవు ౧౫॥ అట్లు నీవు నామాటలు
వినశుంభనిశుంభుల వద్దికి పోకున్న (లేదా) వెంట్రుకలువ
ట్టుకుని యీడ్వబడి మర్యాదపోగొట్టుకొని వెళ్ళెదవు ౧౬
దేవిపలికెను ౧౭॥ యీప్రకారము శుంభుడు బలవంతుడే
నిశుంభుడతి పరాక్రమవంతుడే పూర్వము ఆలోచనలేక
చేసిన ప్రతిజ్ఞను యేమిచేయుదును ౧౮॥ నీవు వెళ్ళి నేనుచెప్పి
నసంగతి యావత్తు సాదరముగా దైత్యేంద్రుడయిన శుంభు
నకు చెప్పుము పిమ్మట అతనికి యేదియుక్తమని తోచునో
నది చేయును ॥ ౧౯ ॥

—:—

మూలమ్

ఓం…….. ఋషిరువాచ ఓం……….. ౧। ఓం……….. ఇత్యాకర్ణ్య వచో దేవ్యాః సదూతో౽మర్షపూరితః సమాచష్ట సమాగమ్య దైత్యరాజాయ విస్తరాత్ ఓం……. …౨। ఓం……… తస్య దూతస్య తద్వాక్య మాకర్ణ్యాసురరాట్ తతః సక్రోధః ప్రాహ దైత్యానా మధిపం ధూమ్రలోచనం ఓం………. ౩॥ ఓం………. హే ధూమ్రలోచనాశుత్వం స్వసైన్య పరివారితః తామానయ బలాద్దుష్టాం కేశాకర్షణ విహ్వలాం ఓం………. ౪। ఓం………. తత్పరిత్రాణదః కశ్చిద్యది వోత్తిష్ఠతే౽పరః సహంతవ్యో౽మరో వాపి యక్షో గంధర్వ ఏవవా ఓం………. ౫॥ ఓం………. ఋషిరువాచ॥ ఓం………. ౬। ఓం………. తేనాజ్ఞప్తస్తతః శీఘ్రం సదైత్యో ధూమ్రలోచనః వృతః షష్ట్యా సహస్రాణా మసురాణాం ద్రుతం యయౌ ఓం………. ౭॥ ఓం………. సదృష్ట్వా తాం తతో దేవీం తుహినాచల సంస్థితాం జగాదోచ్చైః ప్రయాహీతి మూలంశుంభ నిశుంభయోః ఓం………. ౮। ఓం………. నచేత్ప్రీత్యాద్య భవతి మద్భర్తార ముపైష్యతి తతో బలాన్నయామ్యేష కేశాకర్షణ విహ్వలాం ఓం………. ౯॥ ఓం………. దేవ్యువాచ ఓం………. ౧౦॥ ఓం…. …….

తాత్పర్యము

ఋషి పలికెను। ౧। ఆదూత దేవీవచనము లీప్రకారముగా విని కోపయుక్తుడై దైత్యరాజైన శుంభునివద్దికివచ్చి సవిస్తరముగా చెప్పెను ౨। ఆదూతవాక్యము నసురరాజువిని మిక్కిలి కోపముతో రాక్షసాధిపతియైన ధూమ్రలోచనుని గూర్చి పలికెను ౩। హే ధూమ్రలోచన నీసైన్యముతోకూడుకొని (వెళ్ళి) ఆదుష్టురాలిని బలాత్కారముగా వెంట్రుకలుబట్టి యీడ్చుకొనిరమ్ము ౪॥ ఆమెను రక్షించుటకు అన్యుడెవడైనను వచ్చినయెడల వాడు దేవతగాని యక్షుడుగాని గంధర్వుడుగాని చంపతగినవాడు ౫॥ ఋషి పలికెను ౬॥ ఆశుంభునిచే శీఘ్రముగా వెళ్ళుమని యాజ్ఞాపించబడి ధూమ్రలోచనుడను రాక్షసుడు ౬౦ వేల రాక్షసులను వెంబడించుకొని త్వరగా వెళ్ళెను ౭। ధూమ్రలోచనుడు హిమవత్పర్వతముపైనున్న దేవినిచూచి శుంభనిశుంభులవద్దికి నడువుమని బిగ్గరగా పలికెను ౮। నేడు ప్రీతిపూర్వకముగా నాయజమానుని కడకు రావేని ఇప్పుడు నేను నీ వెంట్రుకలుబట్టి బలత్కారముగా యీడ్చుకొని వివశురాలవుగా తీసుకవెళ్ళుచున్నాను ౯। దేవి పలికెను ౧౦॥ దైత్యరాజుచే పంపబడినవాడవు సామర్థ్యము గలవాడవు నీవాయుక్తుడవు నన్ను యీప్రకారము బలత్కా-

మూలమ్.

దైత్యేశ్వరేణ ప్రహితో బలవాన్బల సంవృతః బలాన్నయసి
మామేవం తతః కింతే కరోమ్యహం ఓం.......... ౧౧॥
ఓం.......... ఋషిరువాచ ఓం..........౧౨॥ ఓం..........
ఇత్యుక్తః సోఽభ్యధావత్తా మసురో ధూమ్రలోచనః హుం
కారేణైవ తంభస్మ సాచకారాం బికాతతః ఓం..........౧౩॥
ఓం.......... అథక్రుద్ధం మహాసైన్య మసురాణాం తథాంబి
కా వవర్ష సాయకైః స్తీక్ష్ణైస్తథా శక్తి పరశ్వధైః ఓం..........
౧౪॥ ఓం.......... తతోద్ధూత సటః కోపా త్కృత్వానాదం
సుభైరవం పపాతాసుర సేనాయాం సింహో దేవ్యాః స్వవా
హనః ఓం.......... ౧౫॥ ఓం.......... కాంశ్చిత్కరప్రహారేణ
దైత్యానాస్యేన చాపరాన్ ఆక్రాంత్యా చాధరేణాన్యాన్
జఘానస మహాసురాన్ ఓం.......... ౧౬॥ ఓం.......... కేషాం
చిత్పాటయామాస నఖైః కోష్ఠాని కేసరీ తథాతల ప్రహారేణ
శిరాంసి కృతవాన్పృథక్ ఓం.......... ౧౭॥ ఓం.......... విచ్ఛి
న్న బాహుశిరసః కృతాస్తేన తథాపరే పపౌచ రుధిరంకోష్ఠా
దన్యేషాం ధుతకేసరః ఓం.......... ౧౮॥ ఓం.......... క్షణే
న తద్బలంసర్వం క్షయంనీతం మహాత్మనా తేన కేసరిణా దే
వ్యా వాహనే నాతికోపినా ఓం.......... ౧౯॥ ఓం..........

తాత్పర్యము

రముగా తీసికొనివెళ్ళితే నిన్ను నేనేమిచేయగలదానను ౧౧॥
ఋషి పలికెను ౧౨॥ ఇట్లు (దేవి) పలికినందున ధూమ్రలో
చనుడా దేవినిగూర్చి (పట్టుకొనుటకు) పరువిడెను అంబిక హుం
కారముచేతనే ధూమ్రలోచనుని భస్మముగావించెను ౧౩॥ అటు
పిమ్మట కోపయుక్తమైన రాక్షససైన్యముపై అంబిక తీక్ష్ణబాణ
ములను శక్తిపరశ్వధములను కురిపించెను ౧౪॥ పిమ్మట దేవివా
హనమైన సింహము కోపమువల్ల సటలెత్తుకుని భీకరమైన నా
దముచేసి రాక్షససేనయందు విడిబడెను ౧౫॥ కొందరిని చేచ
రుపు చేతను కొందరి రాక్షసులను నోటిచేతను మరికొందరి
రాక్షసులను యధరముచేత (అనగా పెదవులతో) పట్టుకొని
చంపెను ౧౬॥ సింహము కొందరి రాక్షసుల రొమ్ములను
నఖములచే చించివేసెను ఆ ప్రకారమే కొందరు చేచరుపు
చే శిరస్సులు వేరుగా చేయబడిరి ౧౭॥ ఆసింహము మరికొంద
రి బాహువులు శిరస్సులు ఖండించెను పటలెత్తుకొని మరి
కొందరి వక్షములనుండి రక్తము త్రాగెను ౧౮॥ మహాత్ము
డయి మిక్కిలి కోపవంతమయి దేవీ వాహనమైన సింహము
చేత యా బలము సర్వము క్షణకాలమున క్షయింపబడెను॥
౧౯॥ దేవిచే ధూమ్రలోచనుడను రాక్షసుడు చంపబడుట

మూలమ్

శ్రుత్వాత మసురం దేవ్యా నిహతం ధూమ్రలోచనం బలంచ క్షయితం కృత్స్నం దేవీకేసరిణా తతః ఓం................ ౨౦॥ ఓం........... చుకోప దైత్యాధిపతిః శుంభుః ప్రస్ఫురితాధరః ఆజ్ఞాపయామాసచతౌ చణ్డముణ్డౌ మహాసురౌ ఓం........... ౨౧॥ ఓం........... హేచణ్డ హేముణ్డ బలైర్బహుభిః పరివా రితౌ తత్రగచ్ఛత గత్వాచ సాసమానీయతాం లఘు ఓం........ ౨౨॥ ఓం........... కేశేష్వాకృష్య బద్ధ్వావా యదివః సంశ యోయుధి తదాఽశేషా యుధైస్సర్వై రసురై ర్వినిహన్య తాం ఓం........... ౨౩॥ ఓం........... తస్యాం హతాయాం దుష్టాయాం సింహేచ వినిపాతితే శీఘ్రమాగమ్యతాంబధ్వా గృహీత్వాతా మథాంబికాం ఓం........... ౨౪॥

తాత్పర్యము

యును విన్నట్టి ఆమె సింహముచేత సర్వబలము నశించుట యును (శుంభుడు) విని ౨౦॥ దైత్యాధిపతియైన శుంభుడు కోపగించుకొని యధరోష్ఠమును గొరికికొని చండముండుల ను మహారాక్షసులను యాజ్ఞాపించెను ౨౧॥ హేచండ హే ముండ బహుసేనాయుక్తులయి అక్కడికి మీరు యిదరు వెళ్ళండి వెళ్ళి ఆ దేవిని శీఘ్రముగా తీసుకొనిరండు ౨౨॥ వెం ట్రుకలుబట్టుకొని గాని తాటిచే కట్టికొని గాని తీసుకరండు యు ద్ధమున మీకుసంశయము గలిగినయడల సమస్తమైన రాక్ష సులచే ఆయుధములతో చంపబడుగాక॥ ఆ దుష్టురాలు చం పబడినపిమ్మట సింహముపడిపోవడము తోడనె అంబికను (శవమైనను) శీఘ్రముగా కట్టి తీసికొని రావలయును ౨౪॥

ఇతిశ్రీ ధూమ్రలోచన వధోనామ షష్టోధ్యాయః ఉవాచ ౪॥ శ్లోకాః॥ ౨౦॥ ఏవం॥ ౨౪॥ ఏవమాదితః ౪౧౨॥

ఓం........... ఋషిరువాచ ఓం...........౧॥ ఓం........... ఆజ్ఞప్తాస్తు తతోదైత్యాశ్చణ్డముణ్డ పురోగమాః చతురంగ బలోపేతా యయు రభ్యుద్యతా యుధాః ఓం........... ౨॥ ఓం........... దదృశుస్తే తతోదేవీ మీషద్ధాసాం వ్యవస్థితాం

ఋషిపలికెను॥ ౧॥ చండముండులు మొదలయిన రాక్ష సులాజ్ఞాపించబడిన వారలయిచతురంగబల సహితులై ఆయు ధములు తీసికొని వెళ్ళిరి ౨॥ హిమాచలపు స్వర్ణమయమైన శృంగమునందు సింహవాహనారూఢురాలయి చిరునగవుతో

మూలమ్

సింహ స్యోపరి శైలేంద్ర శృంగే మహతి కాంచనేఓం.........
౩॥ ఓం......... తేదృష్ట్వాతాం సమాదాతు ముద్యమంచక్రు
రుద్యతాః ఆకృష్ట చాపాసిధరా స్తథాన్యే తత్సమీపగాః
ఓం.......... ౪॥ ఓం.......... తతఃకోపం చకారోచ్చై రంబి
కా తానరీంప్రతి కోపేన చాస్యావదనం మషీవర్ణ మభూత్త
దా ఓం.......... ౫॥ ఓం.......... భృకుటీ కుటిలాత్తస్యా
లలాట ఫలకాద్ద్రుతం కాళీకరాళ వదనా వినిష్క్రాంతా సి
పాశినీ ఓం.......... ౬॥ ఓం.......... విచిత్ర ఖట్వాంగధరా
నరమాలా విభూషణా ద్వీపిచర్మ పరీధానా శుష్కమాం
సాతి భైరవా ఓం.......... ౭॥ ఓం.......... అతివిస్తార వద
నా జిహ్వాలలన భీషణా నిమగ్నా రక్తనయనా నాదాపూరి
త దింగ్ముఖా ఓం.......... ౮॥ ఓం.......... సావేగేనాభి
పతితా ఘాతయంతీ మహాసురాన్ సైన్యే తత్ర సురారీణా
మభక్షయత తద్బలం ఓం.......... ౯॥ ఓం.......... పార్ష్ణి
గ్రాహాంకుశ గ్రాహి యోధఘంటా సమన్వితాన్ సమాదా
యైక హస్తేన ముఖే చిక్షేప వారణాన్ ఓం.......... ౧౦॥
ఓం.......... తథైవ యోధంతురగై రథంసారథినా సహ నిక్షి
ప్యవక్త్రే దశనై శ్చర్వయంత్యతిభైరవం ఓం.......... ౧౧॥

తాత్పర్యము

నున్న దేవిని వారుచూచిరి ౩॥ వారామెనుచూచి ధనస్సు
యెక్కించి ఖడ్గములుధరించి సమీపమునకు వెళ్ళిసంతోష
ముతో పట్టుకొనుటకు యత్నించిరి ౪॥ అంబిక నా శత్రువు
లనుగూర్చి యత్యంత కోపము జేసెను ఆ సమయమున కోప
ము చేత నామెముఖము నలుపువర్ణమును పొందెను ౫॥ దేవి
యొక్క కనుబొమ్మలు ముడివేసినందున నొసటినుండి శీఘ్ర
ముగా భీకరముఖముగలదియు ఖడ్గపాశములను ధరించియు
కాళికాదేవి పుట్టినదయి ౬॥ చిత్రమైన ఖట్వాంగమును ధరిం
చినదియు కపాలమాలికచే భూషితురాలును పులిచర్మము
ధరించినదియును యెండిన అస్థిగత మాంసముగలదియు అతి
భయంకరమైనదియు మిక్కిలి పెద్దనోరు గలదియు నాలుక
నాడించుటచే భయంకరమయినదియు లోపలికిపోయిన నేత్ర
ములుగలదియు దిక్కులను నాదముచేనిండించినదియు ౮॥
మహాసురులను చంపుచు కాళికాదేవి రాక్షసులసైన్యమునం
దు శీఘ్రముగా ధుమికి యా బలమును చంపి భక్షించెను
౯॥ వెంబడించువారలనున్ను ఘంటాసమన్వితమైన గజముల
ను ఒక హస్తముచేతనే పట్టుకుని నోటిలో వేసుకొనెను అన
గానమిలి మింగెను ౧౦॥ ఆ ప్రకారమే గుర్రములతోసహా

మూలమ్.

ఓం.......... ఏకంజగ్రాహ కేశేషు గ్రీవాయాం మథచాపరం
పాదేనాక్రమ్య చైవాన్య మురసాన్యమపోథయత్ ఓం........
౧౨॥ ఓం.......... తైసుక్తాని చశస్త్రాణి మహాస్త్రాణి
తథాసురైః ముఖేన జగ్రాహరుషా దశనై ర్మథితాన్యపి
ఓం.......... ౧౩॥ ఓం.......... బలినాం తద్బలం సర్వమసు
రాణాం మహాత్మనాం మమర్దాభక్షయచ్చాన్యానన్యాం
శ్చ తాడయత్తదా ఓం.......... ౧౪॥ ఓం.......... అసినా
నిహతాః కేచిత్కేచిత్ ఖట్వాంగ తాడితాః జగ్మర్వినాశ
మసురా దంతాగ్రాభి హతస్తథా ఓం.......... ౧౫॥
ఓం.......... క్షణేన తద్బలంసర్వ మసురాణాం నిపాతితం
దృష్ట్వా చణ్డో భిదుద్రావ తాంకాళీ మతిభీషణాం ఓం........
౧౬॥ ఓం.......... శరవర్షై ర్మహాభీమై ర్భీమాక్షీతాం
మహాసురః ఛాదయామాస చక్రైశ్చ ముండక్షిప్తైః సహ

తాత్పర్యము

ఔతులను సారథ్యుక్తమయిన రథమును నోటిలోనుంచుకొ
ని భయంకరముగా దంతములచేత నమలెను ౧౧॥ ఒకరాక్ష
సుని జుట్టుపట్టుకుని (హింసించెను) మరివకనిని గొంతుబట్టు
కొని హింసించెను మరివకని పాదముచె తొక్కిపట్టి హింసిం
చెను మరివకని వక్షముచె హింసించెను ౧౨॥ ఆరాక్షసుల
చండముండాదులచె వేయబడిన మహాస్త్రశస్త్రములను కోప
ముచె నోటితోపట్టుకుని దంతములతో నమలి చూర్ణముచే
సెను ౧౩॥ మహాతులయిన రాక్షసులయొక్క బలిష్టమైన
రిర్వాసైన్యమును మర్దించెను కొందరిని తినివేసెను మరికొంద
సని తాడన చేసెను ౧౪॥ ఖడ్గముచేత కొందరు హతముచే
యబడిరి కొందరు ఖట్వాంగముచే కొట్టబడి చచ్చిరి మరికొం
దరసురులు దంతాగ్రములచే కొరకబడి నాశమును పొందిరి
౧౫॥ సమస్తరాక్షసబలము క్షణకాలమున పడిపోవుటచూచి
భయంకరమైన కాళికాదేవికి చండుడభిముఖుడయ్యెను ౧౬॥
చండాసురుడు భీకరనేత్రియయిన కాళికాదేవిని భయంకర
మైన శరవర్షము చేతనున్న సహస్రసంఖ్యలైన కపాలముల చేత
నున్న చక్రములచేతనున్న కప్పెను ముండాసురుడు చక్ర
ములచే దేవినికప్పివేసెనను అభిప్రాయమున పూర్వశ్లోకమున

మూలమ్

ప్రశః ఓం......... ౧౭॥ ఓం........... తానిచక్రాణ్య నేకాని విశమానాని తన్ముఖం బభుర్యథార్క బింబాని సుబహూని ఘనోదరం ఓం........... ౧౮॥ ఓం.......... తతో జహాసాఽతిరుషా భీమం భైరవ నాదినీ కాళీకరాళ వక్త్రాంతర్దుర్దర్శ దశనోజ్జ్వలా ఓం.......... ౧౯॥ ఓం.......... ఉత్థాయచ మహాసింహం దేవీచణ్డ మధావత గృహీత్వాచాస్య కేశేషు శిరస్తేనా సినాఽచ్ఛినత్ ఓం.......... ౨౦॥ ఓం.......... అథ ముణ్డోఽభ్య ధావత్తాం దృష్ట్వా చణ్డం నిపాతితం తమప్య పాతయద్భూమౌ సాఖడ్గాభి హతంరుషా ఓం.......... ౨౧॥ ఓం.......... హతశేషం తతఃసైన్యం దృష్ట్వాచణ్డం నిపాతితం ముణ్డంచ సుమహావీర్యం దిశోభేజే భయాతురం ఓం.......... ౨౨॥ ఓం.......... శిరశ్చండస్య కాళీచ గృహీత్వా ముణ్డమేవచ ప్రాహప్రచండాట్టహాస

తాత్పర్యము

చండోభి దుద్రావ యనిదానికి విరుద్ధము సంభవించును అథ ముండోఽభ్య ధావత్తామని ముందు వచ్చుచున్నది ముండ శబ్దము కపాలవరము ౧౭॥ అనేకములయిన యీచక్రములు కాళికాదేవి ముఖమును పొందగా అనగా మ్రింగగా మబ్బు చాటునకుబోయెడు ననేక సూర్యబింబములవలె ప్రవేశించిన వాయెను అతికోపముచే భయంకరమైన నాదము చేయుచు నవ్వినప్పుడు కాళికాదేవియొక్క భీకరమైన వక్త్రమునందలి దంతముల కాంతిచే చూడశక్యముగాని ప్రకాశమానమైన దయ్యెను ౧౯॥ శ్రేష్ఠమయిన ఖడ్గమును పైకియెత్తి పట్టి చండుని గూర్చి పరుగెత్తి జుట్టుపట్టుకొని ఖడ్గముచేత వానిశిరస్సును ఖండించెను మహా, అసిం, హాం, అనిపదచ్ఛేదముగాని సింహాపరముగా నేరదు ౨౦॥ చండుడు పడిపోవుటచూచి పిమ్మట ముండుడు దేవినిగూర్చి పరుగిడ వానినికూడా కోపమున ఖడ్గముచేత చంపి భూమిమీద పడవేసెను ౨౧॥ అటు పిమ్మట చంపగా మిగిలిన సైన్యము చండునును మహాబలవంతుడయిన ముండుడును పడిపోవుట చూచి భయముచే దిగులొంది నలుదిక్కుల పరువిడెరి ౨౨॥ కాళికాదేవి చండముండుల శిరస్సులను (ముండునియనికొందరభిప్రాయము) తీసికొ

మూలమ్

మిశ్రీను భ్యోతచణ్డికాం ఓం.......... ౨౩॥ ఓం..........
మయాతవాత్రోపహృతౌ చణ్డముణ్డౌ మహాపశూ యుద్ధ
యజ్ఞే స్వయం శుంభం నిశుంభంచ హనిష్యసి ఓం.........
౨౪॥ ఓం........ ఋషిరువాచ॥ ఓం.......... ౨౫
ఓం......... తావానీతౌ తతోదృష్ట్వా చణ్డముణ్డౌమహాసు
రౌ ఉవాచకాళీం కళ్యాణి లలితం చండికావచః ఓం..........
౨౬॥ ఓం.......... యస్మాచ్చణ్డంచ ముణ్డంచ గృహీత్వాత్వ
ముపాగత చాముణ్డేతి తథాలోకే ఖ్యాతాదేవీ భవిష్యసి
ఓం.......... ౨౭॥

తాత్పర్యము

ని చండిక వద్దికి మిక్కిలి గొప్పనవ్వుతో గూడిన ప్రగల్భము
తో వచ్చిపలికెను ౨౩॥ నీ యుద్ధయజ్ఞమున నేను చండముం
డులను మహాపశువులను సంహారించి సమర్పించితిని శుంభని
శుంభులను పశువులనునీవు స్వంతముగా చంపగలదానవు ౨౪॥
ఋషిపలికెను ౨౫॥ మహాసురు యిన చండముండుల యిద్ద
రిని తీసుకవచ్చిన కాళికాదేవినిచూచి కల్యాణియైన చండిక
మనోహరమైనవాక్కులను పలికెను ౨౬॥ చండముండులను
తీసుకొనివచ్చినందున హే దేవీ చాముండాయని లోకమున
ఖ్యాతిగలదాన వయ్యెదవు ౨౭॥

ఇతిశ్రీ చండ ముండ వధోనామ సప్తమోధ్యాయః ఉవాచ ౧॥ శ్లోకాః॥ ౨౫॥ ఏవం॥ ౨౭॥ ఆదితః ४३౯॥

ఓం.......... ఋషిరువాచ ఓం.......... ౧॥ ఓం.........
చణ్డేచ నిహతేదైత్యే ముణ్డేచ వినిపాతితే బహులేషుచ సై
న్యేషు క్షయితే ష్వసురేశ్వరః ఓం.......... ౨॥ ఓం..........
తతఃకోప పరాధీన చేతాః శుంభ ప్రతాపవాన్ ఉద్యోగం
సర్వసైన్యానాం దైత్యానా మాదిదేశహ ఓం.......... ౩॥
ఓం.......... అద్యసర్వ బలైర్దైత్యాః షడశీతి రుదాయుధా

ఋషిపలికెను ౧॥ దైత్యుడైన చండుడు సంహరించబడు
టయు ముండుడు పడిపోవుటయును సమస్తమైన సైన్యము
క్షయించుటయును అసురేశ్వరుడు (శుంభుడుచూచి) ౨॥
పిమ్మట ప్రతాపవంతుడయిన శుంభుడు కోపముచేత పరా
ధీన మనస్కుడయి సమస్తమైన రాక్షససైన్యమును యుద్ధము
న కాజ్ఞాపించెను ౩॥ నేడు ౮౬ ఉదాయుదాఖ్యులును ౯౪॥

మూలమ్

కంబూనాం చతురాశీతి నిర్యాంతు స్వబలైర్వృతాః
ఓం......... ౪॥ ఓం......... కోటివీర్యాణి పంచాశ దసు
రాణాం కులానివై శతంకులాని ధౌమ్రాణాం నిర్గచ్ఛంతు
మమాజ్ఞయా ఓం......... ౫॥ ఓం......... కాలకా దౌర్హృ
దా మౌర్యాః కాలకేయా స్తథాసురాః యుద్ధాయ సజ్జా
నిర్యాంతు ఆజ్ఞయా త్వరితా మమ ఓం......... ౬॥ ఓం.........
ఇత్యాజ్ఞాప్యాసురపతిః శుంభో భైరవ శాసనః నిర్జగామ
మహాసైన్య సహస్రైర్బహుభి ర్వృతః ఓం......... ౭॥
ఓం......... ఆయాంతం చండికాదృష్ట్వా తత్సైన్య మతిభీష
ణం జ్యాస్వనైః పూరయామాస ధరణీ గగనాంతరం
ఓం......... ౮॥ ఓం......... తతఃసింహో మహానాద మతీ
వ కృతవాన్నృప ఘంటాస్వనేన తన్నాద మంబికా చోప
బృంహయత్ ఓం......... ౯॥ ఓం......... ధనుర్జ్యా సిం
హఘంటానాం నాదాపూరిత దిఙ్ముఖా నినాదైర్భీష
ణైః కాలీ జిగ్యే విస్తారితాననా ఓం......... ౧౦॥ ఓం.........
తన్నినాద ముపశ్రుత్య దైత్యసైన్యైశ్చతుర్దిశం దేవీసింహ
స్తదా కాళీ సరోషైః పరివారితాః ఓం......... ౧౧॥ ఓం.........

తాత్పర్యము

కంబ్వాఖ్యులును తమతమ సర్వరాక్షస బలముతో కూడు
కొని (దేవితో యుద్ధమునకై) బైలుదేరవలయును ౪॥ కోటి
వీర్యనామకులగున రాక్షసులు అయిదుకోట్లున్ను ధూమ్రము
లను రాక్షసకులములు ౧౦౦న్ను నాయాజ్ఞతో బైలువెడ
లవలయును ౫॥ కాలక దౌర్హృద మౌర్యనామక రాక్షసు
లును కాలకేయాది వంశస్థులును నాయాజ్ఞచే శీఘ్రముగా
యుద్ధముకొరకు బైలువెడలవలయును ౬॥ యీ ప్రకారము
సురపతియై భయంకరాజ్ఞగల శుంభుడాజ్ఞాపించి వేలకొలది
యైన మహాసైన్యముతో కూడుకొని బైలుదేరెను ౭॥ అతి
భయంకరమైన సేనవచ్చుటను చండికాదేవిచూచి భూమ్యా
కాశాంతరాళమును అల్లెత్రాటి ధ్వనిచేత నిండింపజేసెను ౮॥
హేరాజ పిమ్మట సింహము మిక్కిలి గొప్ప గర్జనచేయగా
యానాదము నంబికాదేవి ఘంటానాదముచే హెచ్చింపచే
సెను ౯॥ ఆ అల్లెత్రాటినాదముచేనున్ను ఘంటానాదముచే
నున్ను సింహనాదముచేతనున్ను దిక్కులు నిండింపబడినవై
యుండగా కాళికాదేవి భయంకరమైన నాదములచేత ముఖ
ము తెరచి జయజయయని పలికెను ౧౦॥ రాక్షససైన్యమా
నాదమువిని రోషయుక్తులయి దేవిని సింహమును కాళికా

మూలమ్

ఏతస్మిన్నంతరే భూప వినాశాయ సురద్విషాం భవాయా
మర సింహానా మతివీర్య బలాన్వితాః ఓం........... ౧౨॥
ఓం........... బ్రహ్మేశ గుహవిష్ణూనాం తథేంద్రస్యచ శక్త
యః శరీరేభ్యో వినిష్క్రమ్య తద్రూపైశ్చండికాం య
యుః ఓం........... ౧౩॥ ఓం........... యస్యదేవస్య యద్రూ
పం యథాభూషణ వాహనం తద్వదేవహి తచ్ఛక్తి రసురా
న్యోద్ధుమాయయౌ ఓం........... ౧౪॥ ఓం........... హంస
యుక్త విమానాగ్రే సాక్షసూత్ర కమండలుః ఆయాతా
బ్రహ్మణః శక్తి బ్రహ్మాణీ సాభిధీయతే ఓం........... ౧౫॥
ఓం........... మాహేశ్వరీ వృషారూఢా త్రిశూల వరధారిణీ
మహాహి వలయాప్రాప్తా చంద్రరేఖా విభూషణా ఓం........
౧౬॥ ఓం........... కౌమారీ శక్తిహస్తాచ మయూర వరవా
హనా యోద్ధుమభ్యాయయౌ దైత్యా నంబికా గుహరూపి
ణీ ఓం........... ౧౭॥ ఓం........... తథైవ వైష్ణవీశక్తి గరు
డోప రిసంస్థితా శంఖ చక్ర గదాశార్ఙ్గ ఖడ్గహస్తా భ్యుపా
యయౌ ఓం........... ౧౮॥ ఓం........... యజ్ఞవారాహ
మతులం రూపంయా బిభ్రతో హరేః శక్తిః సాప్యాయయౌ

తాత్పర్యము

దేవిని నలుదిక్కులను చుట్టుకొనిరి ౧౧॥ హే రాజ అటుపి
మ్మట రాక్షససంహారమునకును దేవతాశ్రేష్ఠుల శుభము
కొరకును అతిశౌర్య బలయుక్తులయి ౧౨॥ బ్రహ్మ విష్ణు కు
మారస్వాములయొక్కయు ఇంద్రునియొక్కయు శక్తులు వా
రివారి శరీరమునుండి బైలువెడలి ఆయారూపములచేత చం
డికాదేవిని గూర్చి వెళ్ళిరి ౧౩॥ యేదేవతకు యేరూప భూష
ణ వాహనములుండునో ఆ ప్రకారమా శక్తులు ధరించి రా
క్షసులతో యుద్ధము చేయుటకు వచ్చిరి ౧౪॥ హంసలతో
కూడిన విమానపు యెదుట కూర్చుండి జపమాలకమండలు
ధరించి బ్రహ్మశక్తి వచ్చినందున బ్రహ్మాణీయని పలుకబడు
చున్నది ౧౫॥ మాహేశ్వరీ శ్రేష్ఠమయిన త్రిశూలమును
ధరించి గొప్ప సర్పములను కంకణములుగా వేసుకొని చం
ద్రవంకనలంకరించుకొని వృషభారూఢయయి వచ్చెను ౧౬॥
హస్తమున శక్త్యాయుధమును దీసికొని శ్రేష్ఠమయిన మయూ
రారూఢురాలయి కుమారస్వామి రూపమును కౌమారీ రా
క్షసులతో యుద్ధము చేయుటకు వచ్చెను ౧౭॥ ఆ ప్రకార
ముననే వైష్ణవీశక్తి గరుడవాహనారూఢయై శంఖచక్రగదా
శార్ఙ్గ ఖడ్గపాణియై వచ్చెను ౧౮॥ సమానరహితమైన యజ్ఞ

మూలమ్.

తతో వారాహీం బిభ్రతీ తనుం ఓం..........౧౯। ఓం.........

నారసింహీ నృసింహస్య బిభ్రతీ సదృశం వపుః ప్రాప్తా తత్ర సటాక్షేప క్షిప్త నక్షత్ర సంహతిః ఓం...........౨౦। ఓం........

వజ్రహస్తా తథైవైంద్రీ గజరాజోపరి స్థితా ప్రాప్తా సహస్ర నయనా యథా శక్రస్తథైవసా ఓం......... ౨౧। ఓం........

తతః పరివృతస్తాభి రీశానో దేవశక్తిభిః హన్యన్తా మసురాః శీఘ్రం మమప్రీత్యాహ చండికాం ఓం.......... ౨౨।

ఓం......... తతోదేవీ శరీరాత్తు వినిష్క్రాంతాతి భీషణా చండికాశక్తిరత్యుగ్రా శివా శతనినాదినీ ఓం.......... ౨౩।

ఓం........... సాచాహ ధూమ్రజటిల మీశాన మపరాజితా దూతత్వం గచ్ఛభగవ న్పార్శ్వం శుంభ నిశుంభయోః ఓం................. ౨౪।

ఓం............... బ్రూహి శుంభం నిశుంభం చ దానవా వతి గర్వితౌ యే చాన్యే దానవాస్తత్ర యుద్ధాయ సముపస్థితాః ఓం.......... ౨౫।

ఓం........... త్రైలోక్యమింద్రో లభతాం దేవాః సన్తు హవిర్భుజః యూయం ప్రయాత పాతాళం యదిజీవితుమిచ్ఛథ ఓం.......... ౨౬॥ ఓం.......... బలావలేపా దథ చే ద్భ

తాత్పర్యము

వరాహరూపము ధరించెడు విష్ణుశక్తి భయంకరమైన వరాహరూపముతో వచ్చెను ౧౯। నృసింహశక్తియైన నారసింహి భయంకరమైన శరీరమును ధరించి జటలచేనక్షత్రసమూహమును తాకుచూవచ్చెను ౨౦। ఆ ప్రకారముగానే ఇంద్రశక్తియు గజరాజుపై ఐరావతము నెక్కి వజ్రపాణియై సహస్రనయనములతో యింద్రునివలెవచ్చెను ౨౧। పిమ్మట యా దేవశక్తులచే కూడుకొని శీఘ్రముగా నా ప్రీతికొరకు రాక్షసులను సంహరించుమని చండికనుగూర్చి శివుడు పలికెను ౨౨। అటుపిమ్మట చండీ దేవీ శరీరమునుండి యత్యుగ్రమై నూరు ధ్వనులను జేయుచున్నట్టి అతిభయంకరమైన శివయను చండికాశక్తి బైలువెడలెను ౨౩। యితరులచే జయించబడని యాచండికాశక్తి వల్లనిజడలుగల యీశ్వరునిగూర్చి హే భగువన్ శుంభనిశుంభుల వద్దకి దూతివ్రగా వెళ్ళుమని పలికెను ౨౪। అతిగర్విష్ఠులయిన శుంభనిశుంభులయిన యిద్దరు రాక్షసులను గూర్చిన్ని అక్కడ యుద్ధముకొరకు వచ్చియున్న యితర రాక్షసులనుగూర్చిన్ని యీ ప్రకారము పలుకుము ౨౫। మీరు బ్రతుక గోరితిరేని ఇంద్రుడు త్రిలోకములను పొందవలయును దేవతులు యజ్ఞభాగులు గావలయును

మూలమ్

ఘనో యుద్ధకాంక్షిణః తదాగచ్ఛత తృప్యంతు మచ్ఛివాః
పిశితేనవః ఓం.......... ౨౬॥ ఓం.......... యతో నియుక్తో
దౌత్యేన తయా దేవ్యా శివః స్వయం శివదూతీతి లోకేఽస్మిన్
స్తతః సాఖ్యాతి మాగతా ఓం.......... ౨౭॥ ఓం..........
తేఽపిశ్రుత్వా వచో దేవ్యాః శర్వాఖ్యాతం మహాసురాః
అమర్షా పూరితా జగ్ము ర్యతః కాత్యాయనీ స్థితా
ఓం.......... ౨౮॥ ఓం.......... తతః ప్రథమ మేవాగ్రే
శరశక్త్యృష్టి వృష్టిభిః వవర్షు రుద్ధతా మర్షా స్తాందేవీ మమ
రారయః ఓం.......... ౩౦॥ ఓం.......... సాచతాం ప్రహి
తా న్బాణాన్ ఛూలశక్తి పరశ్వధాన్ చిచ్ఛేద లీలయా
ధ్మాత ధను ర్ముక్తై ర్మహేషుభిః ఓం.......... ౩౧॥
ఓం.......... తస్యాగ్రత స్తథా కాళీ శూలపాత విదారితాన్
ఖట్వాంగ పోథితాం శ్చారీన్ కుర్వంతీ వ్యచ రత్తదా
ఓం.......... ౩౨॥ ఓం.......... కమండలు జలాక్షేప హత
వీర్యా న్హతౌజసః బ్రహ్మాణీ చాకరో చ్ఛత్రూ న్యేన యేన
స్మధావతి ఓం.......... ౩౩॥ ఓం.......... మాహేశ్వరీ
త్రిశూలేన తథాచక్రేణ వైష్ణవీ దైత్యాన్ జఘాన కౌమారీ

తాత్పర్యము

మీరు పాతాళలోకమునకు వెళ్ళవలయును ౨౫॥ మీరు బల
గర్వములచే యుద్ధము చేయగోరితి రేని రావచ్చును మీమాం
సములచే నా యోగినీ గణములు తృప్తి జెందునుగాక ౨౬॥
శివుని స్వాతముగా దూత కార్యమునకు దేవి నేమించినందు
న లోకమున శివదూతీయని ఖ్యాతినిగాంచెను ౨౭॥ శివుని
చే చెప్పబడిన దేవివాక్యములను మహాసురులువిని క్రోధపూ
రితులయి కాత్యాయనీయుండు స్థలమున కేగిరి ౨౮॥ పిమ్మట
రాక్షసులతి క్రోధముచే మొదట బాణ శక్తి ఋష్టి వర్ష
ములను దేవి యురముపై కురిపించిరి ౩౦॥ రాక్షసులు వేసిన
బాణ శూల శక్తి పరశ్వధములను, మోయుచున్న ధనస్సు
చే విడుపబడిన ప్రశస్త బాణములచేత అనాయాసముగా ఖం
డించివేసెను ౩౧॥ ఆ సమయమున దేవి యగ్రభాగమున
కాళిక శత్రువులను శూలముచె చీల్చుచు మఱికొందరిని ఖ
ట్వాంగముచే సంహరించుచు సంచరించెను ౩౨॥ బ్రహ్మాణీ
శక్తి పరుగెత్తిన చోటునను శత్రువులను కమండలములోని
జలముచల్లుచు తేజోవిహీనులుగాను బలహీనులుగాను చేసె
ను ౩౩॥ మహేశ్వరీ శక్తి త్రిశూలముచేతనున్ను అప్రకార
మే వైష్ణవీశక్తి చక్రము చేతమును మిక్కిలి కోపవంతరాల

మూలమ్

తథాశక్త్యాతి కోపనా ఓం......... ౩౪॥ ఓం..........
ఐంద్రీ కులిశ పాతేన శతశో దైత్య దానవాః పేతుర్వి దా
రితాః పృథ్వ్యాం రుధిరౌఘ ప్రవర్షిణః ఓం .... ౩౫॥
ఓం......... తుండప్రహార విధ్వస్తా దంష్ట్రాగ్రక్షత వక్షసః
వారాహ మూర్త్యాన్యపతం శ్చక్రేణచ విదారితాః ఓం........
౩౬॥ ఓం.......... నఖైర్విదారితాం శ్చాన్యాన్ భక్షయంతీ
మహాసురాన్ నారసింహీచ చారాజౌ నాదాపూర్ణ దిగంత
రా ఓం.......... ౩౭॥ ఓం.......... చండాట్టహాసై రసురాః
శివదూత్యభి దూషితాః పేతుః పృథివ్యాం పతితాం స్తాంశ్చ
ఖాదాత్ర సాతదా ఓం......... ౩౮॥ ఓం.......... ఇతిమా
తృ గణాం క్రుద్ధం మర్దయంతం మహాసురాన్ దృష్ట్వాభ్యుపా
యై ర్వివిధై ర్నేశు ర్దేవారి సైనికాః ఓం......... ౩౯॥
ఓం.......... పలాయన పరాన్ దృష్ట్వా దైత్యాన్మాతృ గణా
ర్దితాన్ యోద్ధు మభ్యాయయౌ క్రుద్ధో రక్తబీజో మహా
సురః ఓం......... ౪౦॥ ఓం.......... రక్తబిందు ర్యదాభూ
మౌ పతత్యస్య శరీరతః సముత్పతతి మేదిన్యాం స్తత్ప్రమాణ
స్తదాసురః ఓం.........౪౧॥ఓం.......... యుయుధే సగదా

తాత్పర్యము

యిన కౌమారిశక్తి శక్తియను యాయుధము చేతనున్న
రాక్షసుల చంపిరి. ౩౪॥ ఇంద్రిశక్తి వజ్రాయుధముచే నూ
ర్లకొలది రాక్షసులను రక్తప్రవాహ ముగునట్లుల చించి పృ
థివిపై బడవేసెను ౩౫॥ వారాహశక్తిచె రాక్షసులు ముట్టె
పోటుపులచే ధ్వంసించబడుచు కోరలవల్ల వక్షములను చీల్చ
బడుచు చక్రముచెత సహారించబడుచుండిరి ౩౬॥ నారసింహ
శక్తి దిక్కులయందు నిండెడు నాదము జేయుచు యుద్ధమున
రాక్షసులను గోళ్లతో ఛేదించుచు మరికొందరిని భక్షించు
చు సంచరించెను ౩౭॥ శివదూతీ శక్తిచె చేయబడిన యట్ట
హాసమువల్ల రాక్షసులు తిరస్కరించబడినవారై పడిపోయిరి
అటుల పృథ్విపై బడిన రాక్షసుల నాశివదూతీ తినివేసెను
౩౮॥ యీ ప్రకారము మాతృగణములు కోపముచె రాక్ష
సులను బహువిధములుగా మరించుటచూచి రాక్షససేనా
ధిపతులు పలాయితులయిరి ౩౯॥ మాతృగణముచె పీడించ
బడిన రాక్షసులు పారిపోవుటనుచూచి రక్తబీజుడను మహా
రాక్షసుడు కోపమున యుద్ధముచెయుటకు వచ్చెను ౪౦॥
యీ రాక్షసుని శరీరమునుండి రక్తబిందువు యెప్పుడు భూ
మిపై నట్టువంటి రాక్షసుడు పుట్టుచున్నాడు ౪౧॥ ఆ రక్త

మూలమ్.

పాణి రైన్ద్రశక్త్యా మహాసురః తతశ్చైంద్రీ స్వవజ్రేణ రక్తబీజ మతాడయత్ ఓం.......... ౪౨॥ ఓం.......... కులిశేనాహతస్యాశు బహుసుస్రావ శోణితం సముత్తస్థు స్తతో యోధా స్తద్రూపా స్తత్పరాక్రమాః ఓం.......... ౪౩॥ ఓం.......... యావంతః పతితాస్తస్య శరీరా ద్రక్తబిందవః తావంతః పురుషా జాతా స్తద్వీర్య బలవిక్రమాః ఓం.......... ౪౪॥ ఓం.......... తేచాపి యుయుధు స్తత్ర పురుషా రక్తసంభవాః సమం మాతృభి రత్యుగ్ర శస్త్రపాతాతి భీషణం ఓం.......... ౪౫॥ ఓం.......... పునశ్చ వజ్రపాతేన క్షతమస్య శిరోయదా వవాహ రక్తం పురుషా స్తతోజాతాః సహస్రశః ఓం.......... ౪౬॥ ఓం.......... వైష్ణవీ సమరేచైనం చక్రేణాభి జఘానహ గదయా తాడయామాస ఐంద్రీతమసురేశ్వరం ఓం.......... ౪౭॥ ఓం.......... వైష్ణవీ చక్రభిన్నస్య రుధిరస్రావ సంభవైః సహస్రశో జగద్వ్యాప్తం తత్ప్రమాణై ర్మహాసురైః ఓం.......... ౪౮॥ ఓం.......... శక్త్యాజఘాన కౌమారీ వారాహీచ తథాసినా మాహేశ్వరీ త్రిశూలేన రక్తబీజం మహాసురం ఓం.......... ౪౯॥ ఓం..........

తాత్పర్యము

బీజుడు గదాపాణియై ఐంద్రశక్తితో యుద్ధముచేసెను ఆ సమయమున ఇంద్రశక్తి స్వకీయ వజ్రాయుధముచే రక్తబీజుని కొట్టెను ౪౨॥ వజ్రాయుధముతో కొట్టినవెంటనే బహు రక్తము ప్రవహించెను దానియందు (రక్తబీజుని) రూపపరాక్రమములతో సమానమైన యోధులు పుట్టిరి ౪౩॥ వాని శరీరమునుండి యెన్ని రక్తబిందువులు పడుచుండెనో అందరు పురుషులవంటి బలపరాక్రమములుగల వారలు పుట్టిరి ౪౪॥ రక్తమున పుట్టిన పురుషులును మాతృగణముతో సమానముగా తీక్ష్ణమైన శస్త్రములతో భయంకరముగా యుద్ధము చేసిరి ౪౫॥ తిరిగివాని తలపై వజ్రాయుధముచే కొట్టినప్పుడు రక్తము ప్రవహించెను దానినుండి వేలకొలది పురుషులు పుట్టిరి ౪౬॥ వైష్ణవీశక్తి యుద్ధమున వీనిని రక్తబీజుని చక్రముచేత కొట్టెను ౪౭॥ వైష్ణవీశక్తి చక్రముచే ఖండించబడిన రాక్షసుని రక్తప్రవాహమున వేలకొలది వానితో సమానమైన మహారాక్షసులు పుట్టి జగత్తును వ్యాపించిరి ౪౮॥ కౌమారీశక్తి శక్తియను ఆయుధముచేతను వారాహి శక్తి ఖడ్గముచేతను మాహేశ్వరీ శక్తి త్రిశూలముచేత రక్తబీజుని ఖండించిరి ౪౯॥ మహావీర్యవంతుడయి యసురు

మూలమ్

సచాపి గదయా దైత్యః సర్వా ఏవాహనత్పృథక్ మాతౄః
కోపసమావిష్టో రక్తబీజో మహాసురః ఓం......... ౫౦॥
ఓం......... తస్యాహతస్య బహుధా శక్తిశూలాదిభి ర్భువి
పపాత యో వై రక్తౌఘ స్తేనాసం ఛతశోఽసురాః ఓం......
౫౧॥ ఓం......... తైశ్చాసురాసృక్సంభూతై రసురైః సక
లంజగత్ వ్యాప్తమాసీ తతో దేవా భయమా జగ్మురుత్త
మం ఓం......... ౫౨॥ ఓం......... తాన్విషణ్ణాన్సురాన్దృ
ష్ట్వా చణ్డికా ప్రాహసత్వరా ఉవాచ కాళీం చాముణ్డే విస్తీ
ర్ణం వదనంకురు ఓం......... ౫౩॥ ఓం......... మచ్ఛస్త్ర
పాత సంభూతాన్ రక్తబిందూన్మహాసురాన్ రక్తబిందోః
ప్రతీచ్ఛత్వం వక్త్రేణానేన వేగినా ఓం......... ౫౪॥ ఓం.......
భక్షయంతీ చర రణే తదుత్పన్నాన్మహాసురాన్ ఏవమేష
క్షయం దైత్యః క్షీణరక్తో గమిష్యతి ఓం......... ౫౫॥
ఓం......... భక్ష్యమాణా స్త్వయా చోగ్రా న చోత్పత్స్యం
తి చాపరే ఇత్యుక్త్వా తాం తతో దేవీ శూలేనాభి జఘానతం
ఓం......... ౫౬॥ ఓం......... ముఖేన కాళీ జగృహే రక్త

తాత్పర్యము

డయిన రక్తబీజుడున్ను కోపయుక్తుడయి గదతో సమస్త
మాతృగణములను వేర్వేరుగా కొట్టెను ౫౦॥ రక్తబీజుడు
మాతృగణములచే శక్తి శూలములచే మొదలయినవాటిలో
పలువిధములుగా ఛేదించబడినందున భూమిపై బడిన రక్తప్ర
వాహమందు నూర్లకొలది రాక్షసులు పుట్టిరి ౫౧॥ రక్తబీ
జుని రక్తమునుండి పుట్టినరాక్షసులు సకలజగత్తును వ్యాపిం
చినందున దేవతలు మిక్కిలి భయమును పొందిరి ౫౨॥ శో
కయుక్తులయిన దేవతలను చూచి శీఘ్రముగా (నవ్వి వ్యాస
నము జెందకుడని) పలికెను (తిరిగి) హే చాముండే నోరు
గొప్పదిగా చేయుమని కాళికనుగూర్చి పలికెను॥ ౫౩॥ నా
శస్త్రపుదెబ్బచే స్రవించెడు రక్తబీజుని రక్తమునున్ను రక్త
బిందువులవల్ల నుత్పన్నమయ్యెడు రాక్షసులనున్ను పోనివ్వక
చూస్తూ యీ వక్త్రముచేత శీఘ్రముగా గ్రహణ చేయుము
౫౪॥ రక్తబిందువులవల్ల నుత్పన్నమయ్యెడు మహారాక్షసుల
ను భక్షించుచు యుద్ధమున సంచరించుము యీ ప్రకార
మీ రాక్షసుడు క్షీణరక్తము గలవాడగును ౫౫॥ ఉగ్ర రా
క్షసులు భక్షించబడి యితరులు పుట్టరని కాళికనుగూర్చి
యిటులపలికి రక్తబీజుని శూలముతో కొట్టెను ౫౬॥ రక్త

మూలమ్

బీజస్య శోణితం తతోఽసావాజఘానాథ గదయా తత్రచ
ణ్డికాం ఓం......... ॥౫౭॥ ఓం......... నచాస్యా వేదనాం
చక్రే గదపాతోల్పికామపి తస్యాహతస్య దేహాత్తు బహు
సుస్రావ శోణితం ఓం......... ॥౫౮॥ ఓం......... యతస్తత
స్తద్వక్త్రేణ చాముణ్డా సంప్రతీచ్ఛతి ముఖే సముద్గతా యేఽ
స్యా రక్తపాతాన్మహాసురాః ఓం......... ॥౫౯॥ ఓం.........
తాంశ్చఖాదాథ చాముణ్డా పపౌతస్యచ శోణితం దేవీ శూ
లేన వజ్రేణ బాణైరసిభి ఋష్టిభిః ఓం......... ౬౦॥ ఓం.........
జఘాన రక్తబీజంతం చాముణ్డా పీతశోణితం సపపాత మహీ
పృష్ఠే శస్త్రసంఘ సమాహతః ఓం.........౬౧ ఓం.........
నీరక్తశ్చ మహీపాల రక్తబీజో మహాసురః తతస్తే హర్ష
మతుల మవాపు స్త్రిదశానుప ఓం.........౬౨ ఓం.........
తేషాంమాతృగణో జాతో ననర్తా సృంగ్మదోద్ధతః
ఓం......... ౬౩॥

తాత్పర్యము

బీజుని రక్తము కాళికాదేవి నోటితో పీల్చెను. ఆ రక్తబీజుడు
ను చండికను గదచే తాడనము చేసెను ॥౫౭॥ గదాపాతము
నామెకు కొంచెమయినను వేదనచేయలేక పోయెను గాని
యామెచే కొట్టబడినవాడై దేహమునుండి బహురక్తము ప్ర
వహించెను ॥౫౮॥ యెట్లెట్లు చాముండా నోటితో రక్తము పీ
ల్చుచుండెనో అట్లట్లు నోటియందే రాక్షసులుత్పన్న మగు
చుండిరి ॥౫౯॥ వారిని చాముండ తిని రక్తపానము చేసెను
దేవి శూలముచేతను వజ్రముచేతను బాణములచేతను ఖడ్గ
ములచేతను కత్తులచేతను ౬౦॥ రక్తబీజుని సంహరించుచుండ
చాముండా రక్తపానము చేయుచుండెను పిమ్మటవాడు శ
స్త్ర సమూహముచె సంహారించబడి హే రాజ మహాసురుడ
యిన రక్తబీజుడు రక్తక్షీణుడయి భూమిపైబడెను పిమ్మట
హే రాజ దేవతలు మిక్కిలి సంతోషమును పొందిరి ౬౧॥
౬౨॥ దేవతులవల్ల పుట్టిన మాతృగణములున్ను రక్తపానము
చెత మదించి నృత్యము చెసిరి ౬౩॥

ఇతిశ్రీ రక్తబీజ వధోనామ అష్టమోధ్యాయః ఉవాచ ౧॥ శ్లోకాః ౬౧॥ ఏవం॥ ౬౩॥ ఏవమాదితః ౫౦౨॥

మూలమ్

ఓం.......... రాజోవాచ ఓం.......... ౧॥ ఓం..........
విచిత్రమిదమాఖ్యాతం భగవన్భవతా మమ దేవ్యాశ్చరిత
మాహాత్మ్యం రక్తబీజవధాశ్రితం ఓం.......... ౨॥
ఓం.......... భూయశ్చేచ్ఛామ్యహం శ్రోతుం రక్తబీజే నిపా
తితే చకార శుంభో యత్కర్మ నిశుంభశ్చాతి కోపనః
ఓం.......... ౩॥ ఓం.......... ఋషిరువాచ ఓం.......... ౪॥
ఓం.......... చకార కోపమతులం రక్తబీజే నిపాతితే శుం
భాసురో నిశుంభశ్చ హతేష్వన్యేషు చాహవే ఓం..........
౫॥ ఓం.......... హన్యమానం మహాసైన్యం విలోక్యా మ
ర్షముద్వహన్ అభ్యధావ న్నిశుంభోఽథ ముఖ్యయాఽ
సురసేనయా ఓం.......... ౬॥ ఓం.......... తస్యాగ్రత స్త
థాపృష్ఠే పార్శ్వయోశ్చ మహాసురాః సందష్టౌష్ఠ పుటాః
క్రుద్ధా హంతుం దేవీ ముపాయయుః ఓం.......... ౭॥
ఓం.......... ఆజగామ మహావీర్యః శుంభోఽపి స్వబలైర్వృ
తః నిహంతుం చండికాం కోపా త్కృత్వాయుద్ధం తుమాతృ
భిః ఓం.......... ౮॥ ఓం.......... తతోయుద్ధ మతీవాసీ దే
వ్యాః శుంభనిశుంభయోః శరవర్ష మతీ వోగ్రం మేఘ
యోరివ వర్షతోః ఓం.......... ౯॥ ఓం.......... చిచ్ఛేద

తాత్పర్యము

రాజు పలికెను ౧॥ హే భగవన్ రక్తబీజవధ సంబంధ
మైన దేవిచరిత్ర మహాత్మ్యము విచిత్రముగా నాకు చెప్పితివి
౨॥ రక్తబీజుడు పోయిన పిమ్మట శుంభుడును అతి కోపవం
తుడైన నిశుంభుడును యేమి చేసిన దిన్ని యింకను నేను
వినగోరుచున్నాను ౩॥ ఋషి పలికెను ౪॥ యుద్ధమున రక్త
బీజుడు పడుటచేతనున్ను యితర రాక్షసులు సంహరించబ
డుటచేతనున్ను శుంభాసురుడు నిశుంభుడును మిక్కిలి కో
పము జేసికొనిరి ౫॥ చచ్చిపోయిన మహాసైన్యమునుచూచి
యీర్ష్యను పుట్టి నిశుంభుడు ముఖ్యమయిన రాక్షస సేనతో
పారుపడెను ౬॥ అతనికి శుంభుని ముందు వెనుకయును యిరు
దిక్కులయందును మహాసురులు కోపముతో తమ పె
దవులు గొరికి కొనుచు దేవిని చంపుటకు సమీపమునకు
వచ్చిరి ౭॥ మహాబలవంతుడయిన శుంభుడును తనబలము
గొలువ మాతృగణములతో యుద్ధము చేసి పిమ్మట కోప
మువల్ల చండికను చంపుటకు వచ్చెను ౮॥ పిమ్మట వర్ష
యుక్తమైన మేఘమువలె తీక్ష్ణబాణ వర్షముచేత దేవికి శుం
భనిశుంభులకు మిక్కిలియుద్ధము కలిగెను ౯॥ వారిద్దరివలన
వేయుబడిన బాణములను చండికాదేవి తన తీక్ష్ణబాణముల

మూలమ్

తాం ఛ్ఛరాం స్తాభ్యాం చండికా స్వశరోత్కరైః తాడయామాస చాంగేషు శస్త్రౌఘై రసురేశ్వరౌ ఓం.......... ౧౦॥ ఓం.......... నిశుంభో నిశితం ఖడ్గం చర్మ చాదాయ సుప్రభం అతాడయ న్మూర్ధ్ని సింహం దేవ్యా వాహన ముత్తమం ఓం.......... ౧౧॥ ఓం.......... తాడితే వాహనే దేవీ క్షురప్రేణాసి ముత్తమం నిశుంభస్యాశు చిచ్ఛేద చర్మ చాప్యష్ట చంద్రకం ఓం.......... ౧౨॥ ఓం.......... ఛిన్నే చర్మణి ఖడ్గే చ శక్తిం చిక్షేప సోఽసురః తామప్యస్య ద్విధా చ థా చ క్రేణాభిముఖాగతాం ఓం.......... ౧౩॥ ఓం.......... కోపాధ్మాతో నిశుంభోఽథ శూలం జగ్రాహ దానవః ఆయాంతం ముష్టిపాతేన దేవీ తచ్చాప్య చూర్ణయత్ ఓం..........౧౪॥ ఓం.......... ఆవిధ్యాథ గదాం సోఽపి చిక్షేప చండికాం ప్రతి సాపి దేవ్యా త్రిశూలేన భిన్నా భస్మత్వ మాగతా ఓం.......... ౧౫॥ ఓం.......... తతః పరశుహస్తం త మాయాంతం దైత్యపుంగవం ఆహత్య దేవీ బాణౌఘైరపాతయత భూతలే ఓం.......... ౧౬॥ ఓం.......... తస్మిన్నిపతితే భూమౌ నిశుంభే భీమవిక్రమే భ్రాతర్యతీవ సంక్రుద్ధః ప్రయయౌ హంతుమంబికాం ఓం.......... ౧౭॥ ఓం.......... సరథ

తాత్పర్యము

చేత ఛేదించి యా యిద్దరి రాక్షసుల శుంభనిశుంభుల యావయవములయందు ఘోరశస్త్రములచేత తాడనచేసెను ౧౦॥ శుంభుడు తీక్ష్ణమైన ఖడ్గమును ప్రకాశించెడు డాలును తీసుకొని దేవి యుత్తమవాహనమైన సింహమును కపాలమున కొట్టెను ౧౧॥ వాహనమును కొట్టిన వెంటనే క్షురప్రేణ యను మంగలికత్తివంటి ముఖముగల బాణవిశేషముతో శుంభునియొక్క యుత్తమఖడ్గమునున్ను అష్టచంద్రికమును డాలునున్ను దేవి ఛేదించెను ౧౨॥ డాలుఖడ్గములు విరిగిపోయి నందున యా రాక్షసుడు శక్తిని వేశెను ఎదురుగ వచ్చుచున్న శక్తినికూడ చక్రముచేత రెండుగా జేసెను ౧౩॥ కోపమువల్ల బిగ్గరగా యరచి నిశుంభ రాక్షసుడు శూలమును తీసుకొని వేసెను ఆ వచ్చుచున్న శూలమును గూడా పిడిగ్రుద్దుచే దేవిచూర్ణము జేసెను ౧౪॥ నిశుంభుడు గదను త్రిప్పి చండికపై వేసెను గాని అదియును దేవి త్రిశూలముచేత విరిగి భస్మమాయెను ౧౫॥ పిమ్మట గండ్రగొడ్డలి ధరించి వచ్చెడు దైత్యశ్రేష్ఠుని బాణసమూహముచేత కొట్టి భూమిపై పడవేశెను మూర్ఛ జెందెను ౧౬॥ భయంకర పరాక్రమవంతుడైన నిశుంభుడు భూమిపైపడిపోవడముతోనే తోబుట్టిన శుం

మూలమ్

స్తథాత్యుచ్చై గృహీత పరమాయుధైః భుజై రష్టాభి
రతులై ర్వ్యాప్యాశేషం బభౌ నభః ఓం.......... ౧౮॥
ఓం.......... తమాయాన్తం సమాలోక్య దేవీశంఖ మవాద
యత్ జ్యాశబ్దంచాపి ధనుష శ్చకారాతీవ దుస్సహం
ఓం.......... ౧౯॥ ఓం.......... పూరయామాస కకుభో ని
జఘంటా స్వనేనచ సమస్తదైత్య సైన్యానాం తేజోవధ వి
ధాయినా ఓం.......... ౨౦॥ ఓం.......... తతఃసింహో మ
హానాదై స్త్యాజితేభ మహామదైః పూరయామాస గగనం
గాంతథైవ దిశోదశ ఓం.......... ౨౧॥ ఓం.......... తతఃకా
లీ సముత్పత్య గగనం క్ష్మా మతాడయత్ కరాభ్యాం తన్ని
నాదేన ప్రాక్స్వనాస్తే తిరోహితాః ఓం.......... ౨౨॥
ఓం.......... అట్టాట్టహాస మశివం శివదూతీ చకారవా తైః
శబ్దై రసురాస్త్రేసుః శుంభః కోపం పరంయయౌ ఓం........
౨౩॥ ఓం.......... దురాత్మన్ తిష్ఠ తిష్ఠేతి వ్యాజహారాంబి
కాయదా తదాజయే త్యభిహితం దేవైరాకాశ సంస్థితైః
ఓం.......... ౨౪॥ ఓం.......... శుంభేనాగత్య యాశక్తి

తాత్పర్యము

భుడు మిక్కిలి కోపవంతుడయి యంబికను చంపుటకు వెళ్ళెను
౧౭॥ శుంభుడు మిక్కిలి ఔన్నత్యముయిన రథాధిరూఢుడయి
సమానరహితమైన యెనిమిది హస్తములచేతను ధరించబడిన
శ్రేష్టాయుధములతో సమస్త యాకాశమండలమును ప్రకా
శించెను ౧౮॥ శుంభుడు వచ్చుటను చూచి దేవి శంఖము
పూరించివింటి అల్లెత్రాటి నాదమును మిక్కిలి భరించశక్య
ముగానిదిగా చేసెను ౧౯॥ సమస్త రాక్షససేనయొక్క తేజస్సు
ను విహీనపరచెను తన ఘంటా నాదముచేత దేవి దిశలను
నిండింపచేసెను ౨౦॥ పిమ్మట సింహము గజముల మహామ
దమును పారద్రోలెడు నాదముచేత భూమ్యంతరిక్షాకాశము
లున్ను దశదిశలున్ను నిండింపజేసెను ౨౧॥ పిమ్మట కాళీ
యాకాశమున కెగిరిదుమికి భూమ్యాకాశములను హస్తము
లచేత కొట్టగా యాధ్వనిచేత పూర్వపు శంఖజ్యా ధ్వనులు
వినబడకపోయెను ౨౨॥ శివదూతీశక్తి అమండల కరమైన
(అనగా శత్రువులను భయపెట్టెడు) కెట్టవరుపులు వేయ
గా నాశబ్దములచే రాక్షసులు వణకిరి శుంభుడు మిక్కిలి కో
పవంతుడయ్యెను ౨౩॥ హే దురాత్మ వుండు వుండుమని
యంబిక పలికిన సమయమున ఆకాశమండలమునందున్న దేవ

మూలమ్.

ముక్తాభిర్జ్వాలాభిరతి భీషణా ఆయాంతీ వహ్నికూటాభా సాని
నిరస్తా మహోల్కయా ఓం............ ౨౫॥ ఓం............ సిం
హనాదేన శుంభస్య వ్యాప్తం లోకత్రయాంతరం నిర్ఘాత
నిస్వనో ఘోరో జితవా నవనీపతే ఓం......... ౨౬॥
ఓం........... శుంభముక్తా న్ఛరాన్ దేవీ శుంభ స్తత్ప్రహితా
న్ఛరాన్ చిచ్ఛేద స్వశరైరుగ్రైః శతశోథ సహస్రశః
ఓం.......... ౨౭॥ ఓం............ తతః సాచణ్డికా క్రుద్ధా శూ
లేనాభి జఘానతం సతదాభి హతో భూమౌ మూర్ఛితో
నిపపాతహ ఓం .... ౨౮॥ ఓం.......... తతోనిశుంభ
సంప్రాప్య చేతనామాత్త కార్ముకః ఆజఘాన శరై ర్దేవీం
కాళీం కేసరిణం తథా ఓం......... ౨౯॥ ఓం........... పున
శ్చకృత్వా బాహూనామయుతం దనుజేశ్వరః చక్రాయుధై
శ్చ దితిజ శ్ఛాదయామాస చణ్డికాం ఓం.......... ౩౦॥
ఓం........... తతో భగవతీ క్రుద్ధా దుర్గాదుర్గార్తి నాశినీ

తాత్పర్యము

తులు జయజయయనిపలికిరి ౨౪॥ శుంభునువచ్చి నతిభయం
కరమైన జ్వాలలచేత వెలిగెడు శక్తిని విడువ యగ్నిపుంజము
కాంతితో సమముగానది వచ్చుచుండ యా దేవి మహో
ల్కానామకశక్తిచేత దానిని సంహరించెను ౨౫॥ శుంభుని
కంఠగర్జనచే మూడులోకములను వ్యాపించి భయంకరమై
న పిడుగుధ్వనిని పుట్టి హే రాజ పిడుగుధ్వనిని కూడా జయించెను॥
౨౬॥ శుంభునిచే వేయబడిన బాణములు దేవియొక్క యుగ్ర
బాణములచేతనున్ను దేవిచే వేయబడిన బాణములు శుంభు
యుగ్రబాణములచేతను పరస్పరము నూరువిధములుగాని
వేయువిధములుగా చేదించబడెను ౨౭॥ పిమ్మట చండిక కోప
వంతురాలయి వానిని శూలముచేత పొడిచినందున శుంభు
డు దెబ్బదిని మూర్ఛపోయి భూమిమీద పడెను ౨౮॥ నిశుం
భుడు మూర్ఛదేలి తిరిగ చేతనముపొంది ధనస్సునుధరించి
బాణములచేత దేవినిన్ని కాళికనున్ను సింహమునున్ను కొ
ట్టెను ౨౯॥ యింకను దితిజపుత్త్రుడయిన రాక్షసరాజు మా
యావిగనుక పదివేల హస్తములను ధరించి పదివేల చక్ర
యుధములతో చండికను కప్పివేసెను ౩౦॥ పిమ్మట దుస్స
హమైన శస్త్రములను పోగొట్టెడు దుర్గాదేవి కోపముచేసికొని

మూలమ్

ఛిచ్ఛేద తాని చక్రాణి స్వశరైః సాయకాంశ్చతాన్ ఓం......
౩౧॥ ఓం.......... తతో నిశుంభో వేగేన గదా మాదాయ
చణ్డికాం అభ్యధావత వై హంతుం దైత్యసేనా సమావృతః
ఓం.......... ౩౨॥ ఓం.......... తస్యాపతత ఏవాశు గదాం
చిచ్ఛేద చణ్డికా ఖడ్గేన శితధారేణ సచశూలం సమాదదే
ఓం.......... ౩౩॥ ఓం.......... శూలహస్తం సమాయాంతం
నిశుంభ మమరార్దనం హృదివివ్యాధ శూలేన వేగావిద్ధేన
చణ్డికా ఓం.......... ౩౪॥ ఓం.......... భిన్నస్య తస్య శూ
లేన హృదయా న్నిసృతో ఽపరః మహాబలో మహావీర్య
స్తిష్ఠేతి పురుషో ఽవదన్ ఓం.......... ౩౫॥ ఓం..........
తస్య నిష్క్రామతో దేవీ ప్రహస్య స్వనవత్తతః శిరశ్చిచ్ఛేద
ఖడ్గేన తతో ఽసా వపతద్భువి ఓం.......... ౩౬॥ ఓం......
తతః సింహశ్చఖాదోగ్ర దంష్ట్రాక్షుణ్ణ శిరోధరాన్ అసు
రాం స్తాంస్తదా కాళీ శివదూతీ తథాపరాన్ ఓం..........
౩౭॥ ఓం.......... కౌమారీ శక్తి నిర్భిన్నాః కేచిన్నేశు ర్మ
హాసురాః బ్రహ్మాణి మంత్రపూతేన తోయేనాన్యే నిరాకృ
తాః ఓం.......... ౩౮॥ ఓం.......... మాహేశ్వరీ త్రిశూలేన

తాత్పర్యము

తన బాణముల చేత యా చక్రములనున్ను వాని బాణముల
నున్ను ఛేదించెను ౩౧॥ ఆ సమయమున నిశుంభుడు శీఘ్ర
ముగా గదను తీసుకొని రాక్షససేనతో కూడుకొని చండికను
చంపుటకు యెదురుగ పరుగిడెను ౩౨॥ వాడు వేసినగద వ
చ్చుచుండ చండికాదేవి తీక్ష్ణధారగల ఖడ్గము చేత శీఘ్రము
గా దానిని ఛేదించెను వాడు తిరిగి శూలమును దీసుకొనెను
౩౩॥ శూలపాణియై వచ్చెడు నిశుంభ దైత్యుని చండికాదేవి
తన శూలము చేత యతిశీఘ్రముగా హృదయమున పొడిచి
చంపెను ౩౪॥ శూలము చేత హతమైన నిశుంభుని వక్షము
నుండి మరి వక పురుషుడు మహాబలశాలియు వరాక్రమవం
తుడును పుట్టి దేవిని వుండువుండనిపలికెను ౩౫॥ వాడు పు
ట్టుటతోనే దేవి నాదపూర్వకముగా నవ్వి పిమ్మట ఖడ్గము
చేత వాని శిరస్సును ఖండించెను వాడు భూమిపై పడెను
౩౬॥ పిమ్మట సింహము తీక్ష్ణదంతముల చేత రాక్షసుల శిర
స్సులు నములుచున్న కాళీశివదూతీ శక్తులు యితర రాక్ష
సులను తినిరి ౩౭॥ కొందరు రాక్షసులు కౌమారీ శక్త్యాయు
ధము చే కొట్టబడి మృతులయిరి బ్రహ్మాణీశక్తి మంత్రోదక
ముచే కొందరు రాక్షసులు నశించిరి ౩౮॥ మాహేశ్వరీ

మూలమ్.

భిన్నాః పేతు స్తథాపరే వారాహీ తుండఘాతేన కేచిచ్చూర్ణీకృతాభువి ఓం........... ౩౯। ఓం........... ఖండం ఖండం చ చక్రేణ వైష్ణవ్యా దానవాః కృతాః వజ్రేణ చైంద్రీ హస్తాగ్ర విముక్తేన తథాపరే ఓం........... ౪౦। ఓం........... కేచిద్వినేశు రసురాః కేచిన్నష్టా మహాహవాత్ భక్షితాశ్చాపరే కాళీ శివదూతీ మృగాధిపైః ఓం........... ౪౧।

తాత్పర్యము

శక్తి త్రిశూలముచేత మఱికొందరు హతమైపడిపోయిరి వారాహీశక్తి ముట్టెపోటుచేత కొందరు చూర్ణమాయి భూమిపైపడిరి ౩౯। వైష్ణవీశక్తి తనచక్రముచేతను ఇంద్రశక్తి యొక్క హస్తాగ్రముచే విడువబడిన వజ్రాయుధముచేతను మఱికొందరు రాక్షసులు తునకలు తునకలుగా చేయబడిరి. ౪౦। కొందరు రాక్షసులు మహాయుద్ధమువల్ల నశించిరి కొందరుపాఱిపోయిరి మఱికొందఱు కాళికాదేవిచేతను శివదూతిచేతను సింహముచేతను తినబడిరి ౪౧।

ఇతిశ్రీ నిశుంభ వధోనామ నవమోఽధ్యాయః ఉవాచ ౧। శ్లోకాః। ౩౯। ఏవం। ౪౧। ఏవమాదితః ౫౪౩।

ఓం........... ఋషిరువాచ ఓం........... ౧। ఓం........... నిశుంభం నిహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణసమ్మితం హన్యమానం బలం చైవ శుంభః క్రుద్ధోఽబ్రవీ ద్వచః ఓం........... ౨। ఓం........... బలావలేపా ద్దుష్టే త్వం మాదుర్గే గర్వమావహ అన్యాసాం బలమాశ్రిత్య యుద్ధ్యసే యాతిమానినీ ఓం........... ౩। ఓం........... దేవ్యువాచ ఓం........... ౪। ఓం........... ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కా మమాపరా

ఋషిపలికెను ౧। ప్రాణసమానుడై తోబుట్టువయిన నిశుంభుడు చంపబడుటయును సేననశించుటయుచూచి శుంభుడు క్రోధముతో పలికెను ౨। హే దుర్గే దుష్టె బలగర్వము వల్ల యహంకారమును పొదకుము యితర శక్తుల బలమునాశ్రయించి యుద్ధముచేయుచు మున్నదానవుదు మున్నావు ౩। దేవిపలికెను ౪। యీ జగత్తునందు నేనొక్కదాననేయున్నాను నాకన్నను వేరు యెవరుగలరు హే దుష్ట నా యొక్క

మూలమ్

పశ్యైతా దుష్ట మయ్యేవ విశంత్యో మద్విభూతయః
ఓం .... ౫॥ ఓం......... తతః సమస్తాస్తా దేవ్యో బ్ర
హ్మాణీ ప్రముఖాలయం తస్యా దేవ్యాస్తనౌ జగ్ముః ఏకైవాసీ
త్తదాంబికా ఓం......... ౬॥ ఓం......... దేవ్యువాచ
ఓం......... ౭॥ ఓం......... అహం విభూత్యా బహుభిరి
హరూపైర్యదాస్థితా తత్సంహృతం మయైకైవ తిష్ఠామ్యా
జౌ స్థిరోభవ ఓం......... ౮॥ ఓం......... ఋషిరువాచ
ఓం......... ౯॥ ఓం......... తతః ప్రవవృతే యుద్ధం దే
వ్యాః శుంభస్య చోభయోః పశ్యతాం సర్వదేవానామసు
రాణాంచ దారుణం ఓం......... ౧౦॥ ఓం......... శర
వర్షైః శితైః శస్త్రైస్తథాస్త్రైశ్చైవ దారుణైః తయోర్యుద్ధ
మభూద్భూయః సర్వలోకభయంకరం ఓం......... ౧౧॥
ఓం......... దివ్యాన్యస్త్రాణి శతశో ముముచే యాన్యథాం
బికా బభంజ తాని దైత్యేంద్రస్తత్ప్రతీఘాతకర్తృభిః
ఓం......... ౧౨॥ ఓం......... ముక్తాని తేన చాస్త్రాణి ది
వ్యాని పరమేశ్వరీ బభంజ లీలయైవోగ్రహుంకారోచ్చా
రణాదిభిః ఓం......... ౧౩॥ ఓం......... తతః శరశతైర్దేవీ

తాత్పర్యము

శక్తులు అవతారములు నాయందే ప్రవేశించుటచూడుము
౫॥ పిమ్మట బ్రహ్మాణీ మొదలయిన సమస్తశక్తులు నా దేవి
యొక్క శరీరమున ప్రవేశించినంతట యంబిక వంటరిగా నిల
చి ౬॥ దేవి పలికెను ౭॥ నేను నాయొక్క శక్తిచేత యీ
స్థలమున రూపముచేతనుంటిని అవి యున్నియు నాయందే
లయము జేసి నిలచితిని యుద్ధమున నీవు స్థిరుడవుగమ్ము ౮॥
ఋషిపలికెను ౯॥ పిమ్మట దేవీ శుంభులకు యుద్ధ కీసి సమ
స్త దేవదానవులు చూచుచుండ ఘోరమైన యుద్ధము జరిగె
ను ౧౦॥ వారిద్దరికిని బాణవర్షముచేతను పిమ్మట తీక్ష్ణశ
స్త్రములచేతను ఘోరమైన యస్త్రములచేతను సర్వలోక
భయంకరమైన యుద్ధము పైపైజరిగెను ౧౧॥ అంబిక విడచిన
నూర్లకొలది దివ్యాస్త్రములను శుంభుడు వాటికి ప్రతిహత
మైన యస్త్రములచే వాటిని ఛేదించెను ౧౨॥ శుంభునిచే వి
డువబడిన దివ్యాస్త్రములను పరమేశ్వరి భయంకరమైన
హుంకారము మొదలయిన యుచ్చారణలచేత యవలీలగా
చూర్ణము చేసెను ౧౩॥ పిమ్మట యీ రాక్షసుడయిన శుం
భుడు రూరు బాణములచేత దేవిని కప్పివేసెను ఆమెయును
కోపముచేత బాణములతో వాని ధనస్సును ఛేదించెను ౧౪॥

మూలమ్

మాంఛాదయత సోఽసురః సాఽపి తత్కుపితా దేవీధనుశ్చిచ్ఛేద చేషుభిః ఓం.......... ౧౪ ఓం........... ఛిన్నే ధనుషి దైత్యేంద్రస్తథా శక్తిమథాదదే చిచ్ఛేద దేవీ చక్రేణ తామప్యస్య కరేస్థితాం ఓం.......... ౧౫ ఓం.......... తతః ఖడ్గముపాదాయ శతచంద్రం చ భానుమత్ అభ్యధావత్తదా దేవీం దైత్యానామధిపేశ్వరః ఓం.......... ౧౬ ఓం.......... తస్యాపతత ఏవాశు ఖడ్గం చిచ్ఛేద చండికా ధనుర్ముక్తైః శితైర్బాణైశ్చర్మ చార్కకరామలం ఓం.......... ౧౭ ఓం........... హతాశ్వః స తదా దైత్యశ్ఛిన్నధన్వా విసారథిః జగ్రాహ ముద్గరం ఘోరమంబికానిధనోద్యతః ఓం.......... ౧౮ ఓం.......... చిచ్ఛేదాపతతస్తస్య ముద్గరం నిశితైః శరైః తథాపి సోఽభ్యధావత్తాం ముష్టిముద్యమ్య వేగవాన్ ఓం........... ౧౯ ఓం.......... స ముష్టిం పాతయామాస హృదయే దైత్యపుంగవః దేవ్యాస్తం చాపి సా దేవీ తలేనోరస్యతాడయత్ ఓం.......... ౨౦ ఓం.......... తలప్రహారాభిహతో నిపపాత మహీతలే స దైత్యరాజః సహసా పునరేవ తథోత్థితః ఓం.......... ౨౧ ఓం.......... ఉత్పత్య చ ప్రగృహ్యోచ్చైర్దేవీం

తాత్పర్యము

ధనస్సు విరిగినమీదట దైత్యరాజు శక్తియను ఆయుధము తీసికొనినంతలో వానిచేతులోనున్న శక్తినిన్ని చక్రముచేత దేవి ఖండించెను ౧౫॥ పిమ్మట దైత్యరాజు శుంభుడు ఖడ్గమున్ను సూర్యునివలె ప్రకాశమానమైన శతచంద్రనామక డాలున్ను తీసికొని దేవినిగూర్చి పరుగెత్తెను ౧౬॥ పైబడెడు శుంభుని చండికాదేవి శీఘ్రముగా ధనస్సుచే విడువబడిన తీక్ష్ణబాణములచేత ఖడ్గమునున్ను సూర్యకిరణములవలె ప్రకాశించెడు డాలునున్ను చెదించెను ౧౭॥ యీరాక్షసుడు తన యశ్వములను ధనస్సును రథమును చెదించబడినవాడై యంబికను సంహరించు యత్నమున భీకరమైన ముద్గరాయుధమును తీక్ష్ణబాణములచేత దేవి చెదించెను అయినను శుంభుడు దేవినిగూర్చి పిడికిలి ధరించి శీఘ్రముగా పరుగెత్తి ౧౯॥ రాక్షసరాజు దేవి హృదయమున పిడిగ్రుద్దు గ్రుద్దెను యీ దేవియును వానిని తన యరచేతితో వక్షమును చరిచెను ౨౦॥ చెదరుపుబడి భూమిపై బడినవాడయ్యును యీరాక్షసరాజు సాహసముతో తిరిగి లేచినిలచెను ౨౧॥ లేచి దేవినిబట్టుకొని మిక్కిలి యెత్తుగల యాకాశమును పొందెను అక్కడయును చండిక యంతరాళమునవాని శుం

మూలమ్

గగనమాస్థితః తత్రాపి సా నిరాధారా యుయుధే తేన చణ్డికా ఓం.......... ౨౨॥ ఓం.......... నియుద్ధం ఖే తదా దైత్యశ్చణ్డికా చ పరస్పరం చక్రతుః ప్రథమం సిద్ధ మునివిస్మయ కారకం ఓం.......... ౨౩॥ ఓం.......... తతో నియుద్ధం సుచిరం కృత్వా తేనాంబికా సహ ఉత్పాత్య భ్రామయామాస చిక్షేప ధరణీ తలే ఓం.......... ౨౪॥ ఓం.......... స క్షిప్తో ధరణీం ప్రాప్య ముష్టిముద్యమ్య వేగతః అభ్యధావత దుష్టాత్మా చండికా నిధనేచ్ఛయా ఓం.......... ౨౫॥ ఓం.......... తమాయాన్తం తతో దేవీ సర్వదైత్య జనేశ్వరం జగత్యాం పాతయామాస భిత్త్వా శూలేన వక్షసి ఓం.......... ౨౬॥ ఓం.......... స గతాసుః పపాతోర్వ్యాం దేవీశూలాగ్ర విక్షతః చాలయన్ సకలాం పృథ్వీం సాబ్ధిద్వీపాం సపర్వతాం ఓం.......... ౨౭॥ ఓం.......... తతః ప్రసన్న మఖిలం హతే తస్మిన్ దురాత్మని జగత్స్వాస్థ్య మతీవాప నిర్మలం చాభవన్నభః ఓం.......... ౨౮॥ ఓం.......... ఉత్పాత మేఘాః సోల్కా యే ప్రాగాసంస్తే శమంయయుః సరితో మార్గవాహిన్య స్తథాసంస్తత్ర పాతితే ఓం.......... ౨౯॥ ఓం.......... తతో దేవగణాః సర్వే హర్ష నిర్భర మానసాః బభూవు

తాత్పర్యము

భునితో యుద్ధము చేసెను ౨౨॥ దేవీ శుంభులు పరస్పరమాకాశమున సిద్ధులును మునులును మహా ఆశ్చర్యమును పొందగా ప్రథమమున బాహుయుద్ధము చేసిరి ౨౩॥ పిమ్మట యంబిక వానితో లెస్సగా బాహుయుద్ధము చేసి శుంభుని మిత్తి త్రిప్పి భూమిపై బడవేసెను ౨౪॥ వాడు భూమిపై బడియు పిడికిలి ధరించి దురాత్ముడయిన రాక్షసుడు చండికను చంపుటకై శీఘ్రముగా పైకి పరుగెత్తెను ౨౫॥ ఆ వచ్చెడు సమస్త రాక్షసులకు రాజైన శుంభుని దేవీ శూలముచేత వక్షమును పగులచీల్చి భూమిపై పడవేసెను ౨౬॥ శుంభుడు దేవీశూలముచేత పొడువబడి ప్రాణములు పోయినవాడై సమస్త పృథ్వీ సముద్రద్వీపములు పర్వతములతోగూడ చలించునటుల భూమిపై పడెను ౨౭॥ దురాత్ముడయిన శుంభుడు నశించిన వెంటనే సమస్తమున్ను నిర్మలత్వము జెందెను జగత్తు స్వస్థచిత్తము నొందె నాకాశము నిర్మలమయ్యెను ౨౮॥ వాడు నశించుటచే తత్పూర్వము పిడుగుతో కూడిన మేఘములు శాంతి జెందెను నదులు తమమార్గముగా ప్రవహించెను ౨౯॥ ఆ సమయమున సమస్త దేవగణములును వాడు నశించుటచె సంతోషముతో నిండిన మనస్కులయిరి

మూలము.	తాత్పర్యము
నిహతే తస్మిన్ గంధర్వా లలితం జగుః ఓం............ ౩౦॥ ఓం.......... అవాదయం స్తథైవాన్యే ననృతుశ్చాప్సరో గణాః వవుఃపుణ్యా స్తథావాతాః సుప్రభోఽభూద్దివాకరః ఓం........ ... ౩౧॥ ఓం........... జజ్వలుశ్చాగ్నయః శాంతా శాంతా దిగ్జనిత స్వనాః ఓం........... ౩౨॥	గంధర్వులు మనోహరముగా పాడిరి ౩౦॥ యితర గంధర్వులు వాద్యములు జేసి రప్సరసగణములు నృత్యము జేసిరి వాయువు చల్లగా వీచెను సూర్యుడు దివ్యప్రకాశవంతుడయ్యెను ౩౧॥ చల్లారిపోయిన హోమాగ్నులు జ్వలించెను అనగా యాగాదులు తిరిగి ప్రారంభమయ్యెను దిక్కులయందు బుట్టిన ధ్వనులు సమసెను ౩౨॥

ఇతిశ్రీ శుంభ వధోనామ దశమోధ్యాయః ఉవాచ ౪॥ శ్లోకాః ౨౭॥ ఏవం ౩౨॥ ఏవమాదితః ౫౭౫॥

ఓం.......... ఋషిరువాచ ఓం........... ౧॥ ఓం........... దేవ్యా హతే తత్ర మహాసురేంద్రే సేంద్రాః సురా వహ్నిపురోగమాస్తాం కాత్యాయనీం తుష్టువురిష్టలాభా ద్వికాశి వక్త్రాబ్జ వికాశితాశాః ఓం....... ౨॥ * × + × * ఓం....... దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతోఽఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహివిశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య ఓం.......... ౩॥ ఓం... .... ఆధారభూతా జగతస్త్వమేకా మహీస్వరూపేణ యతః స్థితాసి అపాం స్వరూప స్థితయా త్వయైత దాప్యాయతే కృత్స్నమలంఘ్యవీర్యే ఓం.......... ౪॥	ఋషిపలికెను ౧॥ దైత్యేంద్రుడు దేవిచే హతుడయినందున తమ యిష్టసంపూర్తియాయెనని వికసించిన ముఖములచే దిశలు వెలుగుచుండ దేవతలింద్రాగ్నులను ముందిడుకొని కాత్యాయని దేవిని స్తుతించిరి ౨॥ శరణాగతుల దుఃఖమును పోగొట్టెడు హేదేవి యనుగ్రహింపుము హే సంపూర్ణ జగత్తునకు మాతా నీ యనుగ్రహింపుము హే విశ్వేశ్వరి యనుగ్రహింపుము జగత్తును రక్షింపుము హే దేవి చరాచరముల కీశ్వరివి నీవ ౩॥ జగత్తున కాధారభూతురాలవు నీవ గనుక పృథ్వీరూపమున తేజరిల్లుచున్నావు హే యలవరాక్రమదేవి

మూలమ్

ఓం........... త్వం వైష్ణవీశక్తి రనంతవీర్యా విశ్వస్యబీజం పరమాసి మాయా సమ్మోహితం దేవి సమస్తమేత త్త్వం వై ప్రసన్నా భువిముక్తి హేతుః ఓం........... ౫॥ ఓం.......... విద్యాః సమస్తా స్తవదేవి భేదాః స్త్రియః సమస్తాః సకలా జగత్సు త్వయైకయా పూరిత మంబ యైతత్కాదే స్తుతిః స్తవ్యపరా పరోక్తిః ఓం........... ౬॥ ఓం........... సర్వభూతా యదా దేవీ స్వర్గముక్తి ప్రదాయినీ త్వం స్తుతా స్తుతయే కా వా భవంతి పరమోక్తయః ఓం........... ౭॥ ఓం........... సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే ఓం........... ౮॥ ఓం........... కలా కాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయినీ విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తుతే ఓం........... ౯॥ ఓం........... సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి న మో స్తు తే ఓం........... ౧౦॥ ఓం......... సృష్టిస్థితి వినాశానాం శక్తి భూ తే సనాతనీ

తాత్పర్యము

ముదకరూపముచేతనుండి నీవల్లనే యీ జగత్తు సంపూర్ణము గా వృద్ధిపొందుచున్నది ౪॥ అతులవీర్యవతివైన వైష్ణవీశక్తి వినీవ విశ్వమునకు బీజరూపిణివైన పరమమాయవునీవ సమస్త జగత్తును మోహింపజేసినదినీవ నీవభిముఖమయితివేని జగత్తున ముక్తికి కారణము ౫॥ సకలలోకములయందు హే దేవి సమస్తవిద్యలున్ను సమస్తస్త్రీలున్ను నీయొక్క భేద రూపములు జగత్తుయావత్తును నీచేనిండియున్నది స్తోత్రము చేతుము ౬॥ నీవుసర్వభూతస్వరూపవు పుణ్యలోకములు ముక్తిని యిచ్చుదానవు నీవు స్తుతించబడితివి నీ స్తుతికొరకు పరమోక్తులు యేవి ౭॥ సర్వజనహృదయములలో బుద్ధిరూపముచేనున్నదానవు నీవ హే దేవి స్వర్గముక్తులనిచ్చు నారాయణి నీకు నమస్కారము ౮॥ నిముషములు రెప్పపాట్లు మొదలు గాగల కాలస్వరూపముతో క్షయములు కల్పాంతము గలుగజేయుదానవు హే శక్తే జగత్తుయొక్క శాంత్యర్థము హే నారాయణి నీకు నమస్కారము ౯॥ హే సర్వమంగళరూపములకు మంగళస్వరూపే హే శివే సమస్త కోర్కెల నిచ్చుదానవ రక్షకీ త్ర్యంబికే గౌరీ నారాయణి నీకు నమస్కారము ౧౦॥ హే సృష్టి స్థితి వినాశములకు కారణ

మూలమ్

గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే ఓం.......... ౧౧। ఓం.......... శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే ఓం.......... ౧౨। ఓం.......... హంసయుక్త విమానస్థే బ్రహ్మాణీ రూపధారిణి కౌశాంభః క్షరికే దేవి నారాయణి నమోస్తుతే ఓం.......... ౧౩। ఓం.......... త్రిశూల చంద్రాహి ధరే మహావృషభ వాహినీ మహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే ఓం.......... ౧౪। ఓం.......... మయూర కుక్కుట వృతే మహాశక్తి ధరేనఘే కౌమారీ రూప సంస్థానే నారాయణి నమోస్తుతే ఓం.......... ౧౫। ఓం.......... శంఖచక్ర గదాశార్ఙ్గ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే ఓం.......... ౧౬। ఓం.......... గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే ఓం.......... ౧౭। ఓం.......... నృసింహరూపే ణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్య త్రాణసహితే నారాయణి నమోస్తుతే ఓం.......... ౧౮। ఓం.......... కిరీటిని మహా

తాత్పర్యము

రూపే సనాతనీ గుణాశ్రయే గుణమయే నారాయణి నీకు నమస్కారము ౧౧। హే శరణుజొచ్చినవారి దుఃఖమును పోగొట్టుటయందిచ్ఛగలదానా సమస్తజనుల పీడాపరిహారిణీ దేవి నారాయణి నీకునమస్కారము ౧౨। బ్రహ్మరూపము ధరించి హంసవిమానా రూఢవయి కుశతో నుదకముచల్లిన హే దేవి నారాయణి నీకు నమస్కారము ౧౩। మాహేశ్వరీరూపమున నుత్కృష్ట వృషభ వాహనారూఢవయి త్రిశూల చంద్ర సర్పములను ధరించిన హే నారాయణి నీకు నమస్కారము ౧౪। కౌమారీరూపమున పించయుక్తమైన నెమలిపై నెక్కికొని శుభాశక్తిని ధరించిన యనఘే హే నారాయణి నీకు నమస్కారము కుక్కుటధ్వజము పించపరము ౧౫। వైష్ణవీరూపమును ధరించి పరమాయుధములైన శంఖ చక్ర గదా శార్ఙ్గములను ధరించిన హే నారాయణి నీకు నమస్కారము ౧౬। వారాహిరూపమును ధరించిన హే శివే భయంకరమైన మహాచక్రమును ధరించినదాన కోరలచే పృథ్వి నియెత్తినదాన హే నారాయణి నీకు నమస్కారము ౧౭। భయంకరమైన నారసింహ రూపమున రాక్షసులను హింసించుటకు యత్నించి త్రిలోకములను రక్షించినదాన హే నా

మూలమ్

వజ్రే సహస్రనయనోజ్జ్వలే వృత్రప్రాణ హరే చైంద్రి నారా
యణి నమోస్తుతే ఓం.......... ౧౯। ఓం.......... శివదూతీ
స్వరూపేణ హతదైత్య మహాబలే ఘోరరూపే మహారావే
నారాయణి నమస్తుతే ఓం.......... ౨౦। ఓం.......... దం
ష్ట్రాకరాళ వదనే శిరోమాలా విభూషణే చాముణ్డే ముణ్డ
మథనే నారాయణి నమోస్తుతే ఓం.......... ౨౧। ఓం.......
లక్ష్మిలజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే మహారాత్రి
మహావిద్యే నారాయణి నమోస్తుతే ఓం.......... ౨౨।
ఓం........ మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి
నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమస్తుతే ఓం........
౨౩। ఓం.......... సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వి
తే భయేభ్య స్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే
ఓం........ ౨౪। ఓం.......... ఏతత్తే వదనం సౌమ్యం లోచన

తాత్పర్యము

రాయణి నీకు నమస్కారము ౧౮। హే కిరీటిని హే మహా
వజ్రాయుధమును ధరించినదాన వేయు నేత్రములతో ప్రకా
శించెడుదాన వృత్రాసుర ప్రాణములను హరించినదాన ఐం
ద్రీ హేనారాయణి నీకు నమస్కారము ౧౯। శివదూతి
స్వరూపమున సామర్థ్యమైన రాక్షస సైన్యమును హతము
చేసినదాన భయంకర రూపమును గలదాన మహానాదము
ను చేయుదాన యే నారాయణి నీకు నమస్కారము ౨౦।
కోరలచేత భీకరముగలదాన కపాలమాలికను ధరించినదాన
హేచాముండే ముండాసురుని వధించినదాన యే నారాయ
ణి నీకు నమస్కారము ౨౧। హేలక్ష్మి హేలజ్జె హేమహా
విద్యే హేశ్రద్ధారూపిణి హేపుష్టిరూపిని హేస్వధారూపిణి
హేనిశ్చల రూపిణి హేమహారాత్రి హేమహామాయె హే
నారాయణీ నీకు నమస్కారము ౨౨। హేబుద్ధిరూపే హే
సరస్వతీ హేశ్రేష్ఠే హే సత్వగుణాన్వితే హేరజోగుణవతీ
హే తామసరూపిని హేనిశ్చలే హే ఈశ్వరీ హేనారాయణి
యనుగ్రహింపుము నీకు నమస్కారము ౨౩। హే సమస్త
రూపే సమస్తమునకు ప్రభువైనదాన హే సమస్తశక్తియు
క్తే హేదేవి మమ్మును భయములనుండి రక్షింపుము హేదు

మూలమ్

త్రియ భూషితం పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని న
మోస్తుతే ఓం.......... ౨౫ ఓం.......... జ్వాలాకరాళ మ
త్యుగ్ర మశేషాసుర సూదనం త్రిశూలం పాతునో భీతే ర్భద్ర
కాళి నమోస్తుతే ఓం.......... ౨౬ ఓం.......... హిన
స్తి దైత్యతేజాంసి స్వనేనాపూర్య యాజగత్ సాఘంటా
పాతునో దేవి పాపేభ్యో నః సుతానివ ఓం.......... ౨౭
ఓం.......... అసురాసృగ్వసా పంక చర్చితస్తే కరోజ్జ్వలః
శుభాయ ఖడ్గో భవతు చండికే త్వాం నతావయం
ఓం.......... ౨౮ ఓం.......... రోగా నశేషా నపహంసి
తుష్టా రుష్టాతు కామా న్సకలా నభీష్టాన్ త్వామాశ్రితా
నాం నవిపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్ర
యాంతి ఓం.......... ౨౯ ఓం.......... ఏతత్కృతం య
త్కదనం త్వయాద్య ధర్మద్విషాం దేవి మహాసురాణాం
రూపైరనేకై ర్బహుధాత్మ మూర్తిం కృత్వాంబికే తత్ప్రక
రోతి కాన్యా ఓం.......... ౩౦ ఓం.......... విద్యాసు శా
స్త్రేషు వివేకదీపే ష్వాద్యేషు వాక్యేషు చ కాత్వదన్యా

తాత్పర్యము

హే సుగ్రె దేవి నీకు నమస్కారము ౨౪ త్రినేత్రములతో శో
భించెడు నీ సుందర ముఖము సమస్త భయములనుంచి మము
రక్షించుగాత హే కాత్యాయని నీకు నమస్కారము ౨౫
జ్వాలలచే భయంకరమై మిక్కిలి తీక్ష్ణమయి సర్వదైత్యులను
నశింపజేసెడు నీ త్రిశూలము మమ్ము భయములనుండి ర
క్షించుగాత హే భద్రకాళి నీకు నమస్కారము ౨౬ హే దే
వి జగత్తును తన ధ్వనిచేత నిండింపజేసి దైత్యుల తేజస్సు నశిం
పజేసెడు నీ ఘంటా పాపములనుండి మమ్ము కొడుకులవలె
రక్షించుగాత ౨౭ రాక్షస రక్త క్రొవ్వులనెడు బురదతో
కూడుకొని హస్తమున ప్రకాశించియున్న నీ ఖడ్గము శుభ
ములనిచ్చుగాత హే చండికే మేము నీకు నమస్కారము చే
యుచున్నాము ౨౮ హే దేవి ప్రసన్నురాలవయి సర్వరోగ
ములనున్న కోపమువచ్చెనేని సకలయభీష్ట కామములను
నశింపచేయుచున్నావు నిన్నాశ్రయించిన నరుల కాపదలు
లేవు నిన్నాశ్రయించిన వారలాశ్రయ భూతులగుచున్నారు
౨౯ హే యంబికే యనేకస్వరూపములను ధరించి ధర్మ
ద్వేషులయిన మహాసురులతో నీవు గాగ నేడు యుద్ధముచేసి
తివి హే దేవి యింతపని చేయు రెండవ స్త్రీ యెవరు ౩౦

మూలమ్

మమత్వ గర్తేతి మహాంధకారే విభ్రామయ త్యేతదతీవ విశ్వం ఓం............ ౩౧॥ ఓం............ రక్షాంసి యత్రోగ్ర విషాశ్చనాగా యత్రారయో దస్యుబలాని యత్ర దావానలో యత్ర తథాబ్ధిమధ్యే తత్రస్థితా త్వం పరిపాసి విశ్వం ఓం............ ౩౨॥ ఓం............ విశ్వేశ్వరీత్వం పరిపాసివిశ్వం విశ్వాత్మికా ధారయసీతి విశ్వం విశ్వేశవంద్యా భవతీ భవంతి విశ్వాశ్రయా యే త్వయిభక్తి నమ్రాః ఓం............ ౩౩॥ ఓం............ దేవీ ప్రసీద పరిపాలయ నోఽరిభీతే ర్నిత్యం యథాఽసురవధా దధునైవ సద్యః పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు ఉత్పాత పాక జనితాంశ్చ మహోప సర్గాన్ ఓం............ ౩౪॥ ఓం............ ప్రణతానాం ప్రసీద త్వం దేవివిశ్వార్తి హారిణి త్రైలోక్య వాసినా మీడ్యే లోకానాం వరదాభవ ఓం............ *×+×* ౩౫॥ ఓం........ దేవ్యువాచ ఓం............ ౩౬॥ ఓం............ వరదాహం సురగణా వరం యన్మనసే చ్ఛథ తంవృణుధ్వం ప్రయచ్ఛామి

తాత్పర్యము

జ్ఞానమను దీపము మొదలు మహావాక్యములయందును షట్ఛాస్త్రములయందును చతుర్దశ విద్యలయందును నీ కన్నను వేరెవరు యీ జగత్తు యావత్తును మమత్వమను మహాంధకారమునడియందు మిక్కిలి భ్రమింపజేయుచున్నావు ౩౧॥ యెక్కడెక్కడ రాక్షసులు తీక్ష్ణవిష సర్పములు శత్రువులు చోరసమూహములు దావానలములుండునో అక్కడక్కడయును సముద్రమధ్యమునను నీవుండిజగత్తును పాలించుచున్నావు ౩౨॥ నీవు విశ్వేశ్వరివై విశ్వమును పాలించుచున్నావు విశ్వరూపిణివై విశ్వము ధరించుచున్నావు విశ్వేశులచే వందనము జేయబడుచున్నావు నీ యందు భక్తిగలవారలు జగత్తుచే యాశ్రయించబడుచున్నారు ౩౩॥ హే దేవి ప్రసన్నురాలవయి మమ్మును శత్రుభయములనుండి యిప్పుడు రాక్షసులను వధించినరీతిని యెల్లప్పుడును వెంటనే రక్షింపుము సర్వజగతు యొక్క పాపములను న్ను యధర్మములచే పుట్టెడు మహామార్యాది భయములను శీఘ్రముగా శాంతిని జేయుము ౩౪॥ హే దేవి హేజగదాపత్తు నశింపజేయుదాన త్రిలోకములయందుండెడు వారలచె పూజింపబడుదాన శరణుజొచ్చిన వారలను కరుణింపుము సప్తలోకములకు వర

మూలమ్.

జగతాముపకారకం ఓం......... ౩౭। ఓం.........
దేవ్యువాచ ఓం......... ౩౮। ఓం......... సర్వాబాధా ప్రశ
మనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయాకార్య మ
స్మద్వైరి వినాశనం ఓం......... ౩౯। ఓం......... దేవ్యు
వాచ। ఓం......... ౪౦। ఓం......... వైవస్వతేన్తరే ప్రా
ప్తే అష్టావింశతిమే యుగే శుంభోనిశుంభ శ్చైవాన్యా వుత్ప
త్స్యేతే మహాసురా ఓం......... ౪౧। ఓం......... నన్దగో
పగృహేజాతా యశోదా గర్భసంభవా తతస్తౌ నాశయిష్యా
మి విన్ధ్యాచల నివాసినీ ఓం......... ౪౨। ఓం.........
పునరప్యతి రౌద్రేణ రూపేణ పృథివీతలే అవతీర్య హనిష్యా
మి వైప్రచిత్తాంస్తుదానవాన్ ఓం......... ౪౩। ఓం.........
భక్షయంత్యాశ్చ తానుగ్రాన్ వైప్రచితా న్మహాసురాన్,
రక్తదంతా భవిష్యంతి దాడిమీ కుసుమోపమా
ఓం......... ౪౪। ఓం......... తతోమాం దేవతాస్స్వర్గే
మర్త్యలోకేచ మానవాః స్తువంతో వ్యాహరిష్యంతి సతతం
రక్తదంతికాం ఓం......... ౪౫। ఓం......... భూయశ్చ శత

తాత్పర్యము

ము లోనగుము ౩౫। దేవి పలికెను ౩౬। హే దేవతలారా
జగదుపకారము కొరకు మీమనస్సుకు వచ్చిన వరమును కో
రిన నేను వరములిచ్చెదు దానను గనుక కోరిన దానిని యి
చ్చుచున్నాను ౩౭। దేవతలు పలికిరి ౩౮। హే యఖిలేశ్వ
రి త్రిలోకముల సర్వబాధలను శమింపజేసితివి యీ ప్రకా
రముగనే మా శత్రు సంహారము నీవు చేయవలెనని కోరుచు
న్నాము ౩౯। దేవి పలికెను ౪౦। యిరువై యెనిమిదవ యు
గమున వైవస్వత మన్వంతరము వచ్చినప్పుడు మరివక శుం
భ నిశుంభులను యిద్దరు మహారాక్షసులు పుట్టగలరు ౪౧।
నందుడను గొల్లనింట యశోదాగర్భమున బుట్టి యాసహ్యా
మున వింధ్య పర్వతవాసినై వారిద్దరికి సంహరించెదను ౪౨।
తిరిగి యతి భయంకరమైన రూపముతో పృథివియందవత
రించి విప్రచిత్తులను రాక్షసులను సంహరించెదను ౪౩। భ
యంకరులయిన యీ విప్రచిత్త రాక్షసులను భక్షణజేసి
దాడిమపుష్పమువలె యెఱుపు దంతములు గలదాన నయ్యెదను
౪౪। ఆ హేతువవలన స్వర్గమున దేవతలును మనుష్యలో
కమున జనులు నన్ను రక్తదంతికాయని యెల్లప్పుడు స్తోత్ర
ము చేయుచు వ్యవహరించుచురు ౪౫। తిరిగి నూరు సంవత్స

మూలమ్

వార్షిక్యా మనావృష్ట్యా మనంభసి మునిభిః సంస్తుతాభూమౌ
సంభవిష్యా మ్యయోనిజా ఓం............ ౪౬॥ ఓం..........
తతశ్శతేన నేత్రాణాం నిరీక్షిష్యామి యన్మునిం కీర్తయిష్యం
తి మనుజాః శతాక్షీ మితి మాం తతః ఓం.......... ౪౭॥
ఓం.......... తతోఽహ మఖిలంలోక మాత్మదేహ సముద్భవైః
భరిష్యామి సురాః శాకై రావృష్టేః ప్రాణ ధారకైః
ఓం........... ౪౮॥ ఓం.......... శాకంభరీతి విఖ్యాతిం తదా
యాస్యామ్యహం భువి తత్రైవచ వధిష్యామి దుర్గమాఖ్యం
మహాసురం ఓం.......... ౪౯॥ ఓం.......... దుర్గాదేవీతి వి
ఖ్యాతం తన్మేనామ భవిష్యతి పునశ్చాహం యదా భీమం
రూపంకృత్వా హిమాచలే ఓం.......... ౫౦॥ ఓం..........
రక్షాంసి క్షయయిష్యామి మునీనాం త్రాణకారణాత్ తదా
మాం మునయః సర్వే స్తోష్యంత్యా నమ్రమూర్తయః
ఓం.......... ౫౧॥ ఓం.......... భీమాదేవీతి విఖ్యాతం త
న్మేనామ భవిష్యతి యదారుణాఖ్య స్త్రైలోక్యే మహాబా
ధాం కరిష్యతి ఓం.......... ౫౨॥ ఓం.......... తదాహం
భ్రామరం రూపం కృత్వా సంఖ్యేయ షట్పదం త్రైలోక్యస్య
హితార్థాయ వధిష్యామి మహాసురం ఓం.......... ౫౩॥

తాత్పర్యము

రములు వర్షములు పడక నీరులేక మునులచేత స్తుతించబడి
అయోనిజగా భూమిపైపుట్టెదను ౪౬॥ పిమ్మట శతనేత్రము
లుగలదాననై యామునులను చూచెదను నప్పుడు మనుజు
లు నన్ను శతాక్షీయని భజించెదరు ౪౭॥ హే దేవతులారా
వర్షము పడువరకును ప్రాణములను నిలుపుశాకములను
నా దేహమున పుట్టించి యఖిలలోకములను రక్షించెదను
౪౮॥ అప్పుడు శాకంభరీయను ఖ్యాతిని భూమిపై పొందె
దను యా సమయముననే దుర్గుడను మహాసురుని సంహరిం
చెదను ౪౯॥ దుర్గాదేవియని ఖ్యాతి నామము గలుగగలదు
తిరిగి నేను హిమాచలమున భీకరరూపము దాల్చి ౫౦॥ ముని
లను రక్షించుటకై రాక్షసులను సంహరించెదను యా సమ
యమున సమస్తమునులు నన్ను భక్తిచే వంచబడిన కాయము
లతో స్తోత్రము చేయుదురు ౫౧॥ అందువలన భీమాదేవి
యని విఖ్యాతినామము నాకుగలుగుచున్నది అరుణాఖ్య
రాక్షసుడు త్రిలోకములను బాధించు నప్పుడు ౫౨॥ లెక్క
లేని తుమ్మెదరూపములను నేను ధరించి త్రిలోక రక్షణ
కొరకు నా మహాసురుని సంహరించెదను ౫౩॥ భ్రామరీ

మూలమ్.	తాత్పర్యము
ఓం.......... భ్రామరీతిచ మాంలోకా స్తదాస్తోష్యంతి సర్వతః అత్థా యదాయదా బాధా దానవోత్థా భవిష్యతి ఓం.......... ౫౪॥ ఓం.......... తదా తదావతీ ర్యాహం కరిష్యా మ్యరిసంక్షయం ఓం.......... ౫౫॥	యని లోకమునన్ను యెల్లప్పుడును స్తోత్రము చేసెదరు యీ ప్రకార మెప్పుడెప్పుడు రాక్షసులచే మీకు బాధకలుగునో ౫౪॥ అప్పుడప్పుడు నే యవతరించి మీ శత్రు సంహారమును జేయగలను ౫౫॥

ఇతిశ్రీ నారాయణీస్తుతిర్నామ ఏకాదశోధ్యాయః ఉవాచ ౪॥ అర్థ ౧॥ శ్లోకాః ౫౦॥ ఏవం ౫౫॥ ఏవమాదితః ౬౩౧॥

ఓం.......... దేవ్యువాచ ఓం.......... ౧॥ ఓం.......... ఏభిః స్తవైశ్చ మాంనిత్యం స్తోష్యతే యః సమాహితః తస్యాహం సకలాం బాధాం శమయిష్యా మ్యసంశయం ఓం.......... ౨॥ ఓం.......... మధుకైట భనాశంచ మహిషాసుర ఘాతనం కీర్తయిష్యంతి యేతద్వ ద్వధం శుంభ నిశుంభయోః ఓం.......... ౩॥ ఓం.......... అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచైక చేతసః శ్రోష్యంతిచైవ యేభక్త్యా మమమాహాత్మ్య ముత్తమం ఓం.......... ౪॥ ఓం.......... నతేషాం దుష్కృతం కించి ద్దుష్కృతోత్థా నచాపదః భవిష్యతి నదారిద్ర్యం నచైవేష్ట వియోజనం ఓం.......... ౫॥ ఓం.......... శత్రుతో నభయం తస్య దస్యుతో వా నరాజతః నశస్త్రానల	దేవివలికెను॥ ౧॥ యేమనుజుడు భక్తి శ్రద్ధతో నన్ను యీ స్తోత్రములచే స్తుతి చేసునో వాని సకలబాధలున్న నిస్సందేహముగా నేను పోగొట్టుచున్నాను ౨॥ మధుకైటభుల సంహారములను మహిషాసుర వధయును ఆ ప్రకారమే శుంభని శుంభుల సంహారము యష్టమి నవమి చతుర్దశులయందు స్థిరచిత్తులయి యెవరు స్తోత్రము చేయుదురో యీ నామాహాత్మ్యమును భక్తిచే నెవరు వినుచున్నారో ౩॥ ౪॥ వారలకు కొంచమైనను పాపము లేదు పాపముచేనుత్పన్నమయిన యాపదయును లేదు దారిద్ర్యమును గలుగదు స్నేహవియోగమును గలుగదు ౫॥ శత్రువులవల్లగాని దొంగలవల్లగాని రాజులవల్లగాని వానికి భయము లేదు శస్త్రాగ్ని యు

మూలమ్

తోయాఘా త్కథాబి త్సంభవిష్యతి ఓం.......... ౬।
ఓం.......... తస్మా న్మమైత న్మాహాత్మ్యం పఠితవ్యం సమా
హితైః శ్రోతవ్యంచ సదాభక్త్యాపరం స్వస్త్యయనం హితత్
ఓం.......... ౭॥ ఓం.......... ఉపసర్గా నశేషాంస్తు మహా
మారీ సముద్భవాన్ తథా త్రివిధ ముత్పాతం మాహాత్మ్యం
శమయేన్మమ ఓం.......... ౮। ఓం.......... యత్రైత త్పఠ్య
తే సమ్యఙ్ నిత్యమాయతనే మమ సదానత ద్విమోక్ష్యామి
సాన్నిధ్యం తత్రమేస్థితం ఓం.......... ౯। ఓం.......... బలి
ప్రదానే పూజాయా మగ్ని కార్యే మహోత్సవే సర్వంమమై
త చ్చరిత ముచ్చార్యం శ్రావమేవచ ఓం.......... ౧౦॥
ఓం.......... జానతా జానతా వాపి బలిపూజాం తథాకృతాం
ప్రతీక్షిష్యా మ్యహం ప్రీత్యావ హ్నిహోమం తథాకృతం
ఓం.......... ౧౧॥ ఓం.......... శరత్కాలే మహాపూజా క్రి
యతే యాచవార్షికీ తస్యాం మమైత న్మాహాత్మ్యం శ్రుత్వా
భక్తి సమన్వితః ఓం.......... ౧౨॥ ఓం.......... సర్వబాధా
వినిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన
భవిష్యతి నసంశయః ఓం.......... ౧౩॥ ఓం.......... శ్రుత్వా

తాత్పర్యము

దక ప్రవాహముతో గాని యెన్నిటికిని భయము గలుగనేర
దు ౬। గనుక యీనా మాహాత్మ్యము సావధానముగా యె
డ తెగని భక్తితో పఠము చేయతగినది వినదగినదియునగు
ను యేలనగా స్తుతులలో మిక్కిలి శ్రేష్టమయినది ౭। మహా
మారీవలనబుట్టు సమస్తోపద్రవములును త్రివిధసంతాపముల
ను నా మహాత్మ్యము శమింపజేయును ౮। యీ మహాత్మ్య
ము నా కొరకు యెక్కడ నిత్యము లెస్సగాపఠించుదురో
నాస్థలమును యెప్పుడును విడువను నేను సన్నిధిని వుందును
౯। కుమారీ మొదలయిన పూజా కాలమునను భాగాది
బలియిచ్చునప్పుడు హోమ మాదిమహోత్సవ కాలముల
యందు యీ నా చరిత్రము సంపూర్ణముగా పఠించదగినది
౧౦। తెలిగినవానితోగాని తెలియనివానితోగాని చేయబడి
న బలి పూజా హోమములను నేను ప్రీతితో గ్రహించు
చున్నాను ౧౧। ప్రతి సంవత్సరము శరత్కాల ప్రారంభ
మునచేయు మహాపూజలో యీ నా మాహాత్మ్యము భక్తి
పూర్వకముగావిని ౧౨। సమస్త బాధలు విడిపోయి నా ప్ర
సాదముచేత మనుజుడు ధనధాన్య సుతులతో కూడియుండు
ను యిందుకు సంశయములేదు ౧౩। మనుష్యుడు యీ నా

మూలమ్

మమైత న్మాహాత్మ్యం తథాచో త్పత్త్యయః శుభాః పరాక్ర
మం చ యుద్ధేషు జాయతే నిర్భయః పుమాన్ ఓం..........
౧౪॥ ఓం.......... రిపవః సంక్షయం యాంతి కల్యాణం
చోపపద్యతే నందతేచ కులంపుంసాం మాహాత్మ్యం మమ
శృణ్వతాం ఓం.......... ౧౫॥ ఓం.......... శాంతికర్మణి స
ర్వత్ర తథాదుఃస్వప్న దర్శనే గ్రహపీడా సుచోగ్రాసు మా
హాత్మ్యం శృణుయాన్మమ ఓం.......... ౧౬॥ ఓం..........
ఉపసర్గాః శమంయాన్తి గ్రహపీడాశ్చ దారుణాః దుస్స్వప్న
ంచ నృభిర్దృష్టం సుస్వప్న ముపజాయతే ఓం.......... ౧౭
ఓం.......... బాలగ్రహాభి భూతనాం బాలానాం శాంతి
కారకం సంఘాత భేదేచ నృణాం మైత్రీకరణ ముత్తమం
ఓం.......... ౧౮॥ ఓం.......... దుర్వృత్తానా మశేషాణాం
బలహాని కరంపరం రక్షోభూత పిశాచానాం పఠనాదేవ నా
శనమ్ ఓం.......... ౧౯॥ ఓం.......... సర్వం మమైత న్మా
హాత్మ్యం మమసన్నిధి కారకం పశుపుష్పార్ఘ్య ధూపైశ్చ
గంధదీపై స్తథోత్తమైః ఓం.......... ౨౦॥ ఓం.......... విప్రా
ణాం భోజనై ర్హోమైః ప్రోక్షణీయై రహర్నిశం అన్యై
శ్చ వివిధై ర్భోగైః ప్రదానై ర్వత్సరేణయా ఓం..........

తాత్పర్యము

యొక్క మాహాత్మ్యమును అటువలెనే మంగళకరమైన నా
యవతారములను యుద్ధములయందలి నా పరాక్రమమును
విని పురుషుడు భయ రహితుడగును ౧౪॥ నామహాత్మ్యము
వినుపురుషునకు శత్రు నాశనమగును క్షేమముగలుగును కుల
ముద్ధారమగును ౧౫॥ సమస్త శాంతి కర్మలయందును దుఃఖ
స్వప్న దర్శనమునను భయంకరమైన గ్రహపీడలయందును
నామాహాత్మ్యమును వినవలయును ౧౬॥ యుపద్రవములును
భయంకరమైన గ్రహబాధలను శాంతి పొందును మనుజులు
చూచిన దుఃస్వప్నము సుస్వప్నమగును ౧౭॥ బాలురకు బా
లగ్రహబాధ శాంతి పరచును మనుష్యుల పరస్పర విరోధ
మును పోగొట్టి స్నేహము కలుగజేయును ౧౮॥ సమస్త దురా
చారులకు మిక్కిలి బలహీనము చేయునదియును రాక్షస
భూత పిశాచములు పఠనమాత్రమున నాశనమగును ౧౯॥
యీ నా మహాత్మ్యము సర్వము నాసన్నిధిని యిచ్చును శ్రే
ష్టమయిన గంధ, పుష్ప, ధూప, దీప, యజ్ఞ, పశు అర్ఘ్య
ములనిచ్చి ౨౦॥ ప్రతి సంవత్సరము బ్రాహ్మణభోజన హో
మ యఖండాభిషేక దాన యితర పలువిధ భోగములు పగ
లు రాత్రులున్ను ౨౧॥ యేవి నా ప్రీతికొరకు చేయబడు

మూలమ్

౧౧॥ ఓం.......... ప్రీతిర్మే క్రియతే సాస్మిన్ సకృదుచ్చరి
తే శ్రుతే శ్రుతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్ఛతి
ఓం.......... ౧౨॥ ఓం.......... రక్షాం కరోతి భూతేభ్యో జ
న్మనాం కీర్తనం మమ యుద్ధేషు చరితం యన్మే దుష్టదైత్య
నిబర్హణం ఓం.......... ౧౩॥ ఓం.......... తస్మిఞ్ఛ్రుతే
వైరికృతం భయం పుంసాం నజాయతే యుష్మాభిః స్తుతయో
యాశ్చ యాశ్చ బ్రహ్మర్షిభిః కృతాః ఓం.......... ౧౪॥
ఓం.......... బ్రహ్మణాచ కృతాస్తాస్తు ప్రయచ్ఛంతి శుభాం
మతిం అరణ్యే ప్రాంతరే వాపి దావాగ్ని పరివారితః
ఓం.......... ౧౫॥ ఓం.......... దస్యుభిర్వావృతః శూన్యే
గృహీతో వాపి శత్రుభిః సింహవ్యాఘ్రానుయాతోవా వ
నేవా వనహస్తిభిః ఓం.......... ౧౬॥ ఓం.......... రాజ్ఞాక్రు
ద్ధేనచాజ్ఞప్తో వధ్యో బంధగతోపివా ఆఘూర్ణితో వావా
తేన స్థితః పోతే మహార్ణవే ఓం.......... ౧౭॥ ఓం.......... పత
త్సుచాపి శస్త్రేషు సంగ్రామే భృశదారుణే సర్వాబాధాసు
ఘోరాసు వేదనాభ్యర్దితోపివా ఓం.......... ౧౮॥
ఓం.......... స్మరన్మమైతచ్చరితం నరోముచ్యేత సంకటాత్

తాత్పర్యము

చున్నవో నవియును నొకానొకప్పుడు యీ మాహాత్మ్యము
పఠించినందున వినినందున నాకు ప్రీతియగును వినినంతనే
పాపములను పోగొట్టును యారోగ్యముల నిచ్చును ౧౨॥
నా యవతారముల చరిత్రను భూతబాధనుండి రక్షించును
దుష్టదైత్య నాశనకరమైన నా చరిత్రము యుద్ధములయందు
౧౩॥ మీచేతను బ్రహ్మఋషుల చేతను చేయుబడిన స్తోత్ర
ములు వినిన పురుషులకు శత్రువుల భయము గలుగదు ౧౪॥
బ్రహ్మచేతను మీ చేతను చకారము దేవతులపరము చేయ
బడిన స్తోత్రము శోభాయమాన మయిన జ్ఞానమును యరణ్య
ప్రదేశముల యందైనను దావాగ్నిచే చుట్టుకొన బడినను
౧౫॥ యెవరులేని చోట దొంగలచే చుట్టుకొనబడినను శత్రు
వులచే నీక్ష్యబడినను సింహ వ్యాఘ్రములు లేక వనగజము
లు అడవులయందు వెంబడించినను ౧౬॥ రాజు కోపముచే
వధ కాజ్ఞ యిచ్చినను కట్టబడినను మహా సముద్రమున పడవ
లోనుండి వాయువుచే చీకాకుపడినను ౧౭॥ మిక్కిలి భయం
కరమైన యుద్ధమున శస్త్రములయందు చిక్కుకొనినను సమ
స్తమైన ఘోర బాధలచే బాధింపబడు చున్నను ౧౮॥ యీ
నా చరిత్రమును స్మరించిన మాత్రమున పురుషుడు సంకట

మూలమ్

మమ ప్రభావా త్సింహాద్యా దస్యవా వైరిణ స్తదా ఓం........
౨౯। ఓం........... దూరాదేవ పలాయంతే స్మరత శ్చరితం
మమ ఓం........... ౩౦। ఓం........... ఋషి రువాచ
ఓం........... ౩౧। ఓం........... ఇత్యుక్త్వా సా భగవతీ చణ్డి
కా చండ విక్రమా ఓం........... ౩౨। ఓం........... పశ్యతా
మేవ దేవానాం తత్రైవాంతర ధీయత తేఽపిదేవా నిరాం
తకాః స్వాధికారా న్యథాపురా ఓం...........౩౩ ఓం...........
యజ్ఞభాగ భుజః సర్వే చక్రు ర్వినిహతా రయః దైత్యాశ్చ
దేవ్యా నిహతే శుంభేదేవ రిపౌ యుధి ఓం........... ౩౪।
ఓం........... జగ ద్విధ్వంసినీ తస్మి న్మహోగ్రే తులవిక్ర
మే నిశుంభేచ మహావీర్యే శేషాః పాతాళ మాయయుః
ఓం........... ౩౫। ఓం........... ఏవం భగవతీదేవి సానిత్యాపి
పునః పునః సంభూయ కురుతేభూప జగతః పరిపాలనం
ఓం........... ౩౬। ఓం........... తయైత న్మోహ్యతే విశ్వం
సైవవిశ్వం ప్రసూయతే సాయాచితాచ విజ్ఞానం తుష్టాఋ
ద్ధిం ప్రయచ్ఛతి ఓం...........౩౭। ఓం........... వ్యాప్తం త
యైత త్సకలం బ్రహ్మాండం మనుజేశ్వర మహాకాళ్యా మహా
కాలే మహామారీ స్వరూపయా ఓం...........౩౮। ఓం...........

తాత్పర్యము

ములనుండి విడుదలగుదురు నా ప్రభావమువల్ల సింహాది మృగ
ములు చోరులు శత్రువులు ౨౯। నా చరిత్రను స్మరించిన
మాత్రమున దూరముగా పరుగెత్తుదురు ౩౦॥ ఋషిపలికెను
౩౧॥ బహుపరాక్రమవంతురాలయిన చండిక యీ ప్రకా
రము పలికి ౩౨॥ దేవతలు చూచుచుండగ నంబిక యంతర్ధా
నమయ్యెను నా దేవతలును పూర్వమువలె స్వస్వాధికార
ములను నిరాటంకముగా పొందిరి ౩౩॥ సమస్త శత్రువులు న
శించిన వెంటనే యజ్ఞభాగములను పొందిరి దేవతా శత్రువై
న శుంభుడును జగద్విధ్వంసకుడయి మహోగ్రుడై మహా
వీర్యవంతుడయిన నిశుంభుడును దేవిచే సంహరించబడగా త
క్కిన రాక్షసులు పాతాళమునకు వెళ్ళిరి ౩౪॥ యీ ప్రకా
రము హే రాజ భగవతీ దేవి నిత్యురాలయినను మరల మర
ల యవతరించి జగత్తును పరిపాలించుచున్నది ౩౫॥ యీ దే
విచే జగత్తు మోహింపబడుచున్నది యీ మెను యాచించిన
సంతోషించి జ్ఞానవృద్ధిని యిచ్చుచున్నది ౩౬॥ యీ బ్ర
హ్మాండము సకలము నామెచే వ్యాపించియున్నది ప్రళయ
కాలమున మహా మారీ స్వరూపముచేత మహా కాళి వ్యా
పించియుండును ౩౭॥ యామెనే ప్రళయకాలమున మహా

మూలమ్

నైవకాలే మహామారీ సైవసృష్టి ర్భవత్యజా స్థితింకరోతి
భూతానాం సైవకాలే సనాతనీ ఓం.......... ౩౯। ఓం.......
భవకాలే నృణాంసైవ లక్ష్మీర్వృద్ధి ప్రదాగృహే సైవాభావే
తథాలక్ష్మీ ర్వినాశాయోప జాయతే ఓం.......... ౪౦।
ఓం.......... స్తుతా సంపూజితా పుష్పై ర్ధూప గంధాదిభి
స్తథాదదాతివిత్తంపుత్రాంశ్చమతింధర్మే తథాశుంభ ౪౧।

తాత్పర్యము

మారీయగుచున్నది యామెయే సృష్టిరూపమయి సృష్టించు
చున్నది యా సనాతనదేవియే భూతములను రక్షించుచున్న
ది। ౩౯। సృష్టికాలమున యామెనే లక్ష్మీరూపమున గృహ
మందు వృద్ధినిచ్చును యామె లేనిచో నిర్ధన ప్రాప్తిగలుగును
౪౦। గంధ పుష్ప ధూపాదులచే పూజించి స్తోత్రము చేసిన
ధన పుత్రాదులున్ను ధర్మగుణమును సద్గతియు నిచ్చును ౪౧।

ఇతిశ్రీ భగవతీవాక్యం నామ ద్వాదశోధ్యాయః ఉవాచ ౨। అర్థ ౨। శ్లోకాః ౩౭। ఏవం ౪౧। ఏవమాదితః ౬౭౧।

ఓం.......... ఋషిరువాచ। ఓం.......... ౧। ఓం..........
ఏతత్తే కథితం భూప దేవీమాహాత్మ్యముత్తమం ఏవం ప్రభా
వా సాదేవీ యయేదం ధార్యతేజగత్ ఓం.......... ౨।
ఓం.......... విద్యాతథైవ క్రియతే భగవద్విష్ణు మాయయా
తయా త్వమేష వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః ఓం..........
౩। ఓం.......... మోహ్యంతే మోహితాశ్చైవ మోహమే
ష్యంతి చాపరే తాముపైహి మహారాజ శరణం పరమేశ్వ
రీం ఓం.......... ౪। ఓం.......... ఆరాధితా సైవనృణాం
భోగ స్వర్గాప వర్గదా ఓం..........౫। ఓం.......... మార్కం

ఋషిపలికెను ౧। హే రాజ యీ యుత్తమమయిన దేవీమా
హాత్మ్యమును నీకు చెప్పితిని యీ జగత్తును ధరించినదేవి
యిట్టి మహాత్మ్యముగలది ౨। విష్ణుమాయయైన యీ భగవ
తీదేవి జ్ఞానమును యిచ్చును నీవును యీ వైశ్యుడును యిత
రబుద్ధిమంతులును ౩। మోహింపబడుచున్నారు మోహింప
బడిరి యితరులు మోహమును పొందుదురు హే రాజ పర
మేశ్వరియైన యీ దేవిని శరణుపొందుము ౪। యీ దేవి
పూజింపబడి సంతోషించెనేని మనుష్యులకు యిహపరముల
నిచ్చును ౫। మార్కండేయ ఋషిపలికెను ౬। యీ ప్రకా

మూలమ్	తాత్పర్యము
దేవ్యు ఉవాచ। ఓం......... ౬। ఓం......... ఇతితస్య వచః శ్రుత్వా సురథః సనరాధిపః ఓం......... ౭। ఓం......... ప్రణిపత్య మహాభాగం తమృషిం శంసితవ్రతం నిర్విణ్ణోఽతి మమత్వేన రాజ్యాప హరణేనచ ఓం......... ౮। ఓం......... జగామ సద్యస్తపసే సచవైశ్యో మహామునే స దర్శనార్థ మంబాయా నదీ పులిన సంస్థితః ఓం......... ౯। ఓం......... సచవైశ్య స్తపస్తేపే దేవీసూక్తం పరంజపన్ తౌతస్మిన్ పులినే దేవ్యాః కృత్వామూర్తిం మహీమయీం ఓం......... ౧౦ ఓం......... అర్హణాం చక్రతు స్తస్యాః పుష్ప ధూపాగ్ని తర్పణైః నిరాహారా యతాహారా తన్మనస్కా సమాహితౌ ఓం......... ౧౧। ఓం......... దదతుస్తౌ బలించైవ నిజగాత్రా సృగుక్షితం ఏవం సమారా ధయతో స్త్రిభిర్వర్షైర్యతాత్మనోః ఓం......... ౧౨। ఓం......... పరితుష్టా జగద్ధాత్రీ ప్రత్యక్షం ప్రాహ చండికా ఓం......... ౧౩। ఓం......... దేవ్యువాచ ఓం......... ౧౪। ఓం......... యత్ప్రార్థ్యతే త్వయాభూప త్వయాచ కులనందన ఓం......... ౧౫। ఓం......... మత్తస్తత్ప్రాప్యతాం సర్వంపరితుష్టా దదామి తత్ ఓం......... ౧౬। ఓం......... మార్కండేయఉవాచ।	రమా శ్రీ సుమేధఋషి వచనములు సురథరాజువిని ౭। మహా పుణ్యాత్ముడయి యెన్నదగిన వ్రతముగల నా ఋషికి నమస్కరించి రాజ్యము కోలుపోయినందున మిక్కిలి మమతచేత న్యాకులుడయి ౮। తత్క్షణము తపస్సుకొరకు వెళ్ళెను హే మహామునే జైమునే యంబిక దర్శనార్థము వైశ్యుడును నదియొక్క యిసుక దిన్నెలపై నున్నవాడయి ౯। వారిద్దరు నాయిసుక దిన్నెలయందు మంటితో దేవీ మూర్తినిచేసి వైశ్యుడును దేవి సూక్తము లెన్నగా జపించుచు తపస్సు చేసెను ౧౦। నిరాహారముగాను యథోచితాహారముగాను తన్మయముగా స్థిరచిత్తులయి దేవికి యర్హములైన పుష్ప, ధూప, హోమము, తర్పణములు చేసి ౧౧। స్వశరీరముల నుంచి స్రవించెడు రక్తముచే బలి ప్రదానమునిచ్చిరి యీ ప్రకారము మూడు సంవత్సరములు యత్నికృత మనస్సుతో నారాధించినవారలకు ౧౨। జగద్ధాత్రియైన చండిక ప్రత్యక్షమయి పలికెను ౧౩। దేవిపలికెను ౧౪। హే రాజ నీవేమి గోరుచున్నావు హే వైశ్యుడ నీవేమి గోరుచున్నావు ౧౫। నావల్లనది సర్వము లభించుగాక సంతోషించి నీకు కోరినది యిచ్చుచున్నాను ౧౬। మార్కండేయఋషి పలికెను।

మూలమ్.	తాత్పర్యము
ఓం.......... ౧౭। ఓం.......... తతో వవ్రే నృపోరాజ్య మవిభ్రంశ్యన్యజన్మని ఓం.......... ౧౮। ఓం.......... అత్రైవచ నిజంరాజ్యం హతశత్రు బలంబలాత్ సోపివైశ్య స్తతోజ్ఞానం వవ్రే నిర్విణ్ణమానసః ఓం.......... ౧౯। ఓం.......... మమేత్యహ మితిప్రాజ్ఞః సఙ్గవిచ్యుతి కారకం ఓం.......... ౨౦। ఓం.......... దేవ్యువాచ ఓం..........౨౧। ఓం.......... స్వల్పైరహోభి ర్నృపతే స్వంరాజ్యం ప్రాప్స్యతే భవాన్ ఓం.......... ౨౨। ఓం.......... హత్వా రిపూ నస్ఖలితం తవతత్ర భవిష్యతి మృతశ్చ భూయః సంప్రాప్య జన్మదేవా ద్వివస్వతః ఓం.......... ౨౩। ఓం.......... సావర్ణికో నామ మనుర్భవా న్భువి భవిష్యతి వైశ్యవర్య త్వయాయశ్చ వరో౽స్మత్తో భివాంఛిత ఓం.......... ౨౪। ఓం.......... తంప్రయచ్ఛామి సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి ఓం.... ౨౫। ఓం ...... మార్కండేయ ఉవాచ ఓం.... ౨౬। ఓం.... ఇతిదత్వా తయోర్దేవీ యథాభిలషితంవరం ఓం.... ౨౭।ఓం.... బభూవాంతర్హితా సద్యోభక్త్యా తాభ్యామభిష్టుతా ఏవందేవ్యా వరంలబ్ధ్వాసురథః క్షత్రియర్షభః ఓం.... ౨౮।ఓం....సూర్యాజ్జన్మ సమాసాద్య సావర్ణి ర్భవితామనుః ఓం.......... ౨౯।	౧౭। ఆ సమయమున సురథరాజు ముందుజన్మలో నశించని రాజ్యము కోరెదను ౧౮। యిప్పుడును శత్రుసైన్యబలమువల్ల హరించబడిన రాజ్యమును కోరెను ఆ వైశ్యుడును హే దైమునే, వ్యాకుల మనస్కుడయి యిదినాది యిదికానను సంగము వెడలించెడు జ్ఞానమునుకోరెను ౧౯। ౨౦। దేవిపలికెను ౨౧। హేరాజ కొద్దిదినములలో నీవు నీరాజ్యమును పొందెదవు ౨౨। నీ శత్రువులను జయించి యఖండ రాజ్యమును పొందుచున్నావు మృతుడవయి తిరిగి సూర్యదేవునివల్ల జన్మముపొంది ౨౩। సావర్ణికమను నామమున భూమిపైనీవు మనువగుచున్నావు హే వైశ్య శ్రేష్టనీవు నావల్ల కోరినకోరకను నీకుసిద్ధించుటకు వరమిచ్చుచున్నాను నీకు జ్ఞానసిద్ధియగును ౨౪। ౨౫। మార్కండేయఋషి పలికెను ౨౬। యీప్రకారము దేవి వారు కోరిన వరములనిచ్చి ౨౭। భక్తితోవారు స్తోత్రముచేయుచుండ తత్క్షణమే యంతర్ధానమయ్యెను యీప్రకారము దేవిచే సురథరాజు వరమునుపొంది ౨౮। సూర్యునివల్ల జన్మముపొంది సావర్ణికమను వయ్యెను ౨౯।

ఇతి శ్రీ సురథ వైశ్యయో ర్వరప్రదానో నామ త్రయోదశః ఉవాచ ౬ అర్ధ ౧౧ శ్లోక ౧౨ ఏవం ౨౯ ఏవమాదితః ౭౦౦।

ఇతి సప్తశతీ మూలమ్

శ్లో॥ భవకాలే నృణాం సైవ లక్ష్మీర్వృద్ధి పదాగృహే సైవాభావే
తథాలక్ష్మీ ర్వినాశా యోప జాయతే స్తుతాసంపూజితా పుష్పై
ర్ధూప గంధాదిభి స్తథా నదాతి విత్తంపుత్రాంశ్చ మతింధర్మే
తథాశుభం॥

౬౦

సప్తసతీరూపిణ్యాంబా.

శ్లో॥ నందజా రక్తదంతీచ దుర్గాదేవీచ భ్రామరీ
భీమా దేవీ శతాక్షీ స్యాచ్ఛాకంభ ర్యేతి సప్తమమ్॥

శ్లో॥ ఏవం భగవతీదేవీ సానిత్యాఽపి పునః పునః। సంభూయ కురుతే
భూప జగతః పరిపాలనం తయైత న్మోహ్యతే విశ్వం సైవవిశ్వం
ప్రసూయతే సాయాచితాచ విజ్ఞానం తుష్టాబుద్ధిం ప్రయచ్ఛతి॥

అథ దేవీ సూక్తమ్.

దేవా ఊచుః॥ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతంనమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మ తాం ౧॥ రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతంనమః ౨॥ కల్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః ౩॥ దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతంనమః ౪॥ అతి సౌమ్యాతి రౌద్రాయై నతాస్తస్యై నమో నమః నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః ౫॥

యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ౬॥

,	,	చేతనేత్యభిధీయతే	,	,	,	,	,	౭॥
,	,	బుద్ధిరూపేణ సంస్థితా	,	,	,	,	,	౮॥
,	,	నిద్రా	,	,	,	,	,	౯॥
,	,	క్షుధా	,	,	,	,	,	౧౦॥
,	,	ఛాయా	,	,	,	,	,	౧౧॥
,	,	శక్తి	,	,	,	,	,	౧౨॥
,	,	తృష్ణా	,	,	,	,	,	౧౩॥
,	,	క్షాంతి	,	,	,	,	,	౧౪॥
,	,	జాతి	,	,	,	,	,	౧౫॥
,	,	లజ్జా	,	,	,	,	,	౧౬॥
,	,	శాంతి	,	,	,	,	,	౧౭॥
;	,	శ్రద్ధా	,	,	,	,	,	౧౮॥

యాదేవీ సర్వభూతేషు	శాంతి రూపేణ సంస్థితా	నమస్తస్యై	నమస్తస్యై	నమస్తస్యై నమోనమః	౧౯॥
,	లక్ష్మీ	,	,	,	౨౦॥
,	వృత్తి	,	,	,	౨౧॥
,	స్మృతి	,	,	:	౨౨॥
,	దయా	,	,	,	౨౩॥
,	తుష్టి	,	,	,	౨౪॥
,	మాతృ	,	,	,	౨౫॥
,	భ్రాంతి	,	,	,	౨౬॥

ఇంద్రియాణా మధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషుయా భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమోనమః ౨౭॥ చితిరూపేణ యాకృత్స్న మేతద్వ్యాప్య స్థితాజగత్ నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ౨౮॥ స్తుతాసురైః పూర్వమభీష్ట సంశ్రయాత్తథా సురేంద్రేణ దినేషుసేవితా కరోతుసానః శుభహేతు రీశ్వరీ శుభాని భద్రాణ్యభి హంతు చాపదః ౨౯॥ యాసాంప్రతం చోద్ధత దైత్యతాపి తైరస్మాభి రీశాచ సురైర్నమస్యతే యాచస్మృతా తత్క్షణమేవ హంతినః సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః ౩౦॥ ఇతి దేవీసూక్తమ్॥

— మూలమష్టోత్తర శతంజప్త్వా —

ధ్యాన దిగ్విమోకం కృత్వా దేవ్యా వామహస్తే జపం నివేద యిత్వా॥ సూక్తత్రయంపఠేత్

అథ సరస్వతీసూక్తమ్

ఓం నమశ్చండికాయై రాజోవాచ। మునే కథయ సర్వజ్ఞ భూయః కించిదనుత్తమమ్ తద్దేవస్య చ సర్వస్య యేనసిద్ధి
రవాప్యతే ౧। ఋషిరువాచ। భూయశ్శృణు మహాభాగ దేవీమాహాత్మ్య ముత్తమమ్ వినా యేన తపశ్చర్యాం నిర్జితో
వృత్రనందన దృష్ట్వా తుంభం విని హాతం దారుణం దేవ కంటకం ౨॥ ఆజగ్ముః పరమానందం బ్రహ్మా విష్ణు మహేశ్వరాః దేవీ
స్తుతిం సమాదాయ దేవాః స్వల్లత్యా సాయుతాః ౩॥ ఆజ్ఞామాదాయ దేవేశ్యాః కతుఃదందర్శన మాదృతాః బద్ధాంజలి
పుటాస్సాతుః తుష్టువుః క్రమశశ్శివామ్ లోకానాంచ హితార్థాయ దేవీసూక్తాని పాఠవ ౪। బ్రహ్మా సరస్వ
తీ సూక్తమ్ లక్ష్మీసూక్తమ్ జనార్దనః సూక్తం తథామహాకాళ్యా శ్శంకర స్స్వయమబ్రవీత్ ౫। బ్రహ్మోవాచ॥ అ
జాం పురాణీం మహతాం సనాతనీం చతుర్భుజాం పుస్తక మాలధారిణీమ్ వరాభయాభ్యాం మణిశోభి హస్తాం నమామి
తాం జాడ్యజరా వినాశినీం ౬। సరస్వతీం త్వామనుసంస్మరామి వాచం వాచంప్రదాం హంసవరాధి రూఢాం ముక్తాఫలి
ద్యోతిత కంఠహారాం భాగ్యైక లభ్యాం పరమాం పవిత్రాం ౭॥ శ్రీకంఠశక్తిత్రయ శోభమానాం దశార మూర్త్యా
కృతానురూపాం పంచార వాసాం ధృతఖడ్గ హస్తాం సరస్వతీం తాం ప్రణమామి దేవీమ్ ౮॥ కళాఢ్యయంత్రా మహుకోటి
నాశాం విహారయంతాం విమలైక శోభాం స్వభావదాత స్ఫటికాను రూపాం సరస్వతీం తాం ప్రణమామి మాతః ౯।
వాగ్భవాయ కామ్యైః పరమ్యైః పవిత్రైః స్మరామితాం హ్రీం వరదానదక్షైః బీజైః రమీభిః కపిబీజ యుక్తైః క్లీం యుక్త మిశ్రైః
ఇతి మంత్రరాజః ౧౦। ఏకేన చైకేనచ యుక్తకేన ద్వాభ్యాం మథైకేన తథైవ శేషైః కరాంగకుప్తైః పరమోత్తమోయం
నిహంతి పాపానిచ సాధకానామ్। ౧౧। మాతేవ వై శృంఖళయాచ సృష్ట్యా విధాతృ కాత్యాయనీ చ తథైవ వాచా [illegible]:కీర్తిః
బ్రాహ్మణ్యఖిల శోభయాచ వ్యాసే రమీభిః పరిశోభ శంభుః ౧౨। దివ్యేన మహామా త్సకలార్థసిద్ధి స్సక సుకర్త్వా
గపి సిద్ధిమిచ్ఛేత్। తత్రాహ చర్యేణ రమానివాస స్సపాయనే నాపిచ వేదసిద్ధిః ౧౩॥ నత్వాంచ తే మహిమానం వదామో
సరస్వతీ సాధక లోకమధ్యే జానంతి కిం బుధ్యద భూమిలోకే యే జడావయం బ్రహ్మహరీశ ముఖ్యాః ౧౪॥ తథైవ వాచా
వయసంవదామో జగ్రాహ శక్త్యా చ తథైవ జీవః పశ్యామహే తేజసా తే మహేశి స్పృశామి సాక్షాత్ త్వమి స యుతాయాం।
౧౫। స్వాదం విదామ స్త్వ శక్తియోగా ద్గృహ్ణీ హే తవ శక్త్యా మహేశి గచ్ఛామహే తవ శక్తి ప్రభావా దానంద యుక్తా

స్తవ సన్నివేశాత్। ౧౬। ఆత్మా మనస్త్వం త్వమేవాసి దేహస్త్వమేవైతే చేంద్రియ పంచతత్త్వమ్ త్వమేవవై విషయ
శబ్దముఖ్యా పరాపరేశీ పరమాత్వమేవ ౧౭। రవిశ్చతే చంద్రమాశ్చతే తారకాశ్చతే భూశ్చతే జలంచతే తేజశ్చతే
వాయుశ్చతే వ్యోమశ్చతే శబ్దశ్చతే స్పర్శశ్చతే రూపంచతె గంధశ్చతే శ్రోత్రంచతె త్వక్చతె చక్షుశ్చతె రసనాచతే
ప్రాణశ్చతేఽపానశ్చతె వ్యానశ్చతె ఉదానశ్చతే సమానశ్చతె నాగశ్చతె కూర్మశ్చతె కృకరశ్చతే దేవదత్తశ్చతే ధనం
జయశ్చతే భూతాత్మాచతే ఆత్మాచతే అంతరాత్మాచతే పరమాత్మాచ తే జ్ఞానాత్మాచతె విద్యాత్మచతె సర్వాత్మాచతె
త్వయైవ చిత్తం వినివేశ్యతాం। యథా సచాండం భువనాని జీవో నాహం నవిష్ణుర్నచ పార్వతీశః నచేశ్వరేణాపి సదాశివే
న త్వమేవచాపి స్తువితా భవిష్యసి। ౧౮। కాలస్త్వమేవాసి జగత్త్రయాణాం స్వభావ వీర్యాదిక మేవతత్త్వం త్వమేవ విశ్వం
చ పరాత్మశక్తి ర్నమామితే పాదపీఠం సరస్వతీ। ౧౯। త్వం దేవవాణి నిఖిలాశ్చవేదా స్త్వమేవ శబ్దశ్చ యథార్థశక్తిః
త్వంబ్రహ్మ విద్యాసి పరాపరేశి త్వాంబ్రహ్మశక్తిం శరణంప్రపద్యే ౨౦। సూక్తం పఠేత భృగుజే సరస్వతి ప్రాతశ్చ మ
ధ్యాహ్న సుసాయమేవ పఠంతియే శ్రద్ధయా పూతచిత్తా స్తేభోగమోక్షౌ సహసా లభంతే ౨౧। నతేషు రోగం నదరి
ద్రితాంచ చాధ్యాత్మ తాపం వచసంలభంతే తఏవ ధన్యాశ్చత ఏవపూజ్యా స్సర్వత్ర తేషాం భవతీహ శోభామ్। ౨౨।
ఇదంపురాణం విరజం సుధామయం యత్తత్త్వ రూపం జగతాం త్రయాణామ్ తేహాప్నువంతి ప్రకట ప్రభావాం త్వాం
సర్వయోనీం శరణంప్రపద్యే ౨౩। ఋషిరువాచ। స్తుత్యాన యావేదవాణ్యా సర్వసార స్వరూపయా ప్రసన్నా దేవదేవే
శీ మహాపూర్వా సరస్వతీ। ౨౪। ఆవిర్భూతా మహాదేవీ బ్రహ్మతోషైక కారిణీ ఉవాచ వచనందివ్యం బ్రహ్మానంద ప్ర
దాయకం ౨౫। సరస్వత్యువాచ। స్తుత్యానయాచతె బ్రహ్మన్ భృశం తోష నమువ్రితా ప్రీతాస్మి వ్రియతాందేవ వరం
సంతోష కారకం ౨౬। బ్రహ్మోవాచ। అంతర్దధే మహాదేవి విభగోమేస్తు సర్వదా ఏష ఏవ వరస్స్యాత్తు దుత్తమో
ప్రీయతెమయా। ౨౭। స్వసూక్తేనాపి దేవేశి తేజోదివ్యం విధీయతాం యేన కార్యాణి సిద్ధ్యంతి సాధకానాం మహాత్మనాం
౨౮। సరస్వత్యువాచ। సర్వదాతె మనోదేవ కులధర్మే సుపూజితె దృఢంభవతు సూక్తంచ ప్రసాదాన్మేపరంతప ౨౯।

సర్వసిద్ధి ప్రదంచాస్తు పరమానంద దాయకం ఏవాసూక్తం పఠేద్యస్తు స్తోత్రం సప్తశతీతిచ। ౩౦। మాతృగామీ పనిర్జేయో నరకో నాస్తి తత్పరః మన్మైనాజ్ఞా పరాధీనో బ్రిహ్మణ్యానాం గతింవ్రజేత్। ౩౧। ఋషిరువాచ। ఏవముక్త్వా వచో దేవీ తూష్ణిమాసీ న్నృపోత్తమ। ఇతిసరస్వతీసూక్తం॥

అథ లక్ష్మీసూక్తమ్.

ఓం నమశ్చణ్డికాయై। అథాంజలిం సమాదాయ హరిః ప్రోవాచ విశ్వకృత్ విష్ణురువాచ। పరాం పరేశాం జగతాది భూతాం వరాం వరేణ్యాం వరదాం వరిష్ఠాం పరేశ్వరీం బహువాగ్భిః ప్రగీతాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే ౧। శ్రియం సమస్త రధివాస భూతాం మహాలక్ష్మీం ధరణీం ధరణాం అనాదిమాదిం పరమార్థరూపాం త్వాంసర్వయోనిం శరణం ప్రపద్యే ౩। సర్వాశ్రయాం సర్వజగన్నివాసాం శ్రీమన్మహాలక్ష్మీ మనాదిదేవీం శక్తిస్వరూపాంచ శివస్వరూపాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే ౪। కామాభిదాం శ్రీమధివాసభూతాం హ్రీం రూపిణీం మన్మథ బీజయుక్తాం కళాఢ్యబీజాం పరమార్థ సంజ్ఞాం రమాం విశాలాం కమలాధివాసాం ౫। వైశ్వానర శ్రీసహితేన దేవీం శ్రీమంత్రిరాజేన విరాజమానాం సర్వార్థదాత్రీం పరమాం పవిత్రాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే ౬। త్రికోణ పంచార యుగ పరిభూతాం షట్కోణ మిశ్రాం ద్విదశార సంయుతాం అష్టార చక్రాధి నివాసభూతాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే ౭। షోడశార ద్వితయేన సంయుతాం ద్విపంచ కోణాంకిత భూగృహాంచ యంత్రాధివాసా మధియంత్ర రూపాం త్వాంసర్వయోనిం శరణం ప్రపద్యే ౮। సంభావితాం సర్వదా ధ్యానగమ్యాం సర్వస్వరూపా మఖిలసర్వ సేవ్యాం సర్వాక్షర న్యాస వశాం వశిష్టాం త్వాంసర్వయోనిం శరణంప్రపద్యే ౯। సృష్టిస్థితి ప్రళయాద్యైశ్చ బీజై న్యాసం విధాయ ప్రజపంతి యేత్వాం తపవరాజేంద్ర నిఘృష్టపాపాం విద్యాధరాణాం చయుక్తోలభంతే ౧౦। ప్రపూజ్యయంత్రం విధినామహాలిన్యాసైస్సుపూతా పరమైస్సుభాగ్యాః జపంతి యేత్వాం వివిధార్థదాత్రీం తవివధన్యా కులమార్గనిష్ఠాః ౧౧। జానంతియే

సకలసేకపాపాః బ్రహ్మాదిగీతం మహిమానం మహేశి కేచిన్మహాంతో నిజధర్మలాభాః జానంతి తే పరంసుభాష ౧౨॥ విధాయకుంకుమం విధినా స్థండిలం వా సౌగంధిహోమం సకలంచ కుర్వతే తత్రోపనా జాయతే భాగ్యతంత్రం తేషాంసురేశ్వరపి దూరగమ్యం ౧౩॥ పునస్తువంతి ప్రియతాశ్చ దేవీం స్తోత్రైరుదారైః కులయోగయుక్తాః తపవధన్యాః పరమార్థ భాజో భోగశ్చ మోక్షశ్చ కులేస్తి తేషాం ౧౪॥ ఋషిరువాచ॥ ఇతి స్తుత్యవసానేన మహాలక్ష్మీం దదర్శసః చతుర్భుజాం త్రిణయనాం మహిషాసుర ఘాతినిం ౧౫॥ అథ శ్రీమన్మహాలక్ష్మీః ప్రసన్నా స్తుతిగౌరవాత్ ఉవాచ శరశోభాద్యా నారాయణ మంజంశుభం॥ శ్రీ దేవ్యువాచ॥ వరంవరయ దేవేశ నారాయణ సనాతన ద్వ్యాస్వామ్య దాతవ్య మపి తవభక్త్యా వశీకృతా ౧౬॥ విష్ణురువాచ॥ మాతః పరమకల్యాణి మహాలక్ష్మి వరప్రదే కులాచారే మనోమేస్తు దృఢం తే కృపయాశివే ౧౭॥ తవసూక్తంచ సఫలం భవతి ప్రియకారిణి॥ శ్రీ దేవ్యువాచ॥ ఏవమస్తు మహాభాగ నారాయణ సనాతన ౧౮॥ సూక్తమేతద్వినాయస్తు సేత్సప్తశతీన్నరః సయాస్యతి మహాఘోరం నరకం దారుణంబిలం॥ ౨౦॥ లభ్యతే పరమం శాపం మమకోపవిఘూర్ణితః లక్ష్మీసూక్తం వినా సప్తశతీ స్తోత్రం నసిధ్యతి ౨౧॥ ఋషిరువాచ॥ ఏవముక్త్వా వచోదేవీ తూష్ణీమాసీ స్స్వపోత్తమ కతోంజలిం సమాదాయ శివోత్రి మదమాయుతః ౨౨॥ తుష్టావ వాగ్భిర్దివ్యాభి ర్మహాకాళీం మహేశ్వర॥ వేదవాణిభిస్తుతిభి ర్లోకానాం హితకామ్యయా ౨౩॥ ఇతి లక్ష్మీ సూక్తమ్॥

అథ కాళీ సూక్తమ్

రుద్ర ఉవాచ॥ శివామనన్యాం వివిధ ప్రభావాం కాళీం కళామాలిని విశ్వవంద్యాం కపాల ఖట్వాంగ ధరాం నృముండమాలా విభూషాం మృగచర్మ శోభాం ౧॥ సుశుష్క మాంసాంచ శవాసనస్థాం విభీషణీం భీషయతీం సురారీం రక్తప్రియాం మాంస మదాసవ ఘూర్ణాం కాళీం శరణ్యాం శరణం వ్రజామి ౨॥ సుఘోర బీజంచ కవీశ్వరంచ చింతామణిం కుంచిత కామరాజం విద్యైవ విద్యాదిచ కామరాజం కామః కళా మాలిని కామరజం॥ ౩॥ వహ్నే ర్వధూమాంతర్మణంత్రి

రాజేమహేశి విశ్వంపునాతీశ్వర వేదవంద్యే మంత్రేణచాన్యేన భవంతిసర్వా స్సుసిద్ధయ స్సర్వ జగన్నివాసే ౪॥ పంచార
యుగ్మంచ త్రికోణయుగ్మం పునశ్చపంచార యుగేన నద్ధం కాలాష్టకోష్ఠం కిలభూగృహంచ యంత్రేశ్వరం తవ పాదాబ్జ
వాసం ౫॥ సంపూజ్యయంత్రం తవవిశ్వనాయికే నిష్పాపినస్తే సహసాభవంతి యేసాధకా స్తవమూంగానుసారిణః కులా
నువృత్తాః పరమాం పవిత్రా ౬॥ తేసిద్ధిమృద్ధించ యశోను గమ్యాం నృణేవ సంస్కృత్య భవంతి భూపాః సమస్తమంత్రే
ణ విధాయచాంగ న్యాసాదికం భక్తిసుధా మయుక్తాః ౭॥ తేకింకరీ కృత్య గణంతిదేవా శ్శివేజగత్యేక విభూతియుక్తే వ
దామినాన్యంనశృణోమిచాన్యంగృహ్ణామినాన్యం నవిచింతయామి నస్మరామి నాన్యంనభజామినాన్యం ధ్యాయామి నాన్యంనవి
కీర్తయామి గచ్ఛామి నాన్యం తవపాదమంతరే త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే ౯॥ ఏషాసి దేవిత్వమిహాసిదేవి నారా
ధయంతీహచ యేకుబుద్ధయః అంధం తమః ప్రవిశంతేచ సర్వదా మాదర్శనం మేస్తు కదా దురాత్మనాం ౧౦॥ ఋషి
రువాచ॥ ఇతివాక్యం సమాకర్ణ్య పరమామృత సమ్మితం ప్రసన్నాభూ న్మహాకాళీ ప్రీయతా మిత్యభిప్రేర్ వర ౧౧॥
ఇత్యువాచ మహాలక్ష్మి శ్శంభో రానంద దాయినీ ప్రసన్నా పరమాహ్లాద సంయుతా శివభాషణా ౧౨॥ దేవ్యువాచ॥
ప్రీయతాం మనసోభీష్టో వరోజగతి దుర్లభః దాస్యామ్యహం దాతవ్యమపి తవస్తుత్యా వశీకృతా ౧౩॥ శ్రీ భగవానువాచ॥
ఏవమస్త్వితి చోక్త్వాహితి సోదేవ్య స్సనాతనాః అంతర్ధానమావు పరమా హ్యంబికేవ స్థితాభవత్ ౧౪॥ అథసమ్య క్ప్రీతా
నందా పోవాచ వచనంముదా సంతోషయంతీచ ముహుల్లోకానుగ్రహ తత్పరా॥ ౧౫॥ శ్రీ దేవ్యువాచ॥ శృణ్వంతు
ప్రీతిసంయుక్తా బ్రహ్మా విష్ణు మహేశ్వరా దేవీసూక్తం వినాదేవీ యేచ సప్తశతీం వరాః స్తోష్యంతిచ పఠంతిచ తేషాం
శాప పదేపదే ౧౬॥ దేవీసూక్తం వినాపాఠే అరణ్యే రోదనం యథా స్తోత్రత్రయేణ చానేన పూర్ణంస్తోత్రమ భూదిదం
౧౭॥ దేవా ఊచుః॥ మాతస్సప్తశతీస్తోత్ర ఫలస్తుతి రిహోచ్యతాం యంసమాకర్ణ్య జీవానాం విశ్వాసో జాయతేధృశ
౧౮॥ ఋషిరువాచ॥ ఇతివాక్యం సమాకర్ణ్య బ్రహ్మ విష్ణు శివోదితం ఫలస్తుతి మథోవాచ స్తోత్రస్యాస్య మహామతే॥
౨౦॥ ఇతి కాళీ సూక్తమ్

అథ ప్రాధానికం రహస్యం

ఓం నమశ్చణ్డికాయై। అస్య శ్రీరహస్యత్రితయస్య హిరణ్యగర్భ వాసుదేవ రుద్రా ఋషయః గాయత్ర్యుష్ణిగనుష్టుప్ఛన్దాంసి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః నందా భ్రామరీ శాకంబర్యో బీజాని రక్తదంతికా దుర్గా భీమాశ్శక్తయః అగ్నివాయుసూర్యాస్తత్త్వాని మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ప్రీత్యర్థే జపే వినియోగః॥

రాజోవాచ। ౧। భగవన్నవతారా మే చణ్డికాయాస్త్వయోదితాః ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం వక్తుమర్హసి। ౨। ఆరాధ్యం యన్మయా దేవ్యాః స్వరూపం యేన తద్ద్విజ విధినా సకలం బ్రూహి యథావత్ప్రణతస్య మే। ౩। ఋషిరువాచ। ఇదం రహస్యం పరమమనాఖ్యేయం ప్రచక్షతే। భక్తోసీతి నమేకించిత్తవావాచ్యం నరాధిప। ౪। సర్వస్యాద్యా మహాలక్ష్మీస్త్రిగుణా పరమేశ్వరీ లక్ష్యాలక్ష్యస్వరూపా సా వ్యాప్య కృత్స్నం వ్యవస్థితా। ౫। మాతులుంగం గదాం ఖేటం పానపాత్రించ బిభ్రతీ నాగం లింగంచ యోనించ బిభ్రతీ నృప మూర్ధని। ౬। తప్తకాంచన వర్ణాభా తప్తకాంచన భూషణా శూన్యం తదఖిలం స్వేన పూరయామాస తేజసా। ౭। శూన్యం తదఖిలం లోకం విలోక్య పరమేశ్వరీ బభార రూపమపరం తమసా కేవలేనహి। ౮। సా భిన్నాంజన సంకాశా దంష్ట్రాంచిత వరాననా విశాలలోచనా నారీ బభూవ తనుమధ్యమా। ౯। ఖడ్గపాత్ర శిరఃఖేటై రలంకృత చతుర్భుజా కబంధ హారం శిరసా బిభ్రాణా హి శిరస్స్రజం। ౧౦। సా ప్రోవాచ మహాలక్ష్మీం తామసీ ప్రమదోత్తమా నామకర్మచ మేమాత దేహి తుభ్యం నమోనమః ౧౧। తాం ప్రోవాచ। మహాలక్ష్మీం స్తామసీం ప్రమదోత్తమాం దదామి తవనామాని యానికర్మాణి తానిచ। ౧౨। మహామాయా మహాకాళీ మహామారీ క్షుధా తృషా నిద్రా నిశా చైకవీరా కాళరాత్రి ర్దురత్యయా ౧౩। ఇమాని తవనామాని ప్రతిపాద్యాని కర్మభిః ఏభిః కర్మాణి తేజ్ఞాత్వా యోధీతే సోశ్నుతే సుఖం। ౧౪। తామిత్యుక్త్వా మహాలక్ష్మీ స్స్వరూపమపరం నృప సత్త్వాఖ్యే నాతిశుద్ధేన గుణేనేందు ప్రభం దధౌ। ౧౫। అక్షమాలాం కుశధరా వీణాపుస్తక ధారిణీ సా బభూవ వరానారీ నామాన్యస్యైచ సా దదౌ। ౧౬। మహావిద్యా మహావాణీ భారతీ వాక్సరస్వతీ ఆర్యా బ్రాహ్మీ కామధేను ర్వేదగర్భాచ ధీశ్వరీ ౧౭। అథోవాచ మహాలక్ష్మీ ర్మహాకాళీం సరస్వతీం యువాంజనయతాం దేవ్యౌ మిథునే

స్వానురూపితః ౧౯॥ ఇత్యుక్త్వా తే మహాలక్ష్మీస్ససర్జ మిథునం స్వయంహిరణ్యగర్భౌ రుచిరౌ స్త్రీపుంసౌ కమలాసనౌ॥
బ్రహ్మన్విధే విరించేతి ధాతరిత్యాహ తంవరం శ్రీ పద్మే కమలే లక్ష్మీత్యాహమాతా స్త్రియంచతాం॥ ౨౦॥ మహాకాళీ
భారతీచ మిథునే సృజతస్సహ ఏతయోరపి రూపాణి నామానిచ వదామి తే॥ ౨౧॥ నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం
చంద్రశేఖరం జనయామాస పురుషం మహాకాళీ సితాంస్త్రియం ౨౨॥ సరుద్రశ్శంకర స్థాణుః కపర్దీచ త్రిలోచనః త్ర
యీవిద్యా కామధేను స్సా స్త్రీ భాషాక్షరా స్వరా ౨౩॥ సరస్వతీ స్త్రియంగౌరీం కృష్ణంచ పురుషంనృప జనయామాస
నామని తయోరపి వదామితే ౨౪॥ విష్ణుః కృష్ణో హృషికేశో వాసుదేవో జనార్దనః ఉమాగౌరీ సతీచండీ సుందరీ సుభ
గాశివా ౨౫॥ ఏవం యువతయస్సద్యః పురుషాన్ ప్రతిపేదిరే॥ చక్షుష్మంతోను పశ్యంత నేతరేఽతద్విదో జనాః ౨౬॥
బ్రహ్మణే ప్రదదౌపత్నీం మహాలక్ష్మీర్నృపత్రయీం రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ చశ్రియం ౨౭॥ స్వరయా
సహసంభూయ విరించోండ మజీజనత్ విభేద భగవాన్ రుద్రస్తద్గౌర్యా సహవీర్యవాన్ ౨౮॥ అండమధ్యే ప్రధానాది
కార్యజాత మభూన్నృప మహాభూతాత్మకం సర్వం జగత్స్థావర జంగమం ౨౯॥ పురుషః పాలయామాస తల్లక్ష్మ్యా సహకే
శవః సంజహార జగత్సర్వం సహగౌర్యా మహేశ్వరః మహాలక్ష్మీ స్మహారాజ సైవప్రోక్తా మహేశ్వరీ ఈశ్వరీ పుణ్యపాపా
నాం సర్వలోక మహేశ్వరీ ౩౦॥ నిరాకారాచ సాకారా సైవనానా విధాభవత్ నామాని చత్వయారాజ న్నాఖ్యాత
వ్యానికస్యచిత్॥ ౩౧॥ ఇతిప్రాధానికం॥

వైకృతిరహస్యమ్.

ఓం నమశ్చండికాయై ఋషిరువాచ॥ ౧॥ త్రిగుణా తామసీ దేవీ సాత్త్వికీయా త్రిధోదితా సాశర్వా చండికాదుర్గా
భద్రా భగవతీర్యతే ౨॥ యోగనిద్రా హరేరుక్తా మహాకాళీ తమోగుణా మధుకైటభ నాశార్థం యాం తుష్టావాంబు
జాసనః ౩॥ దశవక్త్రా దశభుజా దశపాదాంజన ప్రభా విశాలయా రాజమాన త్రింశల్లోచన మాలయా ౪॥ స్ఫురద్దశన

దంష్ట్రాసా భీమరూపాపి భూమిప రూపసౌభాగ్య కాంతీనాం సాప్రతిష్ఠా మహాశ్రియా ౫॥ ఖడ్గం బాణం గదా శూలం శంఖం చక్రం భుశుండికం పరిఘం కార్ముకం శీర్షం నిశ్చ్యోత రుధిరందదౌ ౬॥ ఏషాసా వైష్ణవీమాయా మహాకాళీ దురత్యయా ఆరాధితా వశీకుర్యాత్పూజా కర్తుశ్చరాచరం ౭॥ సర్వదేవ శరీరేభ్యో యావిర్భూతా మితప్రభా త్రిగుణాసా మహాలక్ష్మీ స్సాక్షా న్మహిష మర్దినీ ౮॥ శ్వేతాననా నీలభుజా సుశ్వేత స్తనమండలా రక్తమధ్యా రక్తపాదా రక్తజంఘోరు రున్మదా ౯॥ సుచిత్ర జఘనా చిత్రమాల్యాంబర విభూషణా చిత్రాను లేపనా కాంతి రూప సౌభాగ్య శాలినీ ౧౦॥ అష్టాదశ భుజాపూజ్యా సాసహస్ర భుజాసతీ ఆయుధాన్యత్ర వక్ష్యంతే దక్షిణాధః కరక్రమాత్ ౧౧॥ అక్షమాలాచ కమలం బాణోసిః కులిశం గదా చక్రం త్రిశూలం పరశు శ్శంఖో ఘంటాచ పాశకః ౧౨॥ శక్తిర్దండ శ్చర్మ చాపః పానపాత్రం కమండలుః అలంకృత భుజామేభి రాయుధైః కమలాసనాం ౧౩॥ సర్వదేవమయీ మీశాం మహాలక్ష్మీ మిమాంనృప పూజయే త్సర్వలోకానాం సదేవానాం ప్రభుర్భవేత్ ౧౪॥ గౌరీ దేహాత్సముద్భూతా యా సత్త్వైక గుణాశ్రయా సాక్షా త్సరస్వతీ ప్రోక్తా శుంభాసుర నిబర్హిణీ ౧౫॥ దధౌచాష్ట భుజాబాణ ముసలే శూల చక్రభృత్ శంఖం ఘంటాం లాంగ లంచ కార్ముకం వసుధాధిప ౧౬॥ ఏషాసంపూజితా భక్త్యా సర్వజ్ఞత్వం ప్రయచ్ఛతి నిశుంభమథనీదేవీ శుంభాసుర నిబర్హిణీ ౧౭॥ ఇత్యుక్తాని స్వరూపాణి మూర్తీనాం తవపార్థివ ఉపాసనం జగన్మాతుః పృథగాసాం నిశామయం ౧౮॥ మహాలక్ష్మీ ర్యదాపూజ్యా మహాకాళీ సరస్వతీ దక్షిణోత్తరయోః పూజ్యే పృష్ఠతో మిథునత్రయం ౧౯॥ విరించి స్స్వరయా మధ్యే రుద్రో గౌర్యాచ దక్షిణే వామేలక్ష్మ్యా హృషీకేశః పురతో దేవతాత్రయం ౨౦॥ అష్టాదశ భుజామధ్యే వామేచాస్యా దశాననా దక్షిణేష్టభుజాం లక్ష్మీ ర్మహతీ తిసమర్చయేత్ ౨౧॥ దశాననా యదా పూజ్యా దక్షిణోత్తరయో స్తదా కాలమృత్యూచ సంపూజ్యౌ సర్వారిష్ట ప్రశాంతయే ౨౨॥ యదాచాష్టభుజా పూజ్యా శుంభాసుర నిబర్హిణీ నవాస్యా శ్శక్తయః పూజా స్తథా రుద్రవినాయకౌ ౨౩॥ నమోదేవ్యా ఇతిస్తోత్రై ర్మహాలక్ష్మీ సమర్చయేత్ అవతార త్రియార్చాయాం స్తోత్రమంత్రా స్తదాశ్రయాః ౨౪॥ అష్టాదశ భుజాచైషా పూజ్యా మహిష

మర్దినీ మహాలక్ష్మీ ర్మహాకాళీ సైవ ప్రోక్తా సరస్వతీ ౨౫। ఈశ్వరీ పుణ్యపాపానాం సర్వలోక మహేశ్వరీ మహిషాంత
కరీ యేన పూజితా సజగత్ప్రభుః ౨౬। పూజయేజ్జగతాం ధాత్రీం చండికాం భక్తవత్సలాం అర్ఘ్యాదిభి రలంకారై ర్గంధ
పుష్పై స్తథాక్షతైః ౨౭। ధూపై ర్దీపైశ్చ నైవేద్యై ర్నానాభక్ష్య సమన్వితైః రుధిరాక్తేన బలినా మాంసేన సురయా
నృప ౨౮। ప్రణామాచమనీయేన చందనేన సుగంధినా సకర్పూరైశ్చ తాంబూలై ర్భక్తిభావ సమన్వితైః ౨౯। సర్వా
శ్చ మాతరః పూజ్యా బ్రహ్మాణ్యాద్యా యథాక్రమం వామ భాగాగ్రతో దేవ్యాశ్ఛిన్నశీర్షం మహాసురం ౩౦। పూజ
యే న్మహిషం యేన ప్రాప్తం సాయుజ్య మేవచ దక్షిణే పురతః సింహం సమగ్రం ధర్మమీశ్వరం ౩౧। వాహనం పూ
జయేద్దేవ్యా ధృతం యేన చరాచరం తతః కృతాంజలి ర్భూత్వా స్తువీత చరితై రిమైః ౩౨। ఏకేనవా మధ్యమేన నైకేనే
తరయోరివా చరితార్ధం తు నజపే జ్జపం ఛిద్ర మవాప్నుయాత్ ౩౩। స్తోత్రమంత్రై స్తువీ తేమాం యదివా జగదంబికాం
ప్రదక్షిణ నమస్కారాన్ కృత్వా మూర్ధ్ని కృతాంజలిః ౩౪। క్షమాపయే జ్జగద్ధాత్రీం ముహుర్ముహు రతంద్రితః
ప్రతి శ్లోకంచ జుహుయా త్పాయసం తిలసర్పిషా ౩౫। జుహుయాత్ స్తోత్ర మంత్రైర్వా చండికాయై శుభం హవిః నామో
నామ పదై ర్దేవీం పూజయే త్సుసమాహితః ౩౬। అర్ఘ్య వాహన ముద్రాది ధ్యానయోగ పరాయణః ప్రయతః
ప్రాంజలిః ప్రహ్వః ప్రణమ్యారోప్య చాత్మని ౩౭। సుచిరం భావయేదీశాం చండికాం తన్మయో భవేత్ ఏవంయః పూజ
యే ద్భక్త్యా ప్రత్యహం పరమేశ్వరీం ౩౮। భుక్త్వా భోగాన్ యథా కామం దేవీసాయుజ్య మాప్నుయాత్ యోనపూజయ
తే నిత్యం చండికాం భక్తవత్సలాం ౩౯। భస్మీకృత్యాస్య పుణ్యాని నిర్దహే త్పరమేశ్వరీ తస్మాత్పూజయ భూపాల సర్వ
లోకమహేశ్వరీం యథోక్తేన విధానేన చండికాం సుఖమాప్స్యసి ౪౦। ఇతి వైకృతికమ్।

మూర్తి రహస్యం

ఓం నమశ్చండికాయై। ఋషిరువాచ। ౧। నందా భగవతీనామ యావభవిష్యతి నందజా సాస్తుతా పూజితా ధ్యా
తా వశీకుర్యా జ్జగత్త్రయం ౨। కనకోత్తమ కాంతిస్సా సుకాంతి కనకాంబరా దేవీకనక శోభాఢ్యా కనకోత్తమ భూషణా

౩॥ కమలాంకుశ పాశాబ్జై రలంకృత చతుర్భుజా ఇందిరా కమలా లక్ష్మీ స్సా శ్రీ రుక్మాంబుజాసనా ౪॥ యారక్తదంతి
కానామ దేవీ ప్రోక్తా మయానఘ తస్యా స్స్వరూపం వక్ష్యామి శృణుసర్వ భయాపహామ్ ౫॥ యాంస్తుత్వా సర్వపాపేభ్యో
ముచ్యతే తాన్న సంశయః రక్తాంబరా రక్తవర్ణా రక్తసర్వాంగ భూషణా ౬॥ రక్తాయుధా రక్తనేత్రా రక్తకేశాతి భీష
ణా రక్తతీక్ష్ణనఖా రక్తదశనా రక్తదంతికా ౭॥ పతింనారీ వానురక్తా దేవీభక్తం భజేజ్జనమ్ వసుధేవ విశాలాసా సుమే
రు యుగళస్తనీ ౮॥ దీర్ఘౌలంబా వతిస్థూలౌ తావతీవ మనోహరౌ కర్కశా వతికాంతౌతే సర్వానంద పయోనిధీ ౯॥
భక్తా న్సంపాయయేదేవీ సర్వకామదుఘౌస్తనౌ ఖడ్గం పాత్రం చముసలం లాంగలంచ బిభర్తి సా ౧౦॥ ఆఖ్యాతా రక్త
చాముండా దేవీయోగీశ్వరీతిచ అనయా వ్యాప్త మఖిలం జగత్స్థావర జంగమం ౧౧॥ ఇమాం యః పూజయే ద్భక్త్యా స
వ్యాప్నోతి చరాచరం అధీతే య ఇమం నిత్యం రక్తదంత్యా వపుఃస్తవమ్ ౧౨॥ తంసాపరిచరే ద్దేవీ పతిం ప్రియమి వాంగ
నా శాకంభరీ నీలవర్ణా నీలోత్పల విలోచనా ౧౩॥ గంభీరనాభి స్త్రివళీ విభూషిత తనూదరీ సుకర్కశ సమోత్తుంగ
వృత్తపీన ఘనస్తనీ ౧౪॥ ముష్టింశిలీ ముఖైః పూర్ణాం కమలం కమలాలయా పుష్పపల్లవ మూలాది ఫలాఢ్యం శాకసం
చయమ్ ౧౫॥ కామ్యానంతర సైర్యుక్తం క్షుత్తృణ్మృత్యు జరాపహం కార్ముకంచ స్ఫురత్కాంతి బిభ్రతీ పరమేశ్వరీ
౧౬॥ శాకంబరీ శతాక్షీసా సైవదుర్గా ప్రకీర్తితా ఉమాగౌరీ సతీచండీ కాళికా సాతుపార్వతీ ౧౭॥ శాకంబరీం స్తువన్
ధ్యాయన్ జపన్ సంపూజయన్ నమన్ అక్షయ్య మశ్నుతే శీఘ్రమ న్నపానా మృతంఫలమ్ ౧౮॥ భీమాపి దేవీ నీలవ
ర్ణా దంష్ట్రాదశన భాసురా విశాలలోచనా నారీ వృత్తతుంగ పయోధరా ౧౯॥ చంద్రహాసంచ డమరుం శిరః పాత్రం
చ బిభ్రతీ ఏకవీరా కాళరాత్రి స్సైవోక్తా కామదాస్తుతా ౨౦॥ తేజోమండల దుర్ధర్షా భ్రామరీ చిత్రకాంతిభృత్ చిత్ర
భ్రమర పాణిస్సా మహామారీతి గీయతే ౨౧॥ చిత్రానులేపనా దేవీ దివ్యాభరణ భూషితా ఇత్యేతా మూర్తయో దేవ్యా
వ్యాఖ్యాతా వసుధాధిప ౨౨॥ జగన్మాతు శ్చండికాయాః కీర్తితాః కామధేనవః ఇదం రహస్యం పరమం నవాచ్యంక
స్యచిత్త్వయా ౨౩॥ వ్యాఖ్యానం దివ్యమూర్తీనా మభీష్ట ఫలదాయకం గోపనీయం ప్రయత్నేన దేవీసూక్తం పఠంజపన్

౨౮। సప్తజన్మ జపాపైశ్చ బ్రహ్మహత్యాది కైరపి పఠన ధ్యాన మాత్రేణ ముచ్యతే నాత్రసంశయః ౨౯॥ ఇతిమూర్తి రహస్యమ్॥

అథ సంహారజపక్రమః

ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ప్రీత్యర్థం మమ మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం మార్కండేయ పురాణాంతర్గత చండీ సప్తశతీం సంహార క్రమేణ జపమహం కరిష్యే ధ్యానమ్॥ మాతర్మే మధుకైటభఘ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలానిర్జిత ధూమ్రలోచనవధే హేచండ ముండార్దిని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తేంబికే॥ ఓం నమశ్చండికాయై ఋషిరువాచ॥ ౧॥ ఏతత్తే కథితం భూప దేవీమాహాత్మ్య ముత్తమమ్ ఏవం ప్రభావా సాదేవీ యయేదం ధార్యతే జగత్॥ ౨॥ విద్యా తథైవ క్రియతే భగవ ద్విష్ణుమాయయా తయాత్వమేష వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః ౩॥ మోహ్యంతే మోహితాశ్చైవ మోహమేష్యంతి చాపరే తాముపైహి మహారాజ శరణం పరమేశ్వరీమ్ ౪॥ ఆరాధితా సైవనృణాం భోగస్వర్గాపవర్గదా॥ మార్కండేయువాచ। ఇతితస్య వచశ్శ్రుత్వా సురథస్సనరాధిపః ౫॥ ప్రణిపత్యమహాభాగం తమృషిం సంశితవ్రతం నిర్విణ్ణోతి మమత్వేన రాజ్యాపహరణేన చ। ౬॥ జగామ సద్యస్తపసే సచవైశ్యో మహామునే సందర్శనార్థ మంబాయా నదీపులిన సంస్థితః ౭॥ సచవైశ్యస్తపస్తేపే దేవీ సూక్తం పరంజపన్ తౌతస్మిన్ పులినేదేవ్యాః కృత్వా మూర్తిం మహీమయీం ౮॥ అర్హణాం చక్రతు స్తస్యాః పుష్పధూపాగ్ని తర్పణైః నిరాహారౌ యతాహారౌ తన్మనస్కౌ సమాహితౌ ౯॥ దదతుస్తౌ బలించైవ నిజగాత్రాసృగుక్షితమ్ ఏవం సమారాధయతో స్త్రిభిర్వర్షై ర్యతాత్మనోః ౧౦॥ పరితుష్టా జగద్ధాత్రీ ప్రత్యక్షం ప్రాహచండికా దేవ్యువాచ। యత్ప్రార్థ్యతే త్వయాభూప త్వయాచ కులనందన ౧౧॥ మత్తస్తత్ప్రాప్యతాం సర్వం పరితుష్టా దదామితత్। మార్కండేయఉవాచ। తతోవవ్రే నృపోరాజ్య మవిభ్రంశ్యన్య

జన్మని। ౧౨। అత్రైవ నిజం రాజ్యం హతశత్రు బలం బలాత్ సోఽపి వైశ్య స్తతో జ్ఞానం వవ్రే నిర్విణ్ణ మానసః ౧౩। మ మేత్యహ మితి ప్రాజ్ఞ స్సంగవిచ్యుతి కారకం॥ దేవ్యువాచ। స్వల్పైరహోభి ర్నృపతే స్వంరాజ్యం ప్రాప్స్యతే భవాన్ ౧౪॥ హత్వా రిపూన స్ఖలితం తవతత్ర భవిష్యతి మృతశ్చ భూయస్సంప్రాప్య జన్మదేవా ద్వివస్వతః ౧౫। సావర్ణికో నామ మనుర్భవాన్ భువి భవిష్యతి వైశ్యవర్య త్వయాయశ్చ వరోఽస్మత్తోఽభి వాంఛితః ౧౬॥ తంప్రయచ్ఛామి సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి మార్కండేయ ఉవాచ॥ ఇతిదత్త్వా తయోర్దేవీ యథా భిలషితం వరం బభూవాంతర్హితా సద్యో భక్త్యా తాభ్యా మభిష్టుతా ౧౭॥ ఏవం దేవ్యా వరంలబ్ధ్వా సురథః క్షత్రియర్షభః సూర్యాజ్జన్మ సమాసాద్య సావర్ణి ర్భవితామనుః ౮॥ సావర్ణిః భవితా మనుః క్లీం ఓం తత్సత్.

అథ బ్రహ్మశాపవిమోచనమ్

ఓం అస్య శ్రీ చండికా స్తోత్రస్య బ్రహ్మశాప విమోచన మంత్రస్య వసిష్ట నారద సంవాదఋషయః బ్రహ్మఋషిః సర్వైశ్వర్య కారిణీ శ్రీదుర్గా దేవతా చరిత్రత్రయ బీజం హ్రీం శక్తిరూపిణీ కల్పితకార్య సిద్ధ్యర్థే జపేవినియోగః ఓం హ్రీం భీకర స్వరూపాయై మధుకైటభ మర్దిన్యై బ్రహ్మశాప విముక్తాభవ ఓం శ్రీం బుద్ధిరూపిణ్యై మహిషాసుర సైన్య నాశిన్యై బ్రహ్మశాప విముక్తాభవ ఓం రం రక్తరూపిణ్యై మహిషాసుర మర్దిన్యై శుంభవధ కారిణ్యై బ్రహ్మశాప విముక్తాభవ ఓం క్షాం శక్తిరూపిణ్యై వేదస్తుత్యై బ్రహ్మశాప విముక్తాభవ ఓం శ్రీం సిద్ధారూపిణ్యై ఫలదాత్ర్యై బ్రహ్మ శాప విముక్తాభవ ఓం మాం మాతృరూపిణ్యై అర్గళసహితాయై బ్రహ్మశాప విముక్తాభవ ఓం శ్రీం హ్రీం దుర్గా

యై సర్వైశ్వర్య కారిణ్యై బ్రహ్మశాప విముక్తాభవ ఓం క్లీం హ్రీం ఓం నమః శివాయై అభేద్య కవచరూపిణ్యై బ్రహ్మశాప విముక్తాభవ ఓం కల్పకాళీ హ్రీం ఫట్ స్వాహాయై ఋగ్వేద రూపిణ్యై బ్రహ్మరూప విముక్తాభవ ఓం

ఇతి బ్రహ్మశాపవిమోచనమ్.

అథ ఉత్తరవిధి

పున ఉత్కీలన మంత్రజపః॥ ఓం శ్రీం క్లీం హ్రీం సప్తశతి చణ్డికే ఉత్కీలనం కురుకురుస్వాహా ఏకవింశతివారం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ప్రీత్యర్థం యాశ్రేష్ఠ దేవతానాం పారోత్తరాంగ పంచోపచార పూజనం కరిష్యే అస్య శ్రీ నవార్ణవ చండికా పారోత్తరాంగ పూజనే వినియోగః॥ మూలమంత్రేణావాహిత దేవతాః సంపూజ్య దేవీంధ్యాత్వా జపం దేవ్యై సమర్ప్య పంచోపచారైః పుస్తక పూజాంకృత్వా ఉత్తరం నీరాజనం దత్వా ఆవాహిత దేవీ మాత్మని న్యస్యాత్ యథాసుఖం విహారేదితి దుర్గాసప్తశతీ పారాయణక్రమః॥

శ్లో॥ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ కరోమి యద్యత్సకలం పరస్మై
శ్రీ చండికాయై సమర్పయామి॥ యదక్షర పదభ్రష్టం మాత్రా హీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం
దేవి నారాయణి నమోస్తుతే॥

ఇతి పూజావిధిః

అథ పురశ్చరణవిధిః

—* కలశస్థాపనంవినా పూజానకుర్యాత్ *—

నిందితదినాని

జ్యేష్ఠ ఆషాఢ భాద్రపద పుష్య అధికమాసములు పనికి రావు. కుజ శనివారములు పనికిరావు రాత్రికాలము పనికిరాదు వ్యతీపాత వైధృతి యోగములు పనికిరావు. భరణి కృత్తిక ఆర్ద్ర ఆశ్లేష జ్యేష్ఠ ధనిష్ఠ శ్రవణ నక్షత్రములు పనికిరావు. మేష కర్కాటక తుల కుంభ మకరములు పనికిరావు చంద్రతారాబలములు చూడవలెను. దేవీభాగవతం శ్లో॥ తతోజపేన్నవార్ణంచ లక్షమష్టార్ధపూర్వకం॥ వ్యాఖ్యానకారుడు కాత్యాయనీతన్త్రోక్త్యా శ్లో॥ జపంచతుర్లక్షమేవం పాయసాన్నేన హోమయేత్॥ అనిపున్నందున వ్యాసులవారు తొమ్మిదిలక్షలనియు వ్యాఖ్యానకారుడు నాలుగులక్షలనియు చెప్పినందున యెవరికియే నవిశ్వాసమో దానినాచరించవచ్చును.

మరీచీకల్పే॥ కృష్ణాష్టమీం సమారభ్య యావత్కృష్ణ చతుర్దశీ వృద్ధ్యైకోత్తరయా జాప్యం పూర్వసంపుటితం తు తత్ ఏవం దేవిమయా ప్రోక్తః పౌరశ్చరణిక క్రమః తదంతే హవనంకుర్యాత్ త్రికాలే పాయసాన్నేన రాత్రిసూక్తం ప్రతిఋచం తథా దేవ్యాశ్చ సూక్తకం హుత్వాంతే ప్రజపేత్ స్తోత్రమాదౌ పూజాదికం మునే ఇతి॥ పూర్వాభ్యాం రాత్రిసూక్త దేవీసూక్తాభ్యాం సంపుటీత మిత్యర్థః॥

* పురశ్చరణ విధౌ నివేదనద్రవ్యాణి *

ఆదివారము	పాయసం	అష్టమి	నారికేళం = పాయసం
సోమవారము	పాలు	నవమి	లాజలు
మంగళవారము	అరటిపండ్లు	దశమి	తిలాశనం
బుధవారము	వెన్న	ఏకాదశి	పెరుగన్నం

గురువారము	కలకండ	ద్వాదశి	అటుకులు
శుక్రవారము	చక్కెర	త్రయోదశి	పెసరపప్పు
శనివారము	ఆవునెయ్యి	చతుర్దశి	బత్తెపెరుగులోని పేలాపిండి

ఏదిన మే తిథివచ్చునో ఆయా ద్రవ్యములు నివేదన కనుకూల పరచవలెను (దేవీభాగవతము)

దుర్గాప్రదీపే। జపేద్బింబం సమాశ్రిత్య మాసమేకం తు యోనరః హుత్వా బిల్వదళై మాసం మధుర త్రయ యోగతః హుత్వా దశాంశతో వాపి కమలైగ క్షీర సంయుతైః ధనదేన సమాం లక్ష్మీం ప్రాప్నుయాదుత్తమాం ధ్రువం ఇతి పురశ్చరణవిధిః।

ధనుంజయ కృత దుర్గాస్తోత్రం

అర్జునః॥ నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందార వాసినీ కుమారీ కాలికా పాలి కపిలే కృష్ణపింగళే। భద్రకాళి నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే చండీచండే నమస్తుభ్యం తారిణీవరవర్ణనీ కాత్యాయనీమహాభాగే కరాళీవిజయేజయే। శిఖిపింఛధ్వజధరే నానాభరణ భూషితే అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణి గోపేంద్రస్యానుజేజ్యేష్ఠే నందగోపకులోద్భవే। మహిషాసృక్ప్రియేనిత్యం కౌశికీపీతవాసినీ అట్టహాసే కోకముఖే నమస్తేస్తురణప్రియే। ఉమే శాకంభరీశ్వేత కృష్ణే కైటభనాశినీ హిరణ్యాక్షి విరూపాక్షి ధూమ్రాక్షిచ నమోస్తుతే। వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యేజాతవేదసి జంబూ కటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే। త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రాచ దేహినాం స్కందమాతర్భగవతీ దుర్గే కాంతారవాసినీ। స్వాహాకారః స్వధాచైవ కళాకాష్ఠా సరస్వతీ సావిత్రీవేదమాతాచ తథా వేదాంత ఉచ్యతే। స్తుతాసిత్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా జయోభవతు మేనిత్యం త్వత్ప్రసాదా ద్రణాజిరే। కాంతార భయదుర్గేషు భక్తానాం చాలయేషుచ నిత్యం వససి పాతాళే యుద్ధేజయసి దానవాన్। త్వం జంభనీ మోహినీచ మాయాహ్రీశ్శ్రీ స్తథైవచ సంధ్యాప్రభావతీచైవ సావిత్రీ జననీతథాః తుష్టిః పుష్టి ధృతిర్దీప్తి శ్చంద్రాదిత్య వివర్ధనీ భూతి భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః ఇతిస్తోత్రం।

ఈస్తోత్రము, భూతప్రేత పిశాచ బాధలయందును శత్రుభయమున వివాదసమయమున యుద్ధసమయమున వ్యాధి నివారణ కొరకును కార్యసాధనయందును కలశమునిలిపి కల్పోక్తప్రకారము పూజించి సప్తశతముగాని తొమ్మిదిదినములు అర్ధమండలము మండలముగాని భక్తితో నిత్యమొకసారి పఠించిన సకలబాధలు నివారణయగును. సప్తశతీపారాయణ జేయలేనివారలకిది సులభోపాయము. ఇటుల శ్రీకృష్ణమూర్తి అర్జునునకు జెప్పినటుల భారతభీష్మపర్వము ప్రమాణము.

అథ సంపుటవ్యవస్థా

పార్వత్యువాచ॥ దేవ్యాశ్చ సంపుటం కథితా స్వామి శ్రోతుమిచ్ఛామి తత్త్వతః కథయస్వ సురేశాన యద్యహం తవవల్లభా॥ ఈశ్వర ఉవాచ॥ సంపుటం ద్వివిధం జ్ఞేయ ముదయాస్తకరం ప్రియే శృణ్వాదయాత్ర మంత్రాదౌ పశ్చాదస్తం వదామితే మంత్రమాదౌ పునః శ్లోక మంతే మంత్రం పునః పఠేత్ పునర్మంత్రం పునః శ్లోకం క్రమోయ ముదయేశుభః ఉదయోత్కర్ష లాభాయ సంపుటోయ ముదాహృతః అతస్సర్వత్ర శ్లోకమితి మంత్రోపి లక్షణమ్॥ అస్తం చ కిత్వా స్త్రీషు శరావాభ్యాం కృతం భవేత్॥ తత్తేహం ప్రవదామ్యత్ర ప్రకారం కృతమానసః మంత్రమాదౌ పునః శ్లోకం పునర్మంత్ర విపర్యయం పునర్మంత్ర విపర్యయమ్॥ మారణోచ్చాటనే బంధే సంపుటోయ ముదాహృతః ప్రకారోయ మవాహృత్య కుర్వంత్యాత్మ ప్రకల్పితం రౌరవాదిషు పచ్యంతే యావదాభూత సంప్లవమితి॥ సకామస్సంపుటో జాప్యో నిష్కామైః సంపుటం వినా ఇతి॥ కామనా పరత్వే సంపుట వ్యవస్థా కామ్యప్రయోగ విధౌ స్పష్టీకృతమ్॥

అథ షట్ప్రయోగ విచారః

ఋషిచ్ఛందో దైవతాని శిరోముఖ హృదిన్యసేత్ శక్తిబీజాని స్తనయో స్తత్త్వాని హృదయే పునః మంత్రాణాం పల్లవో వాసో మంత్రాణాం ప్రణవశ్శిరః శిరః పల్లవ సంయుక్తో మంత్రః కామధుఘో భవేత్॥ నమోన్తః శాంతికే

పుష్టౌ ప్రణిపాతేచ కీర్తితః వశ్యాకర్షణ హోమేషు స్వాహా తః సిద్ధిదాయకః యంత్రిధ జన కార్యేషు సుఘోర భయ నాశనే వషడంతః ప్రకల్పను గ్రహబాధ వినాశకః ఉచ్చాటనేతు సంప్రాప్తే మంత్రః పల్లవానాం క్రమః ఏవం పల్లవ వాచ స్త్రి కర్మణి చండీ పాఠేపి శ్లోకాంతాదౌ యోజ్యాః అత్రి సర్వకామనా భేదేన ధ్యాన భేద ఉక్తః॥ వశ్యే రక్తతరం ధ్యానం పౌష్టికే కర్పూరం ఉచ్చాటనే ధూమ్రం మారణే కృష్ణం స్తంభనే చాంపేయాం నీలోత్పల దళశ్యామం రత్నాకారం ధ్యానం సర్వకామదం యుద్ధకల్పాంతాగ్ని సంకాశయా ధ్యానం జంభయేపి బుభుక్షుర్తం ధ్యానం విషాది భయే పీయూష వృష్టి పూతపూర్ణ చంద్రసదృశం ధ్యానం ఏక దినే సంపూర్ణ పారాశక్తౌ పాఠేయం ప్రకారః ఇతిసూత్ర ప్రకారేణ సప్తభిర్దినైః రేకావృత్తిః ఏకైకం చరిత్రమేకస్మిన్ దినే ఇత్రిభిర్వారైకే శాః॥

అథ కామ్యప్రయోగాః

వారాహీ తంత్రే। చండీపాఠ ఫలం దేవి శృణుష్వ గదతోమమ ఏకావృత్త్యాది పాఠానాం ప్రత్యేకం కథతాం వృణా సకల్పపూజ్యాం సంపూజ్య న్యస్యాంగేషు మనూన్ సకృత్ పశ్చాద్బలి ప్రదానేన ఫలమాప్నోతి మానవః॥ ఉపసర్గోప శాంత్యర్థం త్రిరావృత్తం పఠేన్నరః గ్రహదోషోప శాంత్యర్థం పంచావృత్తం పఠాననే మహాభయే సముత్పన్నే సప్తావృత్త ముదీరితం నవావృత్త్యా భవేచ్ఛాంతి వాజపేయ ఫలం లభేత్। ముచ్యేత్ప్రాణార్తిజా ద్భయాదితివా। రాజవశ్యాయ భూత్యైచ రుద్రావృత్త ముదీరయేత్ అర్కావృత్త్యా కామసిద్ధి ర్వైరినాశశ్చ జాయతే మన్వావృత్త్యా రిపుర్వశ్యస్తథా స్త్రీవశ్యతా మియాత్ సౌఖ్యం పంచదశావృత్త్యా శ్రియ మాప్నోతి మానవః కళావృత్త్యా పుత్రపౌత్రి ధనధాన్యాగమం విదుః రాజభీతి వినాశాయ వైరస్యోచ్చాటనాయచ కుర్యాత్సప్తదశావృతం తథాష్టదశకం ప్రియే మహారణ విమోక్షాయ వింశావృత్తిం పఠేన్నరః పంచవింశావర్తనా చ్ఛుభవే బంధ విమోక్షణం సంకటే సమనుప్రాప్తే దుశ్చికిత్స భయేసదా జాతిధ్వంసే కులోచ్ఛేదే ఆయుషోనాశ ఆగతే వైరివృద్ధౌ ధననాశే తథాక్షయే త్రిషైవ త్రివిధోత్పాతే తథాచైవా తిపాతకే కుర్యాద్యత్నా చ్ఛతావృతం తతఃసంపద్యతే శుభమ్। మనసాచింతితం దేవి సిద్ధ్యే దష్టోత్తరా చ్ఛతాత్ శతాశ్వమేధ యజ్ఞానాం ఫలమాప్నోతి సువ్రతే సహస్రావర్తనా లక్ష్మీ రావృణోతి స్వయంస్థిరా ప్రాప్తో మనోరథాన్కామా న్నరో మోక్ష మవాప్నుయాత్।

కాత్యాయనీ తంత్రే। ప్రతిశ్లోక మాద్యంతయోః మన్త్రం జపేన్మాత్ర సిద్ధిః సపర్ణవ మనులోమ వ్యాహృతిత్రయ మాద్యా అంతేతు విలోమం తదిత్యేవం ప్రతిశ్లోకం కృత్వా శతావృత్తి పాఠేతు శీఘ్రసిద్ధిః ప్రతిశ్లోక జాతవేదస ఇతి ఋచం పఠేత్। అపమృత్యు నివారణా యాదావంతే శతం త్ర్యంబక మంత్రం జపేత్ ప్రతిశ్లోకం తన్మాత్ర జపఇతివా॥ ప్రతిశ్లోక మాదావందే శూలేన పాహినోదేవి పాఠా దపమృత్యు నాశః అస్య కేవలస్యాపి శ్లోకస్య లక్షమయుతం సహస్రం శతంవా జపే దపమృత్యు నాశః అస్య కేవలస్యాపి శ్లోకస్య లక్షమయుతం సహస్రం శతంవా జపే దపమృత్యు వారణమ్। ప్రతిశ్లోకం శరణాగత దీనార్తి శ్లోకం పఠేత్ సర్వకామాప్తిః స్వాభీష్ట వరప్రాప్త్యై ఏవందే వ్యావరం లభేతి శ్లోకం ప్రతిశ్లోకం పఠేత్। సర్వా పన్నివారణార్థం ప్రతిశ్లోకం దుర్గేతిపఠేత్ అస్య కేవల స్యాపి శ్లోకస్య కార్యాను సారేణ లక్షమయుతం సహస్రం శతంవా జపః॥ సర్వబాధే త్యస్య లక్ష జపే శ్లోకోక్తం ఫలం॥ ఇత్థం యదాయదేతి శ్లోకస్య జపే మహామారీ శాంతిః। తతో వవ్రే నృపోరాజ్య మితిమన్త్రస్య లక్షజపే పునః రాజ్యలాభః॥ హినస్తి దైత్యతేజాంసీత్యనేన సదీప బలిదానే ఘూతిటాబంధ నేచ బాలగ్రహ శాంతిః: ఆద్యావృత్తి ననులోమేన త్రయోదశా ధ్యాయం పఠిత్వా తతోవిపరీత క్రమేణ ద్వితీయం కృత్వా పునరనులోమే నేత్యేవ దశమాద్యాయం పఠిత్వా తతో విపరీత మావృత్తిత్రయే ఉక్తేషు ప్రకారేషు శీఘ్రం కార్యసిద్ధిః॥ సర్వాపత్తి నివారణాయ దుర్గేస్మృతే త్యస్తైర్థం తతోదన్త్యియ చ్ఛదూరికే ఇత్యృచం తదన్తే దారిద్ర్యదుఃఖే త్యర్థ మేవం కార్యాను సారేణ లక్ష మయుతం సహస్రం శతం వాజపః॥ కాంసో స్మీత్యృచం ప్రతి శ్లోకం పఠేత్। మారణో క్తావృత్తిభిః ఫలసిద్ధిః॥ జ్ఞానినామపి చేతాంసీతి శ్లోకస్తస్య జపమాత్రే సద్యోమోహన మత్యను భవసిద్ధం॥ ప్రతిశ్లోకం తచ్ఛ్లోక పాఠే త్వవశ్యమ్। రోగా నశేషానితి శ్లోకస్య ప్రతిశ్లోకస్య ప్రతిశ్లోకం పాఠే పృథగ్జపేవాపి విద్యా ప్రాప్తిః భగవత్యా కృతం సర్వమిత్యాది ద్వావింశోత్తర శతాక్షరో మన్త్రః సర్వ

కామద: సర్వాపన్ని వారణశ్చ దేవీ ప్రసన్నార్తి హర ఇతి శ్లోకస్య యథాకార్యం లక్షాయుత సహస్ర శతాన్యతమే ప్ర
తి శ్లోకం పాఠే సర్వాప న్నివృత్తిః సర్వ కామాప్తిశ్చ ఏషు ప్రయోగేషు (ప్రతిశ్లోకం దీపాగ్రే) కేవలమేవవా నమస్కార
కరణే శీఘ్రంసిద్ధిః। ప్రతిశ్లోకం కామబీజ సంపుటిత సైక్య చత్వారింశ ద్దినేషు త్రిరావృత్తౌ సర్వకార్య సిద్ధిః। ఏకవింశతి
పర్యంత ముక్తరీత్యా ప్రత్యహం త్రయోదశా వృత్తౌ వశీకరణం। మాయాబీజ సంపుటితస్య ఫట్ బీజస్య పల్లవసహితస్య
సప్తదిన పర్యంతం త్రయోదశావృత్తౌ ఉచ్చాట నేసిద్ధిః। తాదృశ స్యైవ దినచతుష్టయ మేకాదశా వృత్తౌ సర్వోపద్రవనా
శః। ఏకోన పంచాశద్దిన పర్యంతం ప్రతిశ్లోక శ్రీ బీజసంపుటితస్య పంచదశావృత్త్యా లక్ష్మీప్రాప్తిః। ప్రతిశ్లోక మైంబీజ సం
పుటిత స్యైకశతా వృత్త్యా విద్యాప్రాప్తిః। ఓం ప్రహాం నమ ఇత్యేత త్సంపుటిత ప్రథమ చరిత్రస్య ప్రతిశ్లోకం పాఠ ఆదావం
తే క్రమేణ శ్లోకాంతే విపరీత క్రమేణే త్యర్థః। ఏవ మగ్రేపి హ్రీంనమ ఇత్యేతత్సంపుటితో మధ్యమ చరిత్రస్య శ్లోకం
ప్రతివాపాఠః। ఓం క్లీం నమ ఇత్యే తత్సంపుటితోన్త్య చరిత్రస్య పాఠే శీఘ్రం కార్యసిద్ధిః। తత్రప్రథమ చరిత్రస్య మా
ర్కండేయఋషిః అనుష్టప్ఛందః మహాకాళీ దేవతా నందాశక్తిః సాఃబీజం అగ్నిస్తత్త్వం ఇష్టసిద్ధ్యర్థే......మధ్యమ చరి
త్రస్య సుమేధాఋషిః అనుష్టప్ఛందః మహాలక్ష్మీర్దేవతా శాకంబరీ శక్తిః హ్రీం బీజం వాయుస్తత్త్వం ఇష్టసిద్ధ్యర్థే....
శ్రీం బీజేన షడంగం న్యాదేవతా శరీరే ఇత్యాది సప్తభిః రహస్యోక్తం ధ్యానం ఉత్తమచరిత్రస్య శివఋషిః అనుష్టుప
గతిచందః మహాసరస్వతీ దేవతా భీమాశక్తిః క్లీం బీజం సూర్యస్తత్త్వం కామ్యసిద్ధ్యర్థే...క్లీ మితిషడంగం గౌరీ దేహా
త్సముద్భూతా ఇత్యాది రహస్యోక్తం ధ్యానమ్। ఐమితి బీజమాద్య చరిత స్యేత్యన్యత్ర। హ్రీమితి ఆద్యే శ్రీమితి మధ్య
మే క్లీ మిత్యంతే ఏతాన్యేవ క్రమేణ తత్త దేవతా పూజనే ఇత్యన్యత్ర। ఇతి కామ్యప్రయోగాః।

——o——

నిత్య చండ్యాది జాప్యస్య విధానం తేవదామ్యహం క్రమేణ సర్వకార్యాణాం సిద్ధయే యజ్ఞపుణ్యదమ్॥ పూర్వోక్త విధినాకృత్వా చండికా తర్పణాదికం॥ శుక్లభూతా మవష్టాభ్య మాసం ప్రతిదినం జపేత్॥ రహస్యత్రియసంయుక్తం చండికా చరితత్రయమ్॥ దశాంశ హోమ సహితం సోక్యతే నిత్యచండికా ధ పుత యశోదాత్రీ మహావ్యాధి వినాశినీ మహాభయ మహాదుఃఖ హంత్రీ సౌఖ్యప్రదాయినీ॥ అథాస్యాః ప్రయోగః॥ తత్ర సాధకః కృతనిత్యక్రియః పూజాస్థానం ప్రవిశ్య పూర్వాభిముఖః స్వాసనే సముపవిశ్య కుశహస్తః ప్రాణానాయమ్య స్వేష్టదేవతాం స్మరన్ అద్యాయుముఖ మాస పక్ష తిథివారనక్షత్ర యోగ కరణాదిషు అముక రాశిగతే సవితరి శుక్లపక్షే చతుర్దశ్యాయాం విశేషణ విశిష్టాయాం అముకగోత్రో ముక శర్మాహ మాముక ఫలాప్తయే అద్యారభ్య మాసమాత్రం నిత్యచండీ జపం కరిష్యే॥ ఇతిసంకల్ప్య ప్రాగ్వత్పూజాదికం కృత్వా ప్రాగ్వన్మాల మంత్రం జపిత్వా దేవ్యాయచ్చరితత్రయం నవార్ణాది న్యాసపూర్వకం సరహస్యం సకృజ్జపేత్ కవచార్గళ కీలక పూర్వక ముపిపఠేత్॥ ఇతి డామరే॥

—* అథ నవచండీ విధిః *—

శరదృతౌ విశేమాసే శుక్లపక్షే నృపోత్తమ ప్రతిపత్తిథి మారభ్య నవచండీ నమారభేత్॥ తోరణాఢ్యే శుభే స్థానే సువితానే స్వలంకృతే పూర్వాది క్రమయోగేన దిగ్దేవేభ్యో బలింహరేత్॥ గంధ పుష్పాక్షతై ర్ధూపై దీపైశ్చ రుభి రుత్తమైః॥ అథ ప్రయోగః॥ తత్రాశ్వీన శుక్లప్రతిపద పూర్వాహ్ణే తిలతైలేనకృతాభ్యంగో యజమానః సాధకః కృతనిత్య క్రియః సుసంస్కృతే శుభేస్థానే సురమ్యేగృహే తోరణాద్యలంకృతే కదలీస్తంభ మండితే సుధూప ద్రవ్యధూపితే సుదీప ప్రకాశాఢ్యే స్వాసనే ప్రాఙ్ముఖః సముప విశ్యాచమ్య ప్రాణా నాయమ్య సుముఖశ్చే త్యారభ్య ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ప్రీత్యర్థం సకల మనోరథ ఫలావాప్త్యర్థం చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం నవచండీ విధానమహం కరిష్యే॥ ఇతి సంకల్ప్య గణేశ పూజనాది కృత్వా తస్మిన్గృహే పూర్వస్యాందిశి కాదంబరీం గజవాహనాం ధ్యాత్వా కాదంబరీదేవి ఇహాగచ్ఛేత్యా వాహ్యాక్షచిత్రితే సంస్థాప్య శ్రీకాదంబరీ

ఏష తే గంధః ఏవం ఇమాని తే పుష్పాణి వౌషట్ ఏష తే దీపో నమః తదగ్రే పాత్రాంతరే ఘృత శర్కరా సహితం పాయసం నానావ్యంజనాది సహితం నిధాయ శ్రీ కాదంబరీ ఏష తే బలిం నమః ఇతి బలిముత్సృజ్య క్షమస్వేతి ప్రణమేత్ ఏవమాగ్నేయ్యాం ముల్కాసుజవాహనాం సంపూజ్య బలిం దత్వా దక్షిణే మహిషారూఢాం కరాళీం సంపూజ్య బలిం దత్వా పశ్చిమే శ్వేత కాళీర వాహనాం శ్వేతాం సంపూజ్య వాయవ్యే మృగ వాహనాం హరితాం ఉదీచ్యాం సింహవాహనాం యక్షిణీం ఈశాన్యాం వృషవాహనాం కంకాళీం సంపూజ్య పూర్వేశానయోర్మధ్యే హంసవాహనాం సురజ్యేష్ఠాం ఆవాహ్య సంపూజ్య నైఋతి వరుణయోర్మధ్యే అహివాహనాం సర్పరాజ్ఞీం సంపూజ్య బలిం దత్వా దశదిక్షు యథాక్రమేణేంద్రాదీనపి సంపూజ్య గృహమండలే స్వశాఖోక్త విధినా నవగ్రహాన్ యథాస్థానం సంపూజ్య చతురస్ర చతుర్హస్త వేదికాయాం సర్వతోభద్రం వాఽష్టదళం విధాయ తత్ర మహీద్యౌరితి వరుణ పూజాంతం కలశస్థాపనం కుర్యాత్ । కలశస్తు దేవ్యగ్రే శాలిపుంజోపరి స్వర్ణాదిరచితో నవతంతునా వేష్టిత చందనాదిభి రర్చితః సుధూపితః తత్ర వజ్రముక్తాఫల నీలపద్మ రాగ మరకతాఖ్య పంచరత్నాని నిక్షిపేత్ । ముఖే ఆమ్రదలాని నిధాయ తదుపరి నారికేళ ఫలాఢ్యం సతండులం కలశం సదాతీయం ఉత్తమాం వా పాత్రం నిధాయ రక్త వస్త్రేణా వేష్ట్య కుంభ దశదిక్షు పూర్వాది క్రమేణేంద్రాది దశదిక్పాలానాం సంపూజ్య తత్ర దేవీ ప్రతిమాయాం మగ్న్యుత్తారణ పూర్వం ప్రాణప్రతిష్ఠాం కృత్వా స్థాపయేత్ । ధ్యానావాహనాది షోడశోపచారాన్ కృత్వా ఉపాసన పద్ధతి జ్ఞానవాన్ శ్చేత్ పూర్వోక్త ప్రకారేణ న్యాసాది పాత్రాసాదన పూజనావరణ పూజనాని కుర్యాత్ । తతః ప్రార్థయేత్ మహిషఘ్ని మహామాయే చాముండే ముండమాలినీ ద్రవ్యమారోగ్య విజయం దేహి దేవి నమః సదా । భూత ప్రేత పిశాచేభ్యో రక్షోభ్యశ్చ మహేశ్వరీ దేవిభ్యో మానుషేభ్యశ్చ భయేభ్యో రక్షమాం సదా । సర్వమంగళ............ నమోస్తుతే ఇతి సంప్రార్థ్య మూలమంత్రం జపం కృత్వా ఆదౌ నారాయణాదీన్ నవ సప్తశ్యా కవచార్గళ కీలకపూర్వకం చండీచరిత్రయం రహస్యత్రయయుతం జపిత్వా స్వయ మశక్నువం శ్చేత్ ॥ బ్రాహ్మణాం సంపూజ్య చండీ పారార్థం త్వామహం వృణే ఇతి పూగీఫలం సదక్షిణం తత్కరే దత్వా జాపయిత్వా పుష్పాంజలిం దత్వా నమస్కుర్యాత్ । ఇతి నవచండీవిధానం ।

శంకరస్య భవాన్యావా ప్రాసాద నికటేశుభం మండపం త్వార వేదాఢ్యం కుర్యాత్సధ్వజ తోరణమ్। తత్రకుండం ప్రకుర్వీత ప్రతీచ్యాం మధ్యతోఽపివా స్నాత్వానిత్యక్రియాంకృత్వా వృణుయాద్ద్విజ శాడశాన్ జితేంద్రియాన్సదాచారాన్ సుశీలాన్సత్యవాదినః షోడశ బ్రాహ్మణాః పంచభిః సప్తభిర్వాపి నవైకాదశభిస్తథా అదీర్ఘ దివసైః క్షిప్రవిదద్యాచ్చండికా మఖం। అయుగ్మ బ్రాహ్మణైః కార్యా శతావృత్తం సుసిద్ధయే త్రిపంచ సప్తనవభిర్దినైః పక్షేణ వా పునః దేవీ మాహాత్మ్య పాఠంతు యుగ్మైర్విప్రైః కృతంతుయత్ నిష్ఫలంచ భవేత్సర్వ భూతినాశ మవాప్నుయాత్ ఇతి వచనత్రయం క్రోడ తన్త్రనామ్నా పఠ్యతే తత్తు నిర్మూలమ్॥ అష్టమీ నవమీ చతుర్దశీ పూర్ణిమాసు యథాశతావృత్తి సమాప్తి ర్భవతి తథా ఆరంభః కర్తవ్య ఇతిసాంప్రదాయికాః॥ వృత్వైనాం చండికా పాఠకాం లజ్జాదయావతః మధుపర్క విధానేన స్వర్ణవస్త్రాది దానతః జపార్థమాసనం మాలాం దద్యాత్తే భోక్ష్యపిభోజనమ్ తేహవిష్యాన్నమశ్నంతో మన్త్రార్థగత మానసాః భూమౌ శయానాః ప్రత్యేకం జపేయుశ్చండికా స్తవమ్ మార్కండేయ పురాణోక్తం దశకృత్వస్సచేతసః నవార్ణం చండికామంత్రం జపేయుశ్చాయుతం పృథక్ సంపుటీ కరణ జపాదితి శేషః ప్రత్యేకం బ్రాహ్మణైః అయుత జపకార్యః జపమానాః పూజయేచ్ఛకన్యానాం దశకంశుభం ద్వివర్షా ద్వాదశాబ్దాంతాః కుమారీః పరిపూజయేత్ ఏకాబ్దాయాః ప్రీత్యభావో రుద్రాబ్దాతు వివర్జితా తాసాం క్రమేణ నామాని కుమారీ ౧॥ త్రిమూర్తిః ౨ కల్యాణీ ౩ రోహిణీ ౪ కాళికా ౫ చండికా ౬ శాంభవీ ౭ దుర్గా ౮ సుభద్రా ౯ ఏతైరేవనామ మన్త్రైస్తాసాంపూజా తత్రహీనాధి కాంగీం వ్రణయుక్తా అంధకా కాణా కురూపా కేకరా రోమయుక్తా దాసీజా రోగిణ్యాః ఇత్యేవ మాద్యా వర్జ్యాః। విప్రాం సర్వేష్ట సంసిద్ధ్యై యశసే క్షత్రియోద్భవాం వైశ్యజాం ధనలాభాయ పుత్రాప్త్యై శూద్రజాం యజేదితి గంధపుష్ప ధూప దీప భక్ష్య భోజ్యై ర్యథాశక్తి వస్త్రాభరణైశ్చ పూజితా వేద్యా విరచితే రమ్యే సర్వతో భద్ర మండలే ఘటం సంస్థాప్య విధివత్తత్రావాహ్య చండయేచ్ఛివాం తదగ్రే కన్యకాశ్చాపి పూజయేద్బ్రాహ్మ

నానపి ఉపచారై స్తువివిధై నవార్ణ వరణైరపి తతః ఓంకారః ప్రథమం పీఠం పూర్వపీఠ మతఃపరం తృతీయం కామ
పీఠంచ పూజయేత్సర్వప్రదాయకః ఆగ్నేయాది చతుర్దిక్షు పూజ్యం దేవీ చతుష్టయమ్ జయాచ విజయాచైవ జయంతీ
చాపరాజితా పూర్వోక్త యన్త్రే పూర్వకోణే సరస్వతీ బ్రహ్మణీ సహితో విష్ణు నైఋత్యే ఉమయాశివో వాయవ్యే
షట్కోణ చక్రమధ్యస్థ మధ్యబీజే మహాలక్ష్మీః మహాకాళీ మహాసరస్వతి తద్దక్షిణ వామయోః ఉపసింహో దక్షిణే మ
హిషః షట్కోణేషు నన్దజా రక్తదంతికా శాకంబరీ దుర్గా భీమా భ్రామర్యః సబిన్దునా మాద్యవర్ణాద్యా స్తారాద్యాశ్చ
సాం నామమన్త్రైః పూజాదౌ తారః ప్రణవః అష్టపత్రేషు బ్రహ్మాణీ మాహేశ్వరీ వైష్ణవీ వారాహీ నారసింహీ ఐంద్రీ చా
ముండా ఉక్తరీత్యా నామ మన్త్రైః పూజ్యాః తతో విష్ణు మాయాద్యాః క్వచిత్తు ఏవం విష్ణు మాయాం ౧ చేతనా ౨ బుద్ధిః
౩ నిద్రా ౪ క్షుధా ౫ ఛాయా ౬ శక్తిః ౭ తృష్ణా ౮ క్షాంతిః ౯ జాతిః ౧౦ లజ్జా ౧౧ శాంతిః ౧౨ శ్రద్ధా ౧౩ కాంతిః
౧౪ లక్ష్మీ ౧౫ ధృతిః ౧౬ వృత్తి ౧౭ స్మృతిః ౧౮ దయా ౧౯ తుష్టిః ౨౦ పుష్టిః ౨౧ మాతా ౨౨ భ్రాంతిః ౨౩ త
ద్రూపా స్త్రయోవింశోక్తాః తాలుమూలేచ సంపూజ్య మాధారాది చతుష్టయం ఆధారః కూర్మః శేషశ్చ చతుర్థీ పృథివీ
స్మృతః॥ గృహకోణేషు గణేశ, క్షేత్రపాలో వటుకో యోగిన్యః ఇంద్రాద్యాశ్చేతి ఏవం చతుర్దినం కృత్వా పంచమే హో
మమాచరేత్ ॥ తత్ర ప్రథమేహ్ని ఏకావృత్తిః ద్వితీయే ద్వే తృతీయే త్రిసః చతుర్థే చతురః ప్రతి బ్రాహ్మణం హోమ
ద్రవ్యాణి పాయసాన్నై స్త్రిమధ్వాక్తై ద్రాక్షారంభా ఫలాదిభిః। మాతులింగైరిక్షుఖండై నారికేళైః పుగస్థితైః
జాతీఫలై రామ్రఫలై రాజ్యఫలై రన్యై ర్మధుర వస్తుభిః ఇతి॥ సప్తశత్యా దశావృత్త్యా ప్రతిమంత్రం హుతంచరేత్
అయుతం చనవార్ణేన స్థాపితేగ్నౌ విధానతః కృత్వావరణం దేవానాం హోమం తన్నామ మన్త్రైః కృత్వాపూర్ణా
హుతిం సమ్యక్ దేవతాగ్ని విసృజ్యచ అభిషించేచ్చ యష్టారం విప్రౌఘః కలశోదకైః నిష్కం సువర్ణమథవా ప్రత్యేకం
దక్షిణాం దిశేత్ భోజయేచ్చ శతంవిప్రైః భక్ష్యభోజ్యైః పృథగ్విధైః తేభ్యోపి దక్షిణాం దత్వా గృహ్ణీయా దాశిషస్త
తః ఏవంకృతే జగద్వశ్యం సర్వోపశ్యంత్యుపద్రవా ఇతి శత చండీవిధానమ్॥

—— o ——

మన్త్రిమహోదధౌ। ఏతద్దశగుణం కుర్యాచ్చండీసాహస్రజంవిధిం విద్యావతః సదాచారాన్ బ్రాహ్మణాన్ వృణుయాచ్ఛతం ప్రత్యేకం చండికాపాఠాన్ విదధ్యుస్తే దిశామితాన్ అయుతం ప్రజపేయుస్తే ప్రత్యేకం నవవర్ణకం పూర్వోక్తాః కన్యకాః పూజ్యాః పూర్వం మంత్రైః శతంశుభాః ఏవం దశాహం సంపాద్య హోమం కుర్యాత్ప్రయత్నతః సప్తశత్యాః శతావృత్త్యా ప్రతిశ్లోక విధానతః లక్షసంఖ్యం నవార్ణేన పూర్వోక్తైః ద్రవ్యపంచకైః హోతృభ్యో దక్షిణాం దత్వా పూర్వోక్తాన్ భోజయేద్ద్విజాన్ సహస్ర సంమితాన్సాధూన్ దేవ్యారాధన తత్పరాన్ ఏవం సహస్రసంఖ్యాకే కృతేచండీ విధౌనృణాం సిధ్యత్యభీప్సితం సర్వం దుఃఖౌఘశ్చవినశ్యతి మారీ దుర్భిక్ష రోగాద్యా నశ్యంతి వ్యసనోచ్చయాః నేమం విధిం వదేద్దుష్టే ఖలేచారే గురుద్రుహి సాధౌ జితేంద్రియేదాంతే వదేద్విధి మిమంపరం ఏవం సాచండికాతుష్టా వక్త్రాం చోచ్చతాం శ్చరక్షతి। శాంతిసారే రుద్రయామళే సహస్రచండీ విధివచ్ఛృణు విష్ణో మహామతే రాజ్యభ్రంశో హ్యకస్మాచ్చ జనమారే మహాభయే గజమారే శ్వమారేచ పరచక్ర భయేతథా ఇత్యాది వివిధే దుఃఖే క్షయరోగాది జేభయే సహస్రం చండికాపాఠం కుర్యాద్వా కారయేత్తథా జాపకాస్తు శతంప్రోక్తా వింశద్ధస్తస్తు మండపః భోజ్యాః సహస్రం విప్రేంద్రా గోశతం దక్షిణాం దిశేత్ గురవేద్విగుణం దేయం శయ్యాదానం తథైవచ సప్తధాన్యంచ భూదానం శ్వేతాశ్వంచ మనోహరం పంచనిష్కమితా మూర్తిః కర్తవ్యావర్ధమానతః అష్టాదశ భుజాందేవీం సర్వాయుధ విభూషితాం అనంవారిచ దాతవ్యం సహస్రం ప్రత్యహం విభో శతంవా నియతాహారం పయోమానేన వర్తయేత్ ఏవం యశ్చండికా పాఠం సహస్రంతు సమాచరేత్ తస్యస్యాత్కార్యసిద్ధిస్తు నాత్రకార్యా విచారణా అన్యేపి విశేషాః। యోగినీ భైరవీ వారాహీ తంత్రేషు దేవీ కాళికా పురాణ యోశ్చాను సంధేయాః తేచప్రయోగే స్పష్టాః వయంతు మళాద్యుక్తం నానుతిష్ఠామహే। యామళస్య మోహన శాస్త్రత్వే నాత్ప్రామాణ్యాత్వాత్॥ అన్యత్ర ఏతద్దశగుణో నయుత చండ్యాం ఏతద్దశగుణో విధిర్లక్ష చండ్యాం శత బ్రాహ్మణై రేవవా చత్వారింశద్దినై రయుత చండీకార్యా తత్ర ప్రథమ దశకే ఏకైవావృత్తిః ద్వితీయ దశకే ద్వే తృతీయేతిస్రః చతుర్దే చతస్రః తైరేవచతు శతదినైర్వా లక్షచండీ త్యాదిబోధ్యమ్। శేషం శతచండీవత్॥

—:o:—

కామ్య ప్రయోగములయందు తప్ప సంపుటీప్రయోగము యీపైన జెప్పబడిన శతచండీ సహస్రాయుత లక్షచణ్డీ విధానముల మఖములయందు యెక్కడయును జెప్పబడలేదు అనగా మన్త్రమహోదధి వారాహీ తన్త్రం దేవీరహస్య చాంతం తన్త్రసారం మేరుతన్త్రం కాత్యాయనీ తన్త్రం హరగౌరీ తన్త్రం క్రోడ తన్త్రం రుద్రయామళం దేవీపురాణం షట్కరీచీ కల్పము మొదలయిన్ను తన్త్రములలో యీ మఖములయందు ఏకోత్తర వృద్ధిగా జేయు సమయమున శ్లోకసంపుటి హితో జేయునటుల యెక్కడను యుదహరించి యుండలేదని తెలియుచున్నది. రాజ్యభ్రంశ యందు మారీ దుర్భిక్ష కాలములయందు పరచక్ర భయమునను క్షయరోగ శాంతి కొరకే సహస్రచండీ అయుత లక్షచండీ విధానములు చెప్పియున్నవి. తక్కిన పురశ్చరణ నిత్యచండీ నవచండీ శతచండీ విధానములు అన్ని కార్యములయందు జేయుంచి ఫలితమును నొందవచ్చును.

—* అథ హోమవిధానమ్ *—

హోమే స్వాహాన్తిమా ఏతే పూజాయాంతు నమోన్తిమాః తర్పణే తర్పయామ్యన్తా ఊహనీయా బుధైర్మతాః. యామళతన్త్రే॥ నవార్ణేన హునేదాదౌ షోడశాహుతిభిస్తథా చండ్యైకా వైశ్య ఏవైకో బ్రహ్మైకో భగవానపి మార్కండేయస్తథా పంచ రాజానో వేదసంమితాః షడ్వింశతిస్తు ఋషయో దేవ్య ఏకాదశ స్మృతిః దేవా ద్వావథ దూతో ద్వౌ వద్యాయాస్తు త్రయోదశ శ్లోకాః పంచ శతానిస్యుః సప్తపంచాశ దుత్తరాః శ్లోకార్ధాని చతుశ్చత్వారింశ త్సంఖ్యాని నిర్దిశేత్ సర్వాంతేతు నవార్ణేన షోడశాహుతయః పున ఇతి॥ అత్రచండ్యైకా దేవ్య ఏకాదశేః విభజ్య నిర్దేశోపి దేవీత్వే నైక్యాద్ద్వాదశ దేవ్యుక్తయ ఇత్యేవం ద్రష్టవ్యమ్। అన్యత్ర॥ మహాజాగరణోపేతం హోమం స్యాత్పంచమేహని పాయసం సర్పిషా యుక్తం తిలైః శుక్లైయవైర్మిశ్రితం జుహ్యాద్యుక్త విధి కృత్వా దశాంశేన నృపోత్తమ॥ నవరాత్రేతు నవమ్యామేవ హోమః। హోమే ప్రదీపే వక్ష్యామ్యతు మోక్షార్థీ పాయసం హునేత్॥ మారణే మోహనేచైవ తిక్తైః వ్రోచ్చాటకర్మణి॥ హునేన్మాంసం త్రిమధ్వాక్తం మోహనే మధుపాయసం స్తంభనే మాతురఫలం శక్త్యైతు సితసర్షపాః

మూలమంత్రముతో అష్టోత్తరశతమును రాత్రి
త్రములతోను తిరిగి మూలమన్త్రము మష్టోత్తర సంఖ్యగా
హోమమును తక్కిన విషయములకు నైదవదినమున
ంచవలయును మోక్షేచ్ఛగలవారలు పాయసమును
ంగించవలెను స్తంభనమున ఉన్మత్తఫలమును వశ్యమున
ఉచ్చాటనమున ఉత్తరదిశ ముఖముగాను పైన జెప్పబడిన

నిత్యాచణ్డీ పురశ్చరణ విధులలో షోడశాంగుల పరిమితిగల
వులిగించి స్వాహాంతిమ మన్త్రముచేత ప్రతిదీపమున ప్రతియాధ్యా
త్రయోదశ పాత్రలయందు పాలువుంచి తర్పయామియను మన్త్రి
ను.

యోదశాధ్యాయ మన్త్రి
ంచవలయును సప్తరాత్రముల
చదగును పాయసములో నేయ్యి
మారణ కర్మలయందు అజామా
ధనార్థికామమోక్షార్థం తూష్ణిమ
త్రతో హోమము జేయవగును.
పైని త్రయోదశ పాత్రలతో త్రయోద
యమన్త్రములతో హోమము జేయనగును
ముచే తర్పణముగించి యవభృత స్నానమాచ

దీవ
టు
ఆద్యంతయో: పుష్పాం
స్యే ద్వితీయ:
ంచ

అథ తర్పణవిధి

అత్ర ప్రయోగే క్వచిత్తర్పణ మప్యుక్తమ్। త్రయోదశ ప ... జలిం
దత్వా ప్రతిశ్లోకం ప్రథమాధ్యాయ దేవతాం తర్పయామీతి ... త్ర
తృతీయే తృతీయ మిత్యూహ్యామ్। అన్యత్ర। నద్యాదౌ విధివత్స్నాత ... స్థిత: దశాంజలి రాత్మనసి నవ
బీజే నప్తావర్త్యా ... కృత్వా మాధ్యాహ్నికం సర్వముదకాంతే సమాహిత: తర్పణీయం మహాలక్ష్మ్యా: షడంగం న్యాసమా
చరే ... బీజం చండికాయై హృదయాది నమోంతకం ఓం హ్రీం మితికర హృదయాది న్యాస:। ఏవంన్యాస విధిం
... మహిషమర్దినీం చండికాం త్రిజగద్ధాత్రీం బ్రహ్మాద్యమర వందితాం తతశ్చన వబీజాంతే చండికా
... ఇతి తర్పణవిధి:।

—* ఇతి శ్రీదుర్గాసప్తశతీసమాప్తా *—

ధర్మార్థ కామమోక్షార్థం పూర్వాశాభి ముఖోయజేత్ మోహనే మారణేచైవ హునేద్వై దక్షిణాముఖః ఉచ్చాటనే
ఉత్తరాస్యః పూర్వోక్త మనునాహు నేదితి కాత్యాయనీ తంత్రే॥ పూర్వాహ్ణే షోడశాంగులమితం చతురోన్నతం స్థం
డిలం కృత్వా తత్రశుద్ధ గోఘృతే నైకస్మిన్ పాత్రే రుద్రవర్తిషు త్రియోదశ దీపా న్ప్రజ్వాల్య తేషు ప్రిథగాదీపి ప్రథ
మాధ్యాయ దేవతా మావాహ్య ఆసనపాద్యాది గంధ దానాంతం పూజాం కృత్వా పుష్పం సమర్పయేత్ తత్రి త్రయో
దశ స్వగ్నిషు క్రిమా తత్తదాధ్యాయ దేవతా మావాహ్య ... ప్రిథమాధ్యాయ దేవతాయై
నమః స్వాహేతి మన్త్రేణ పాయసేన జహుయాత్॥ ప్రత్యహం ... స్మణా:
...పాసిన్య: కుమార్య; ఏకో ఉనుపనితో బ్రహ్మచర్య ఏక ఉపనితశ్చ భో... ...త్రయోదశ ... ముజ
...నస్య కామాయతి ప్రతిశ్లోకం ప్రత్యధ్యాయం వాపఠేత్॥ ఇద... ...ప్రయోగేతు పక్షాః: స్తు ...
...యోదశ పాత్రేషు త్రయోదశ దీపా ఇత్యుత్తమ: పక్ష: ఏకపాత్రే... ...త పరార్థే ప్రయోగేతు బోధ్యమ్॥ ... శే
యోదశ దీపా ఇతి దేవతా చేత్యధమ: పక్ష: యథోక్త విధి దీపే... ...త్రయోదశ దీపాయితి మధ్యమ: ఏకస్మిన్నేవ ... షు
కార్య:॥ వశ్యేతువిశేష:॥ ఓం హ్రీం రక్త చాముండేతూర్ణం అ... ...షు అక్షత పుంజేషు జలపాత్రేషు అగ్ని కుణ... గు
...ద్యంతయో: పూజా సర్వాంతే అయుత మన్త్రైశ్చ దశ సాహ... ...ముఖం మేవశమానయ స్వాహా॥ అనేన ప్రత్యధ
న రక్తచందన రాజితా: సహస్రాహుతి మాత్రేణ రాజానం ... తత్రిహోమ ద్రవ్యాణి॥ హోమయే త్ర... ...త్రై
...త్వాతు పూర్వవత్ చక్రవర్తి భవేదశ్య చండీమంత్ర ... ...యేత్॥ మధునా చాశోక పుష్పంచ ... తౌ
...ర్థం బిల్వపత్రై: పూజవశ్యార్థం కరవీరై జ... ...షేనతం బ్రాహ్మణా: కుమార్యశ్చ భో...
...ప్రయోగేతు షోడశమాషై: స్వర్ణమూర్తిం కృత్వా... ...పుత్రార్థం తులసీదళై: పుష్ట్యర్థం ఫం...
మేత్॥ ఇతి హావనలక్షణమ్॥ ...త్వా తదగ్రే ఘటేంగాళ... న్నేవ

-* హోమతర్ప... ...ద్యము*-

హోమము స్వాహాంతముగాను పూజా నమో... ...తర్పయామ్యంతము...

...

ల్పము.

మన్త్రప్రయోగ, కామ్యప్రయోగ సహితం,
ములు గలది వెల రు. ౦-౧౨-౦

స్థులకు సప్తశతీ సంపూర్ణ పారాయణము
పురుషుల కత్యంత యుపయోగమైనది ౦-౮-౦

ల్పమ్

యార్చన బలివిధానం శ్రీచక్రోద్ధార
వెల రు ౦ ౬ ౦

శక్తిపూజావిధానం

పరం వెల

ము

చ్చు గ్రంథము
వు.

ప్రయించరు.
౧౨ ౦

న, దశా
స్పట